GOVERNMENT ORIENTAL MANUSCRIPT LIBRARY
INDEXING FOR TELUGU MANUSCRIPT

Sl. No.	Particulars	Details
1	Language	TELUGU
2	Material	Leaf Mss.
3	Bundle Number	TEL B 0018
4	Work Number	D 0247
5	Page No (From... To)	1 to 256
6	Name of the Work	MAHABHARATHAMU
7	Subject	BHARATHAMU

మహాభారతము (భీష్మ) D. 247

౧౩౪

బ్బురా కర [illegible] మరిమ్మాన్ను విరాన్నధవిభిక్ శుదితవే౽ క్షి భూజలముక్ టి దశా [illegible] గవాగ అప్పట యుం గారవులకుందక్కరాజు లుకు విరగుకు ఇ యుంక్గవ్వ ఇగక్షుంగ్గా ౽గాంగ్గెయుండ్డూగక్కా

శ్రరవిదశసుర్యొం క్షము। [illegible] యు గసా కిష్ణుడు పెదవులెండ్డె దృష్టా। [illegible] రము [illegible] పం [illegible] ఇక్ళుల విరవుర్ దె౽ త్తుర్ళవులెత్తెం మ్మక్ భూగవ్గ-అ౽క్ క్షిరా కంయు౽ యుతత్ ౽కిబ్బుద క్ణాంబ్బు [illegible] ని।త్రి

జూమయుంబెక్ మాక్షగాం బుటజా రిశ్రమం లాభి మతం బ్బుగా [illegible] ం [illegible] మహాతలం బ్బుగాడ౽శ౽।భూసురప్రాయుంబ్బుగుతాయు [illegible] ంబ్బుధారారూపుంబ్బుక్ దివ్యగంధరగాఖతంబ్బి

యుగశ్రా॥ [illegible] కారవులుకు [illegible] (పు)రంప్పితగాఢవిగ్ర యుటుక్కి రివా ండ్డుసు తులు వారి బలంబ్బులు బ్బుయూ బ్బ్రిణ్ణంబ్బు రిబ్బులా త్తిరాజులం [illegible] బ్బులాక్మ్మ హూ త్సుద్రుపుళిశ్ ౽ళి [illegible] పుండుగవగ

అటుత్రబు [illegible] దిపుంధ్దా కి౽౽ంద్ధ పుండ పురంధరపుద్ది పుక్ కిష్ట౽ [illegible] ॥రారదు బిత౽ం ప్తము ౽రా [illegible] ౽గాగయిబింగ్గయుండ్డపుర్। రారియు౽ పుగూడి౽౽రాధ్యము లె [illegible] యుబి పుదక్షుర్

[illegible] వే౽ ౽వలక్ [illegible] దేకష పుజప్ప [illegible] ॥ వా౽దూతగజిదు గా కిటవిూద భూముబి [illegible] కిడ౽మా౽సుందగుండు ఇవ్వత్తు౽కిష్ట౽ంబి॥వ్వ॥ ౽రుడతుద్భుతవి

(౪) [illegible] దకి దుష్టులు దుండిరి యుజాతశత్రు రకు ఇంద్రప్రస్థమిందు ధర్మరాజ్య [illegible] బాందువము

విహారు [illegible] దరిశిఖా కుంతి విహాసు ప్రుదిగ అష్టపదికయూరకుండిన గారె[illegible] వారిద్దరు వలంశురొబ్బులు [illegible] కయువదేకి రమగ్గరింబ్బు రెజ రెవాసంబ్బులకు జరిగెను యు[illegible] ఉరిశగావిద్దుం

డు కాంత్రి యూర్ఖుశాం గ్రసారి గ్గా ౨౧ కె[illegible] ద్దల్ల కళ్ళరిబయుండ్డగు శ్రీ సురసరిదాత్త జా రెకెలు వంజిప్పుడు రింయు ప్రుది కె శు ద్ధ్యతా [illegible] టరికరులగు వూరుందేక [illegible] వకువు బాృగవ౧

అణ రవిరి యురియుంతయు రి కృష్ణా[illegible] [illegible] రింబ్బురి గదాసమకూరి। రింద్దుల క[illegible] రివుగ లి ఇ యుండింగ్గ మూకి బి బి బారము రి యుర రి ఇ యు[illegible] రు వురుబ [illegible] దు వులు (౭)

సంశి [illegible] పరి ప్పు తులె [illegible] బరంబ్బురి కల[illegible] రి దు[illegible] ంతదం బ్బు రి కర్త రింటు గాంగెయు కదకుంబ్బాయు। భీక్ష్మవి రియుం బ్బు దాట్రుుగ్మం బ్బాప[illegible] ం త్రు [illegible]

అ లు [illegible] రి [illegible] ఖశే ఇ తాత్ర్పల్వ[illegible] ముగాగజాబితగ[illegible] రెవూ[illegible] లాండదె వుహూత్ర ంనెంశుటయు నాతడు। గారవతు రిరితదు [illegible] శారబిబిబ్ధు[illegible]

మో । రాంకిణా కారి ళ్ళరూప ర్కలన హొ ద్మ్యుద । నాయక సముద
యయు సూ తన్విం చి సుండ తే౽ కి । ళ్ళశు । నఫ్ను డు కొర్ర వులు దారుకుం
ద్యు మి(త్ర) స హూ తల కే రొచు ధృ ళ్ళ కింబజ౽ర । ధశుం జ్ఞయుం డె
132 ...యు రారుం ఖ్యా లు దర్క । ద ంస్త్రు బలి విష్ణుం ... ద్రినం గుల గు
౽ భ వ త్రన ... ంక్షి రుం గ్గ జెట్టిన వార ల గడం ... తద నము గల త
... రవ ము జెట్టి ... ర్యన ధ ... దల గడ దూపుల స జ్ఞ కల । ... లవ ...

...త్రబ్బులబ్బి మంత్రంప్పు। ...త్తెలుగాకెంచెత్తిప్పి...ప్పుం
ంనుపదా... బ్బుద్రిట్టెత్తిరత౽కెలు౽ంచగాడి...కళ్ళపా(త్రి)లకాల
ంము వల్లంయు...దరకదదగు సగక॥ అలంచటేకరంచుకొటాటరి
లుభరకి౯॥ వగ॥ ఆత్రిరేంగాజేలి ంప్పుసుదాత్త్వరత్తింబ్బురరక్షింప్పు
దం న్నెగ్గారిగెయుండుదాలిం బ్బుపాకరకు౹రభమతాదంబ్బులా
డ్డరిట్టిరం...(రారివేష్ట)తుం. డ్డురీరు(దా)వరడా...రంద్దుసుదా౽౽

౧౨౧

శా॥ ౧॥ యెటువంటి కరుణ నెక్కెగ దుఃఖ తతాపాదము వెదువక భక్తుల జెంది యెటువంటి లక్ష్మి లలి యాడకెద యటుటుగవిధి భంగ కష్టురాస్త్ర శస్త్రంబులు కెబర ౧ ఇదాగవత అంతకంశుం ప్రమం
తుండు శాంతుడగు ఘదప్రకష్ట యుడంగ్గలకకష్టదిగా ... యుపెగ్రార కారాదకచ యుంబ్బుకగుడెంప్రుట డంద్రాడి బకిగి రగి తూపుర్తలగాగ కనుతు లెప్పుర్ ... ంబు ...
డెక్కెలగెంప్పుం ప్పదప్రాజ్జులు ... దాభక్తుడు ... ద్రిష్ట ... కట్టు లరవది యుశు॥ ఏ॥ తశువు ధరబాంద కుండంగ్గదల్ల భ ంద్గి॥ శరము లూతంచె పెల్లు ఖారి కరవరం
... ॥ యుడుశరత్తల్పగతుడగు ... ంత్రు మానసు భావు దివప్రతుండు దివభావమెుండ్డి॥ దే॥ అశమిత్తుల పుడసూబమ్మతుడంత్రుడు ... ద క్కనంయసరంబ్బు॥ కత్తెప్పుం గావుడంబ్బుడం
వప్ప ... ॥ చాంద కబ్బుక్టు డెరిగ్గవాంకితమ సురలార కాలగతియూత్రి దల బంయూకాదెమె కతెూశుకబక వాడల్రాణముల శుంమ్మకరప్పు కుంబంప్పు కె కయు శా॥ వే॥ సత్యవతి బి దాహాంబా
కరిత్తప్పు కప్పుడు ... తం ... బ్రంయుక వెద్యత్త్వం బ్బుకకు సృష్ట్యం ... రగ్రరాచ్చ ... యుట్ప్రుక వాడు గావు కతద్వరప్రభాత ... వధంయుసు॥ కెుడం బ్బుడకె శాకరదంత్వు ప్రాణం బ్బులు శు నావశం

బ్బుగంనికి విశిష్టాంగులు నేం. త్రిపుష్కంబ్రురాసమయంబుననే। భూరిగుణధనంపుత్రంగాంధారుము వరులు వాయువ్యభూతంబులకుం మహాత్మకు దక్షిణయుంబ్రిలింద్రంపుదలంబ్రియుతం
దుదిలక్షిణయుక్తమయుతలచితెలింగ్లియయుంబద్ధిగయుకిరట్టయుడ...రాధగుండు పుష్కరదుశ్శాసనుండు కుంభసంభవుడావికిం బాయిభక్తునాటుశిష్యకరాతండు మూర్ఖ్రగ్లిండియుకిం
...దిందిక్షారకుండగుబ్బుకంమ హారాధుకిడకుంజక్కిండిరయ్యవసరంబునాగసిగపాండవియులు మద్రుపాంబ్రాలయూదవసహ తంబ్బుగాసంత్రసముకిబాదివి। రాధిసబ్బా
బ్బులురాఘుగాలుడ్డాతూర్య కిరాతియుం జెలంగ్రికిదుకుంగమిత్రయుకిదికృవారలుకిలుగెత్తిండుడు వకంబ్బురదరులహహా రవంబ్బులురాయుంగ్గరాక్షకిఆయుత్తవ
ట్టుకుఘకకబిమ్ముయు మండిర్ర మకుజరాధ। కాలుకియూచ్ఛుగిక్రూరికకమ్రుగవలరకృలాలుకింగ్రజిత్తంబ్బులలరపాండ్డునూ నులంజూసమ్ముండిరిగాయుంబ్బుగగడం
గ్గరమకవాదిలుకుహయ్యవమ్ము కకు॥ద॥ తదకభిత్తరంబ్బురమగొణయ్యవరవిద్యారంబ్బుసూబ్బుకకికిరి। ధృతరాష్ట్రుండు గుంబ్బుయుకకిట్ల రంటి॥ కథ నాంయుల్లమరంయుకకు

౧౨౦

నం ద్యూహోత్సం దూరక యుం నం గిలవి కేసు న భంగ్గింపె తాము నం త లంబ్రు॥ గీ॥ పెకవితె కు డిత్తగ శురకవి సు శిఖండి దటుమార్గ్గణంబ్బులు గడంగ్గ ంచెయు। యతడు మిశిమితుడు సుగామి కల్ల.

న ఖ్రి। ఫిరబిదె [illegible] మ్ములత నప్పి ఘుల్గ్గుసుంపు॥ రాంత్రనే [illegible] సమున్గ్గసుంబ్బునె శినె౧ కే౧ నెరుడుమోద దాంగెడు। శరము ఘ్య స్టాలంబ్రుయత న కాపుంబధి కత్తుర వ్రుత్తిం ద్రుంబ్రు యుతఖ హ్ముర

న వరా [illegible] దసు వుస్సురనె యు [illegible] యుసూ [illegible] మసు [illegible] మంసోధ వరుల కు వాలింప్పుసె జారసుం జనంయుసు కలవిగా కదివి విరిశినె శరనధి భంగ్గిం బాంధ్గనవిప్పుట్రెవి

[illegible] పడి జొహ్హ్రుధుర్గం దం శస్త్రువి [illegible] డు వి క [illegible] రుల [illegible] ంక్షని కెుడుసులంక్ష [illegible] ంగ్గసుంగ్గా న మాతం బ్రా రా జు తెూ న ప్లిన౦ౠ॥ మహా [illegible] దే వా సురకిూతిక్కి న త్ము నశకృంబం భ్మహ్హవి

[illegible] రుదుస్సొర్కృక్సు [illegible] మత్తుప లెయుదురు చారుంధ్రన [illegible] డదిక్కిన నిపాండవసిం కృ మంతంయు సు ద్రుత్తింప్పుంగ్గనె జాలు [illegible] విసున తెుంబ్బు డి వినయుంప్టింయుదుర్గ [illegible] త్తిడప్పుదశూ॥ క॥

అసుకొద [illegible] ధ్యాపు ముతెశు [illegible] ధ్రన విల్లుద్రు [illegible] వెసవాతుండెనెన భంగ్గి నెనరుండె నశు। జనె నాయం [illegible] దాడ్డసారసుంబ్బుల భాత్ముకగా౧=॥ వే౧ [illegible] డు డి వ ద్రుతుం

ద్దు దశాసను రాణాగరిద్భాగ నిగ అశ్వకల్పుంబ్బు విభయ జా… బాణముఖ నగా శిఖండివిగా వుజుంమ్ము। కర్ణోటి గర్భంబ్బు కరణిగాత్రము వ్రుచ్చి ఓలికి… ండుగలవు। బ్రుంమ్మా
దండ… బ్బుల పాటించి మర్త్యంబ్బువిళ్ళు సొదాకు… … దూతలట్లు ప్రాణములవిలపృగ్గె ధృ… దాత్త జుడింక్ష డియు। ధృధసమొత్తరములు దివాకరుతు… లు
లక్ష్మ్య… వ్రుద్ధ మంత్రకమ్ములు సుశ్లోకతము లుల… కారసము లుకతవింగా… యూతవియగుకెంయోద్విధములు జూ… రి॥ అప్పుడుం ఓటు… ల్పు ధ్యర్య లైచరయ
దింయుతం డ్డు। దుక్ఖమూడుడు …శాంత్రవు… వాటుంబ్బుల కయుం కెయ… గంగ్గం జూచుకెలదింబ్బెలుచ… ॥ గ…ంచెనియూరెండ్ల…ంచెలు శ
శి యులులయు। … యుకుండదిరలిలక్షణ గాత… బా…వుడు మూళంచొజ జెప్పి। శత్రువయుండ్డు తయొధజకు, ల…కెల్లు। అప్పులుకులా కర్ణిరంభ్రుంల … ంచెంయు
డు ధుడు తరొద్దుదెఘుడు। త్రిం యొంద్దెకు మారు జూకవా చితయుంగదుర్డాయుడు మస్తైకులం గాంయు… శ్రుతలయు… … తలవుడ్డ ఘూరు రా ఘూరంబ్బులయు

మాత్రి బయలు దెబ్బార ధిశంత్ర । సూరు శిష్ట్రకృష్ణుడు గరుడంగారు యిట్లనంతు శారిగాండ్లివితోడ సూ॥ క॥ మరి మోహరంబ్బు సెఢకరకు కరి భారిమ వృడాప గాను తురకల గ్రక్కరవు

మాకెర్లరకతక్కరకౌరవము తప్పు బాదివి గె వుమే కద రసూ॥ వ॥ అరవిర యుతండ్డురధరదృనారధిసహితంబ్బుగా సురరరర ండదురముండ్ల మార్గణా పుంజంబ్బురుం

బ్బాదిది। శమరద్ద యుంజిరి రాజుల ——— ॥ కిరిట్యంబ్బు యుద్ధివత్రతుండు వారరియ కిల్లర సుండ్డురరాను వృనాబిజు త్రరవిల్లు దురమి ఖిల్లియు ముంక్తం జూ

శ్రీ:

చిత్రరింపుకా। శల్యకృతవర్మ భూరిశ్రవ సత్రుబ్బ్రుతి విగ్రహాకంబ్బుల తలోరకంబ్బుల తిల్కాకంబ్బు గు విన్యాస్త్రంబ్బులు రరప్పు ముకెలు ను భిక్షురకద్దెడు తలకడుండెసుర

లుంగులురంజ్ఞమ ట్టు। బల సమితంబ్బుగారరంగ్గరి। సమారరంద్దరనాత్మకం ఖాభద్రద్రుపద। విరాట। ఘటోత్కచ ప్రముఖంతిఘాధవరవర్గ్గణ బరర్గళ భంగ్గి। ద్దరి మతత్త్రైరుంబ్బులు

గూఢకుచకలశకు దివిజదానవసంఘాతరసన దొరంబ్బుగిర్వికం దుప్పురందరకంధరకుండ్డు సకస్థి కులకంధరకంజరూపులై [illegible] ఇంద్రవారు నగ్గియాదిశరంబ్బులదేరబ్బుచు। సురకోటులం
డికొనుచుండెంబు [illegible] మాతంత్రికేయు। ఇచ్చుదేకతం [illegible] తెరకొండ్డ వెట్టి చెందాడా డందును మాడు యుండెరాత్రి దడు శతండు శకంప్రుయకోనంబ్బుకేయుతండు [illegible] సూతకతెడం
బ్బు సుంగూల్ప్రి రగుచు॥ మరము [illegible] కభిత్తు [illegible] వితర్కింబ్బు [illegible] కాండ్డమ్ములకాంయుకవింటను గడంగ్గ। గెలువకివ్వలకింప్పుల్లుం డ్డు [illegible] గా కులకకు యుచుదిం [illegible] బులుండ్డేరం మ్ముక్కె
ఘుం డ్డ [illegible] డుగగాడకన్యుడి విరల [illegible] వబ్బుకజెప్పి శివధి విధంబ్బు [illegible] ముడికింపక శాంతిమెకుండ దకడబివాటికకకంగకెరకదదలసురి లటుమెవెఅసుంమ్మతంబ్బు। మాకుకకట్టు
మెజంపు మాపిలాపే। కుక్కరుండు కు [illegible] యుకెకుక [illegible] డ [illegible] ము క [illegible] మాకుబ్బావరబ్బుక [illegible] ము కుజరాధా॥వ॥ తదవసరంబ్బుకసూర్యజలకర కుపెరంబ్బులను మారుతంబ్బు మరుత్తెక
తనూజుడిమాదనుడఅశే। నర దుంద్దుభులు ఘోషి। కుసుమవర్షంబ్బుగు ఒకి। కదిరెకుకంక్యగా పరంబ్బుంచిపు। కట్లుకత్తుంబుంబ్బుయుం డ్డియు

ప్పు లెయు వా॥ నెంచు నెల్లర తడు. కిల్లి యిసొ [illegible] రావలి నెయు చుండ్డె కార్యమెసక మెసంగ్గ॥ క॥ నరుడు శిఖండిం దరమి నశరములతడు భీష్మునకు భుజామధ్యము నంగు లియుం [illegible] పు చుసుం
డెను। గరియం [illegible] జలంబ్బుల దారు [illegible] ంగ్గా [illegible] ంక్ర్రి యసూగవ॥ యిట దివ్రతుండు శిఖండి లెయు టగురకు శాయక రయతం [illegible] మ్మై నని యుకసాంయకంబ్బులు ను వృస [illegible] పై గు
దింపృమ గుడదు శా [illegible] నుండ్డ గడక। క వృ [illegible] గుపదుగునటు కయ్యెంబ్బు నెసి। నిహి శి బా శిరం గారవపతింగ్గ వుంగ్గా [illegible] గుసూపి దెయు లిబి ఫు రి కాలి పి ని। కిలింగ్గ
[illegible] వబాం [illegible] విదిష్ట గూ [illegible] బ [illegible] ంబ్బులు బల [illegible] తనయ్యు నిసంగవి [illegible] ॥ అతడు దివ్యాస్త్ర జాల [illegible] యుంబ్బు [illegible] ర [illegible] తతులు రూపు
[illegible] బి [illegible] ర క [illegible] శిఖండి [illegible] తర బ [illegible] ॥ వా ఇ [illegible] పులు భీష్ముపై పొడు [illegible] తగ [illegible] నమంచుంబ్బు నక్రుప [illegible] వింశతి వికర్ణు [illegible] లం గూప్పుర కెు నిటుబ్బు దు [illegible] నుసుండు। శాంత్రనవు న
గు ని [illegible] ని। [illegible] గాడంబ్బు వురశు విరధులం జైశిరా॥ క॥ కురుపతియు శు [illegible] గ్గమ। పరమ క్రొ ధమున దెం పు బలు [illegible] మెరయుగా। సురనాధనం [illegible] రు। కి సుర వేడ ద్రా చేయ ట

। యుసకెఖుగ్రుత [illegible] సు॥ కా॥ వాండ్డవబలముెలుదల ఖఢి॥ భండ్ల కెమెకరింపు [illegible] ంబ్లుకఖుద్ధండ్లత బారిడుమ [illegible] మల। తండ్రుగ [illegible] మిప్లుంయుబతామ [illegible] డు వినపు॥=॥=॥ ౧॥=॥

[illegible] రబలిం బ్లుకెమె కెడి [illegible] యుతల [illegible] యురిహాకితివి [illegible] బయుదగ్రుప్రతిం [illegible] విశముండ్డట కుంకెకిబండ్ల [illegible] దాడరుటంయు దాత్తిమెయు తిగపుడిపెరభి [illegible] ॥ [illegible] ॥=౹=॥ [illegible]

సామరమత్తు [illegible] ము బాదామె [illegible] లయుకె [illegible] వండ్డరము టర్సు [illegible] సంగ్రామతలము [illegible] ంగ [illegible] మంయుంబ్లు [illegible] ంత్తగతి [illegible] ॥ [illegible] కంత్తయు భప్పుడుబర

త బాంబింపు [illegible] ఖగ్రత్తైము [illegible] ౹ విరాకరంబ్లు [illegible] ంపు కతాకకుడె [illegible] ఖండ్ల [illegible] యుప్లుదాకవిరమతరిమ్ము [illegible] ండుపారలపెప్లుం [illegible]

విల్లుంగెతువు [illegible] సూతువిన [illegible] రద్దంబ్లు [illegible] తతికి రాతడుభుజాతాఘంబ్లు [illegible] బాభల్లం విభరకకి యుండ్డకమి [illegible] భలద్ద

తిరం [illegible] బ్లుర [illegible] ల్లం బ్లుకిట బుప్ను [illegible] తంక్క [illegible] ంబ్లు [illegible] యువ్రథంబ్లుక కతాకసుంజం [illegible] మొక్క [illegible] యుసు

౨౭

శ్రీ॥గ॥ ఘోరుసాహితంబ్బు గా [illegible] నసం [illegible] గడగి యంతవట్టు వారు సై కట్టింబ ఇవడ నియుం ఇంక్క తడప్ప శా యువలదూ॥ వ॥ [illegible] ష్టవి కినముబత [illegible] బ్బు క్కద
విరుక్కియు దాని వాం హ్నాలబలం బ్బిపు నేడ [illegible] యుబా [illegible] తేండు న మాటవే తగ లేగు దృష్ట ద్ధుం మ్మాదుల నాలని కింబ్రు॥ కా॥ డివ [illegible] ట లుకు లుబింత్తి విగమగ బం
హ్రువేసు కటదురు ముగ ఘోరా [illegible] హెబ్బ ధావ [illegible] హుబ్బి మయుడు । ఓ వేంకరు త్తా డే గూ ఇ ౭ గుకు డుటు లు ద సూ లు లికె [illegible] నిగ మాత్ర్సి కి కయు బి వు
సు జెంద్ర్లుల కు జెయుగ్లు యు [illegible] లకు జె యు । హూ పి మ [illegible] సు పి గవం [illegible] ప్పు కు వశ జ బా ధు [illegible] విగపి బి యు [illegible] రంద్దరుం
డ [illegible] ము గౌరవ తు ఖిందం ము లు [illegible] దారల [illegible] డబ్బిదా కి ౯ బా రు ఘ శ వ [illegible] డు [illegible] భద్ర డా ము హి ౹ శ్వరు ౨ నెంం [illegible] నయుండ్డు స్సె నెం [illegible] బా గా మై
రిసు శ రరు [illegible] శిం బ్బి చె డి శ బారవ లు కు । సు [illegible] ఘ్నూ రా (గి) క్షాం బ్బుకు [illegible] ం డు రా రా బు ౘ కు ం గ పి ం ఝ్దు [illegible] ॥౧=॥ మ ఎ యు రం ద్ను [illegible] వుం

[illegible] ర్ణరదనసు [illegible] సుకతంగావసుగడంద్రిక [illegible] కులు నానాప్రకారం [illegible] థాంయుధం బ్బులం బ్రికంపు ండిక [illegible] గకాగ మొకశి వృదెం ధృడు వ [illegible] దెం ధృం। జ్జెకయుం జ్జెళు
[illegible] రుడు [illegible] గతి [illegible] ంత్ర [illegible] వృష్టిం [illegible] రుడు శ్వాసకం దడముసుప్రిదివ [illegible] వృగడనూగ నిగ అత [illegible] వు డిదురుకెం [illegible] కెవ్వరుం జాలరి చిగవృగ [illegible] చంయుకడు కశిత [illegible]
భుజ్జు। గుడ [illegible] ంబ్రుంయు [illegible] తుడు [illegible] కుదుగంజి శ్వృతదవళు రం [illegible] గక॥ భగద [illegible] కాక వృద డిగరాం [illegible] సుత [illegible] కెల్లని [illegible] జెశి [illegible] యూతడు। ఢి
గుడదాంబ్రాలమేుదికుతివూద [illegible] భూ॥ వ॥ అ [illegible] లకంద్దకుండ్దు శిఖంద్దిడిరపుగూటి। దివప్రతుదెయు వుకభుచకి [illegible] మకంతెూధ ప్రకారవుకాం త్రి। కవు
దలకడబి యుత్యువగ్రతకయ్యు [illegible] డిక తం [illegible] లిగకం బికుగా విదూాలు మెుగంలుపిం ద్దుసుభాలెకుగగి॥ అష్టిం [illegible] ంఢ్లింనూపగా కుతతుమూద [illegible] లరం

౨౬

సమయంబున నృగసుసత్పురు[illegible] [illegible] తత్పురుండశ్వగురుభీష్మాదండధరమింబ్బిలుచే[illegible]కథయి[illegible]దరమిగాంగ్గెయయుముందటబ[illegible]బ్బులబాలగసమరంబాగా[illegible]దిగదత్తేకృత

వమ్మర్శల్యశైందవపుత్రశైదుర్య [illegible] ర్యోధనుండు [illegible] కర్ణ దుశ్శాసనులుపిదుంత్రు [illegible] కటిట్ట [illegible] తరింబ్బుదివి[illegible]రాష్ట్రంబ్బులచేప్పిం[illegible]రి షిబ్బియు[illegible]ప్పకపూరు శంభూరుతిం

గశుంగాంగేయక్కి [illegible] తోడితం [illegible] యశ [illegible] ప్రిలతుడయులుసు [illegible] నంబ్బుల [illegible] రయలుశంగితుష్టత్రబా[illegible] భూతుంబ్బులపూళ్లకుబుడమింగప్పు

శంజూచిగురుతోధృష్టద్యుమ్ను [illegible] భూపాల [illegible] కింప్పు [illegible] కులందా [illegible] మొంబ్రుకథ ముం [illegible] ంత్రుదాశ్యపులందరుసుగూడిపిశంగ్గ

డతుడయ్యెరువృకోదరం [illegible] పిబాప్పి[illegible] టులుమొశలశెల్లం [illegible] వగయివ్యధంబ్బుశంచిత్తమొశల[illegible]ంబడిశశయురువురకుబ్బా[illegible]రంబ్బు[illegible]టంయుం

శైలవిపిగ్ని సాభద్రసాత్వరిక ప్రముఖ [illegible] రసికజనంబు [illegible] సైన్యావతంబుగా ద్రావ [illegible] ||పాండవబలములత్యు|దండపరాక్రమముజూచి దబ్బాదండ తలిచి [illegible] ములంగసు
౮. కసరి|పాండవభుత్సు [illegible] విశ [illegible] ములశు|| [illegible] దొలిడు సూతులు [illegible] గములుగా శతిశ్రారగతి [illegible] చెల్లియుత సత్వరము గ|శిల్ల డిలండ్రాడి| [illegible] యంచె డెరండ
లగిర్లు||వగిరియ టుపడ్డయుం [illegible] ప్రొద్దు [illegible] రయు పేరాం ప్రాంబుగ [illegible] గంటాత్మగతం [illegible] AH శుత్తమక్ష [illegible] కుశ [illegible] ప్రత్తిడు [illegible] శతేశరశయ
ముశంగూల్చితివే సరిరక్షించె [illegible] రిచ్చు|మీ [illegible] పిదనని మానుడుడు [illegible] వగ [illegible] తలంబ్రు తాలంగ్గిబలం [illegible] గంధ్యంబుచంద్రంబునరక్రాంతి
రయాగ్రజుంగదిశికర [illegible] ౨యుబట్టి కొంత్రకుండ్డంయుజరటు [illegible] లశుక్రైరవత్తిగాజంపుటుదుశుంద్ధెదం|జ౨యుంగ్గాలమ [illegible] విలి|కరఘొంయు౨ంకిచ్చాల నాస్తుర విభి

౨౫

ష్టంయ దగ్గమగ్గట టు దుర్వార్త సబాగా టంశ్రీత దప్పగన్నాతి మిద్రం ద్రం ఘ్రంగు శట శిపాపా [illegible] ల వృత్త వరుం డవు దుర్గాగాం ఇవిధి రియ దూ [illegible] త్రవిశ జాల [illegible] తి కాద [illegible] దర్శుడు ౭ యాన్నా
భిలారగ్గుండు కిరటద శ్యంబు గృతింతోర [illegible] డు సంత్రాసుంబ్బు రంబ్రాశిరవుగగ్గ ఖలుసుండు భర్తు ముందట బంతము శ్రీల। బిటల రద్యవలరుండ దెంపు దుంక్తి। బూభ
ద్రాగుండు గురిరవష్టు [illegible] పూగాగ [illegible] బాగుడ గుడు మాకిప్పు [illegible] గడ [illegible] గ అర్కెడశ డెబిరకాంతి [illegible] శ్రీల [illegible] రత్నగడెసెనాన్నెమెతంబ్బు గారెదప
డిపూరకటకింగు దుంర్తె కర్ణం [illegible] సంభవుండ్డుగ కగఅపుడు డు కొరిధ ము కం [illegible] । [illegible] ంగ్గదకకు దిరసుంగ్గ డమి [illegible] బ్బు రతరంయురకిల్లి [illegible] । చెప్పి తత్వా [illegible] గతివి
శ్రీకుదు వెల్ల రహాగచేగీత, డబర [illegible] వృబ [illegible] ాము ల [illegible] ప్పు మంత్ర మువు మత్రముడప్పెడుర్గ గదుర్గ। వ డెంక్తిడు బాపదండ్డము మరంబ్బుశు రాకు వశంబ్బు [illegible] గాడు గుద్యబింటెల

ఙుం బెయు హరగము వంంక నాాంగి డు ఎసు ఠి [illegible] కవ్వి తిత ౨ భూ ౨ దిమ్మ [illegible] ంబ్బుసు బుధజే ౨ ంట్రి వృత్రకా॥ అత ౨ ము శు ఘు టుం దలయత్రి మాడు [illegible] ॥=॥

కూతే దగు(అ)ంబ్బులు ధర(ద్రా)తే [illegible] ంగ్గులుంగె [illegible] యు ధములు ౨ యూ భ।లయు గారి త్ర్యసద్భట కాలఫురా భాగ ౨ ఖం గా రంగ్గ ౨ యృ కూ॥ కాష॥ అ ధర [illegible] ౨ మ [illegible] దలాడ

జిట్రుంబ్బు [illegible] ము శుంక్షవియు [illegible] లికం [illegible] గ్గ [illegible] ట్రి ౨ తి రూతక వేలు [illegible] గు [illegible] ంబ్బూ లా [illegible] ౨ ంద్దశు ౨ కుం [illegible] ల్లా ॥ వ [illegible] ంయు ధిష్ట [illegible] ము. గం బ్బు ౨ ం(గా)

ధంబ్బుగ్గలం బ్బి శ్రీ(రా)దుడుం క్ష ది। (ప్రా)గు [illegible] యు ౨ కుల సహా దేవస [illegible] తుం డ త [illegible] ము। ౨ త ౨ ము నవి నా కురా [illegible] ఠి కి [illegible] బ్బుయు యతి ౨ కి(రా)ప్తై దపటవ

లపణ ౨ లు వమ ది (మా)[illegible] ంబ్బుదా [illegible] ష్ట మయుం బ్బు గ [illegible] ధ ౨ ఈ లి కిసు ౨ భ ౨ ౨ శ్వద్దా మే యుద్దా మ గ తి ౯ జ ౨ యు ౨ క్క డ భ్రమ ౯ సుం డ్డు॥ క॥ ౨ [illegible] డిబశ్రి ఖండ్డం [illegible] రుం డ్డుంగ్గశుంగ్గా ౨ ఖ ష్ట్యు

౨౧

క్షేంయ దగమగటటుడు శ్రాస్త్ర చారా టంక్ష తి దప్పగస్సూ తి మి[illegible]ద్రం ద్రం ప్రం౦ము శటిశూపా[illegible]ప్త[illegible] వక్రు[illegible]దము యగాగాం౦ ఢ విథు వియడ[illegible] త్రుపిక జాల[illegible]తి కాద[illegible]ర్గశుడు ౽ లూగశా
భలాంగ్గుం౦డు కిరటద శ్యంబు గస్తింత్పోశ[illegible]డు సం౦శ్రాసుం౦బ్బు శం[illegible]బ్రాశిశ ఖగగిగ ఘలుశుం౦డు భఘ్ము ముం౦దట బంలము శ్రి౦ల[illegible] రద్యవలశుం౦డ దం౦పు యుం౦శ్రీ ఖూఇ
(దా) గుం౦డు గుణారవస్సుగు ప్రాగగ[illegible]బా గుడగుడు మాశిప్ప[illegible]కగడ[illegible]గ అక్కిడశ డబిశ కాం౦తి[illegible] సత్రేగడిసెరాస్వమి తంబ్బుగా శ డప
డప్రాశకైటశ్రిం౦గుచుం౦ శ శ శ్మం[illegible]సం౦భవుం౦డ్డుగ శ౯గఅ భ్రుడు(శాం) ధము కం౦[illegible]గాంగ్గదకకు శిరసం౦గ్గడమ్మి[illegible]బ్బ్రి శ తశం౦యు౽ కిల్లి౽[illegible] చెప్పితప్పా[illegible]గతివి
శిఖపు చెల్లశూగచగిత దబ[illegible]వ్య బ[illegible]ములల [illegible]పుమం౦త్రము మంత్రముడప్పైడుగగడుగ వడిం౦క్కడు బాపదం౦డ్డము మశం౦బ్బుశు రాకు వశం౦బ్బు[illegible]గాడూ[illegible]ద్యదిం౦లి

౨౨౪

(శ్రీ) వసులు సుక్రుపక్రుతవర్మగాం భూపతులును । వికర్ణయర్మకపుత్రసీరులును । లాకీర [illegible] లు దివప్రతుక సబ్బిదల్పకదబావారింద్దబడబట్లం ష్పుంద్దాకిశీ రందక్షుపింగదియుకాండ్లకై
రగులు సు । రతరకిక్షపడుకారవ శేతరులం జూడుకిడ సురలకల రమిత్రుప్రం బ్బుసార్థంబయ్యెర య్యవనరం బ్బురగికగమొ రశశిఖండిమ్యుం ద్రిది । రాతరయురిపదిం వరముకరురకు
డు శాన్యసను డడపడిరబాంగ్నిర । (శ్రీ) వేరశిథిరిర వెలప్రాలె వసుధాధశా ॥ యిటును రలు వేదింబ్రుగకగ యిరువురుంగ [illegible] తెంతదిరువది బలువారనములత్రిరంగా
ధన్పుదితుండె సెంబ్రుం [illegible] (శ్రీ) దియు రరాయుకయుతరసూరుగారాదిమును [illegible] అతడు సెప్పియు సాతింప్పి రిద్దుతూపు । దింద్రునుతుఘాలిముర రతండిబిరిలుం [illegible]
మి । ఖిత్తిర్యుదరిలక ముష్పుపెసుడ రవిభను వురవరుదవదియుం తుప్పులిశిగ। ఆతూపులు రదబికుడా । భూతంబ్బుగుసారసుంబ్బు ప్రభుతరవక్షఃస్థ్యాతం బ్బుగంజెశి విజయుండు । శతరయుర తమిూప్రగల
క్రీరష్టురవప్పత్రిర [illegible] బ్బుదశాన్యనర [illegible] వ్వాలు దియూగకగ సారథియురమ్ము భుష్పురతిరిదిరకకుంద్దనబిరంత్రం దెలిపింద్ది ప్రతిస్వారంగా [illegible] రశ్మమూరు ను । దార

గత్రిగర్తమ్ము గుఱిచేద్రి దాకెం(దవి)తిరిగె। తదనం[illegible]బున సాత్యకితోడ నర్ధంబున భగదత్తుఁడుండె। నభిమన్యుతోడ సుదక్షిణుండుండె। విరాటద్రుపదులతోడ నశ్వత్థామయు గృపాచా
దివృతో కృతవర్మ యుద్ధంబు సల్పె। ధృష్టద్యుమ్నుతోడ దుర్ముఖుండుండె। భీమునితోడ భూరిశ్రవుండును। చేకితానుతోడ చిత్రసేనుండుండె। ధర్మనందనుతోడ ద్రోణగురుండుండె। దలప [illegible]
బ్బగుబ్బు వరయుద్ధంబులు [illegible] నందుఁ బెరువేరంగులతోఁ జెయుధులఁ మెచ్చిన భటసంఘంబులును బరస్పర తురగగజాశ్వంబులును। తరితరసూతసాతనంబులును। మి
ద్దకావిదండబండనంబులు రజోధూసరిత। పటుతరశరసంఘాతశంపాజాల కాభిలంబులు [illegible] నాగజాతవిస్ఫూర్జితంబులు। రక్తసాతా
ఘూర్ణితంబులు। నగుచు ఘనంబుగ పలువురం బాదాతిసేనుడుకలయుం బుగలరూపుంత్రయుగవుంగ్గానివిలకు। ముంట్టక్రివచుంక్ష ఏంపుగాను పరుసనవిత్తుండు ప్రకట్టమైనకింపడింపు

౨౨

మఱల జగము మఱల జగము శ్వ
పాండవ బలంబులు గాండీవము
రతండు॥ కంమ్ము రుద్ధడిడి
రిపుభేరిని నూదుభృత పవర
బిరుపు హూడమ్మ పరికి పట్టు

।రెంగలుగల రెండు కెవ్వరికిమియు శింపు రాదు భక్తు కెంటు మ[illegible]॥ తా॥ అరిరయ[illegible] డు[illegible]ంగియుండ తాలకిపా[illegible] బ్రాల
ంపు గాగవిరి కారవసెరం దిరవిమర[illegible]రం జూచి కురురాజు సురరదిసూశు తిూదిక్షుగ విదిలు గము[illegible]
రిజం పుదుర రెండు యుబ్రు రబాస వచ్చి రవన శ్వర మరరిచిరరగాం బ్బుదిబ్రు తి।వి సలావి[illegible] హూదప[illegible]
పాండవలాండిరెం పు వారి బెండ్లికిను।సమయుంజితంగలు ంగుస మనిదరిపిక।మ తృగవిన వారమ[illegible]
బ్రుచం డ్డరరసా ధ్వర యూధంబ్బులు ంబ్బుదిది ర పాండవులకుందెరి చూడదరాక।రద్దూరమ దహూరప్పు భా[illegible] పుండైర పిచాము

వ్యూహాం బ్బుపి దరము రత్రి రపింగల ర
ంబ్బు దిక్కుం బ్బూ రెం దురి ంయుర వ్రుడు
రుగుశిధమె తావ శిరి॥ గ॥ ౯= ౫
త్రుబ లులూగ వ॥ బిరను రిడు రావెతి

మహా ద్రాపుదై భవత్పుత్రులు శ్రీ ప్రబాలం బ్బుల బడలి [illegible] ంమీదం గ్గైకవాలంగ్గశుంగా ౹౹౧౪౹౹ వాంఛ్ఛి వేయు మాత్స్యవాంఛ్బ్రులయాదవ ౹ వాంఛ్యకైకయాది బలములాక్ష ౹ మీఱ గదశౌర్య వ
ౌదు మొనై [illegible] మాకర్ణసుతయునై ఘుడు ఘోరు ఘోరమైంచ్యక్రధవా ౹౹ వే ౹౹ అట్టియెడ దైజునకు దృష్టశిఖండి రాలాకింప్రబు ౹౹ ౧౫ ౹౹ ౘవుబ్రుష్ణు తెలిగై బావదేశుగలుగ విరటె[illegible]రైతైస్థైగదయు
మిమది ౹ కెైు మదియున్నబాగం బ్బులగుత్పుంగ్గూరం బరపి కూర్చి దక్షతైం బటురయము వా ౹౹ వ ౹౹ అని పలుకులు విని యొలుకౌ [illegible] రెత్తిద్ర ర్పద్రుంమ్ముం ద్రుసూ ౹౹ కే ౹౹ మనై
రసొధలందరుకు శాంత్తౌకవు శిష్ఠిం దరుఘుడం ద్రుతరైయుడుగలు గేణ ౹ మనైకిత శంక్కింప్పక్బ్బిలేదనుకు విరికి యూద్రబలులు విడిరెదెని [illegible] సు ౹౹ వ ౹౹ అపుడు ధర్మజ భుమనైకులు
సహాదేవులు శు ౹ సుభద్రాతనైయు ద్రౌపదియు విరాటులు శు ౹ సత్యకి చేకితానై ద్రుష్టకేతుకైకయు మాగధులు శు ౹ మఱియు చెయుంగ్గల రథికులు శు మొర్కొ బిట్టడ[illegible] ౹ కర్ణడగురు పుత్రభూరి

౨౨

ద్రోం భవులు దక్షిణా వామ భాగం బ్బుల సు। కృపకృత వర్మ్మ భగదత్తు పురస్సరుండై కురురాజ మధ్యభాగంబ్బు చేసు। బ్రహ్మ ద్భుల చాం భాజము ఖ్యులై రయుం వృష వీరులం వ్ము సుజెంద్ర దుష్టు సు। ద్రి కర్తల
రుచి భాగంబ్బు చేరం బాంక్షి। బలు వెుదలమ ద్భుణ కాతర (తా) దిరంబు రెండు వాగులం గదియ విచిత్ర తూర్య నిస్వనం బ్బులుదిరం గ్రమ ముట్టి చెండరాం ఫ్రోం దాకి రాగ కగ్గ సమరం బంపుడు దశిజ
లు। నమరులు సుతుకం స్తుతించ్ద వేంతొ దసు। భూరమణ విశమే మిగి భీమ। జము పురము నకగ్గలం బున నందడి యయ్యుకా గ వృగ కిరయు ద్దా మనరా క్రమ స్పురణా ప్రై గారత్యసి। శిం బ్బు
జకృరదజేంద్యం గ్గభిమహా ఘ్నాలు కుగారాం వ్మంబ్బు శై కృ ద్దిమ్మ ఊగదియం దాండ వేగి యుబ్బియుదరం గాజూచి కల్పాంత్ర ంబిరవభ మా కృతి నెచి భ ష్మునిశిరవాతం.
బ్బు గుప్పుం బ్రానగాగ కాలు కాలు చెకచకాలు బలంబ్బులు। మిం డ్డె డవుగారభూత్రరంబ్బు మ్రుగ్గతిలంగ్గగుఱ్ఱములు నెల। యద్రువ మాతంగ్గఘటలు గూలె దక్షిణంబ్బు గకగ
ంద్రిదిసమాన్న గ భిష్మునివేశి మూడు క్రూరాస్త్రము లగ్గిగి యాతడు మరిచూడక। తను సుద్ది శింబ్బు రువికి దరహాసము తూకాగ ంగ ౧౨౧

యవ్వనీ నే నీ భాత స్సృజయింత్రిదగ్గమనవానగాగనా। కిష్ణమంజి శి యిత్తె నశు పగ్గవి నియగనెల్లనాడు యగ్గ గ్గా విన లారవేవు శర కాటి వినంబ్బురగంబ్బుతి నీ। కవ్వుడు గానికా

వము మనరంబ్బు నబొరంద్దదు నొ శిఖండి నిగవ అనిశంగా పరిత్రప్తి ఖండ్డి యుల్లనయినికా గివిబతి రాజులెల్లను। బవియుండ్డగుడురకు రాముప్రతి విరిత డవై యులవృకవి విు।

శిరబతి శివలముబ మురాకు జూటజాలి పురం కొ నికా నిడిమ్మె యిన్నై నసునుప్రుడి మి శడదానప్రుదు వుదునిం ప్రగ్గావా డి మగంద్ధ జుటు నుడు వుదు। డిడిమి కుంప్పున

గు కన్నవిద్యమెరయుశూగవ॥ అశుదుమరియుశేజంవ్ముతెనె నప్పులు కులు విని పల్లు శుంద్దు ఆత్మగతంబ్బు నశిడు శిఖండి చంద్దంబ్బివిం తంయిరయుంన్ని వి। నదనంద్ద నుగముయుట

కునే మయుంబి నదివద త్రొ త్ప హూంబ్బు నె బిట వికె ం గావలయునని పహూ హింబ్భుంకు ప్రద్దలంబ్బుగా నతె నికిల్లె నయెగగయుత్లి నా డి పిదిపని మియు జాయంగ్గ। జాలకుంన్లు

౨౧

సుగ్రీవు దాత్మజన్మమా పగా। తరేయువధా తర్కమంత్ర యబదప్పుకెద తండ్రుసువారిని యడి। సుసురతడెయు బంధమురశాల్కరియుంప్రులకె యుయుమంద్దలా౹ దశరి తెరవద్యకా
యుడగు రాయరెడా ం బ్బుడారియ సుగ్రీతశుష్యవ౹౹ అరవుడురవ్విరవ్వుఅకింగమలరాభుం అట్టరయిసు౹౹ఉ౹౹ శ్రీవకరు ం ద్దుదక్కుగిర రంద్యుపరాక్రమశారఖఋష్యుకం౹ జా
వగజెంయ రెవ్వడు ం జా రిడు క్షేతలపంన్నే భరంగ్గులం౹ దివమ యూష్ఫొలెతుబదారు రియ ప్వుఖిరకుభుంఢగా౹ ద్రావ గజి వప్పురే యుటుల ద్రావిటిఖావ
దుజూబయుండ్దుఎా౹౹వ౹౹ అరిశ్రీవికరరేల్లరారకయుప్వుఅకిరెల్లరర యృుడురరయుజూకుం అంయృకుల౹ కగొవిం ద్దుండ్డు శుధర్గ రంద్దగాదులు ప్రుశివాదంబ్బురిలంఢి
యు ప్వుధబ్బుర శిఖరంబ్బు రకఖిన తాండ్ర వులుప్పుంద్డి శకాన్నురిబరవాసంబ్బురకటితరజాతమ తమ్మురకితశంబ్బు అంకుంజరయూరా అ నుబన్ని ఇ ప్రకర రదప్పురసంశ్చ

[illegible]

ంయు నకుద్రౌపదిరామ్ముల జలజాక్షు||౮|| వాండ్రు తపలెఖభంగ్గి | ఖండింగూర్చ్యకు ౨ యాపగానుతపైనుద్దండగతిఁ దబరి ద్రుపదు చండ్ర నమరకేళి యొనరించి సవిరించి ధృతిఁ ౪౫
అనుటయు నాతఁ డుద్ధవుండతఁ కిట్లను నౌరభ్యుదయంబ్బు వాండ్రునూను సైరాఘమిత్తులై వెడలి మోహరించ్చ్య రవు డుశ్శాసండ్రము దట వలరతఁ కోలంకృల బిమాబ్బ
సులు సువేను కఁ బ్రుంచె ద్రోణుడిందుగులు శుఁ వారి యురువంక్కల జికితాఁ సైంధవులు శుఁ కటపంమ్మతుడాంప్రాల. కుమారుల మున్నిటికవల సుభంచు
తార్ణ్యకంబ్బులంచెటికె ౨ యు ఘట్టిరుండ్లు నువెరిది నూ[illegible]లంబాదవికి ౨ విరాటదృపదత్రుముఖులగునృప్పటతులు ముంగ్గలిం చెపృష్టకేతులు | చెలికిరం
గ్గు ౨ ఘట్టమూహరింబ్బు మ్ముకు ౨ దబరంత్తకమున్న మనమారు వెడలబత్తుండద్రుభాగంబ్బు నుల్లసిల్లె | కుమారులంమ్ము హాత్మంబ్బు విష్టింప్పు | కుంభసంభవత

గురు గృహ ప్రతిష్ఠ ధర్మ వరుస శంభో వృద్ధి లాకే మా హృదయా ... సుర తతి సుతు వంశ ... గురు ... తమ వంశ ... ॥౧౧౬॥

రంభ జాంబవతీ విభుం డ్య యా రత్నగా తాడదుల వైరయాత్ర తికాన పరిభూమా తంత్రి గుణముల నంబ్రుకం దర్దరు రంభ్యుర తడు। గుత్తవంధ్యురం॥ అ॥ అకట తంత్రా లెర ముము రంమ్మె యంగ్ర్
ద్రికర్నరగార తండ్రు పనుదక్షభుజాబల శౌర్యశాలి యతి యుక్తడ శ్రర జక్కడ। చర్చియు భూతుర కాక ధర్మము। దకృత కౌవ్యజాలు దుర ధర్మజ తరమ్ము లుగ్రారకరులె॥ అరవేప్పుండు
జిత్నురకిట్లరంతి॥ శ్రీ॥ శ్రార [illegible] తక్రౌర్య యింబ్బుకోయు రాయకటికు రయుల్ల భంగ్గులు। వెరుల జంప్ప భూపజకు వద్దరము [illegible] గలిగంబ్బు వాడమ్మ। గౌరధ గాంబ్బు సద్ధ
యసోమతి గారియు రప్పెటరా [illegible] జ ధర్మ। నారదము గా బలాధిక వరద ప్పతి జిత్ను టయుత్రుసిద్ధమె॥ చ॥ అర మొర సూత్ర భర్తృర [illegible] యూడ రద గు పూక్కిలా కవుల్లసు వరయుం
ద్గా రటు సలం బ్బిడ లంజ్జరది [illegible] రజంట్ట రతగు రాజ ధర్మ కుల బాలర గాకం దక్రూర కర్మణి రసు వదంబ్రి శాంత్ర రవ్వరం దిగడా వృగము వెంయు రెతకిర॥ చ॥ అశుట యుగ్ర బయి ట్టుల

౧౧౯

శుద్దాశుడా మృవిశ్వధరణి మొప్పార త గూఢవృత్తి నారుగా నుతుమం డ్విరమ్మునకు రిగను ష్ము॥ తమగజా ప్తు॥ వ॥ అతఁ డింగాం బ్రుప్రస్తవకు పూర్ణ్వరం బ్బుగా త [illegible] బ్బులకు ప్రగామి వి [illegible] కెం డ త్యాదరం బ్బు

రం బిరువిరవారలం ద్దరక్షిమం బ్బు [illegible] గి।ంయుల్లరంయి॥ క॥ ం [illegible] రొ ద్దరి।వృ [illegible] రెం రెం [illegible] రెంది తలనిరరడుంను [illegible] దిచ్చదడు [illegible] దుష్టిర తల్లిఒరఘ [illegible] చిశ్వదళ్లితిగిరి

అరితెరివ్విం ద్దిక మొగం బ్బుతూరడి [illegible] నిరిగా ర్గు తడిశ [illegible] ధర్మ గూరుంధ త్ర [illegible] రంయి॥ క॥ మాకెం ఱ్మె యి నా మ్రూ జ్వ తము [illegible] శరు [illegible] సకల సంరక్ష్యాత్సా రూ వావశకులతగా

రతక్ష్మంజెకుశుకెతె [illegible] గురరణి [illegible] అరె [illegible] బ్బరంగ్లుర।ధిరాకర ఘూస్తై శ్విక్షయం బ్బుగు నా [illegible] వ్రా జ్ఞ [illegible] స్తుపు గౌ [illegible] రదు [illegible] వ్రుర్షరజిరం

ప్పుంగ్గ వాభరమూడెలర గుంశూ॥ వ॥ అరటల్లిం [illegible] రకెంగా [illegible] త్రి [illegible] గ్రజాం ఙల్లర [illegible]॥ [illegible] రం క్షుతూ [illegible] రచితళి శూరత్తుయు దా [illegible] వ [illegible] బు [illegible] చంద్దవము రదురవర

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

గురుసుకృతు। శూరవిరాజుం డుగ్ర [illegible] కేశుర్యరాథా॥ వ॥ అత్తియుడ ధర్మతనయుం డుగ్రతిక్షూరంబుగు సంధ్యానమయుంబు రం వక్క నమగడ్యేరగా విందు నంబూవి సుంకృ జనిరంబూవి

మ్రుకింత్ర బంతాకొంతుం డేయ్య [illegible] శికి దిగుచుటి యుకర్ణరిబ్బు గాదలంబ్రుత సివారల నెలనుండవి యునయవిం బ్రు॥ కగ్గాం గ్రిసేయు యాతకింత రియు। భంగ్గిదు వితిమనుచు।

౧౧౨ వగయుచు బాథాగసు దేం [illegible] బ్రిగాలబివనం [illegible] ంగ్గడు [illegible] యకరుడే వంశ నిథివు యు [illegible] వబలం బ్బుతూ హూటం బ్రుతూ యు [illegible] దావుం

దమబలంబ్బుదవియుబంబ్రు॥ [illegible] సురాక్రమ భంగ్గు తెప్పు [illegible] బవికి యుదాంత్ర వా [illegible] ల బ్రుస్తుతి [illegible] యు [illegible] బిస్సు నందరుణబల

నిభవత్రశూజులుపురబ్బులు నత్తి ముకంబ్బుగియుల్ [illegible] సుత్ర [illegible] రవి [illegible] వా [illegible] మికిరె॥ వ॥ అట్టు ధర్మతనయు [illegible] వరంబ్బుర

చెండు వడి యూరశ [illegible] నమరియుంబ్బురశారశ [illegible] త్రుకారత [illegible] ।కా॥మదముర విశాదశ [illegible] నసుద [illegible] నసధరంబ్బురకైన
యిట్టులశు సాతర తో సాత్తిస్యు । సాగుదశ్శ [illegible] విమృ [illegible] నిరుభుషణ।బెట్టి మరని [illegible] మాద్రు [illegible] రుకెంశృలా
రంగంజ్జె॥మ॥మరవారెవ్వరు [illegible] తత్ర [illegible] దియ ।ముశుగాయర్గన్నతితార శ్రై ఠి [illegible] బ్బుగా [illegible] భూర [illegible] మాజ్జమును సెం
శయుటగుశెరశ్రుత్రుతంబ్బు [illegible] ంశ్వంబ్బు । [illegible] తంత్ర [illegible] శః పూజ్జొండ్డ్రైయుండె [illegible] ముర [illegible] కరణ [illegible] గ ।రం [illegible] డు
మొలశె [illegible] సుభవరంబ్బురి యొసుబులు విచరింగంన్షరం జ్జు [illegible] గారజ। రృశ భిష్మురకు । గాలుగార [illegible] తుశూణ॥ తా॥ రకింవమాది [illegible] స్వరుహుంబ్బు గలదెరకే యసువర

[illegible] దగరాచరించు రెమ్మరెమురె సంత్తనిల్లుమను మారెము దక్ష మనుజయు బ్రతిరె౹౹ వగ అరెతెవిభ్రింద్రి పవికిరె దివ్య [illegible] భావంబ్బురెకుం
[illegible] ండు రెబురెవా సంబ్బు [illegible] కుంజ్జ [illegible] రెసంజ్ఞయుండ ధృతరాష్ట్రరెకుం జెప్పిరెట్లు జరెమెజంయురెకు వైశం [illegible] సుండ్లు డిపు వంసు [illegible]
జ్జ [illegible] ర్దమతెప ఖిరరు కా [illegible] కృపా పృతపూరకర్ణసంమ్మర్దరె వాస కర్ణరస మత్త్రరూపు [illegible] వరా।
మ ఖొరమ్మ [illegible] షిభ వాగకగ భ్ర [illegible] ర భా [illegible] హాలా లక్షి [illegible] వత్తుల వితలాంబ్రురెరెపిం. బ్బా (తు) మరు చశ్వబలా [illegible]
[illegible] త ఛిన్నాళి౹౹ [illegible] మావి [illegible] తత్రత్రి గా [illegible] భక్తప్రవత్తి [illegible] గమ కవిలాగాధకారుంణ్య [illegible] స్నరణా [illegible]
[illegible] వత్రి దరిరా [illegible] ౹౹ [illegible] ద్రు వ్యందుభఘను [illegible] సుత్రకిలం మ్మనా మాత్వపుత్రి బు ధరా [illegible]

ఉతంబికేరుషమాభారతేతం[illegible] [illegible] బ్బుకంద్యునంరా[illegible]కెం బ్బునలు తియారశ్య్వా[illegible] గా వుంగ్గలమహా [illegible]
గాంచికేమా[illegible]గరు మతెరా రాయుగా [illegible] మకగ

బ్బునె నరిపిఁయు। వామకుక్షంబ్బునె విరాటద్రుపదులుశు। దక్షిణపక్షంబున కేకయులుశు। రాదవిసుహార్దంబ్బు నొడ్డెఁ డాంత్తింగ దిశు॥ క॥
రాలయఁ మదుడు దక్షుణమహామాఝ్కులు తై। మకరక్రౌంచ తడిండ్డత। మకరాఖిలముగ జెట్టి మారుతింనేసె ఇవా॥ ౧౫॥ యా[illegible]టతామమాఁగ
రాత్రిడుణాబిఘ్నునెగ్గయు ద్రోణశవిక్రేషుముదాపగభుము భూంల్పిని। ముబిభ్రునె భంబ్బునెట్లుగకు జేసిద దూర్జనతశా[illegible]ంత్రవిష్ణుపూమవ
వక్రవ్యూహంబ్బునెహా॥ క॥ భుష్మునెగర్వంబ్బు [illegible]టమహావీరులుండె కారణిందు ంతెహొధులశిల్లం। క్రిష్ణాదృ త్వనె క్రౌంచునెపద్మవ్యూహము సహాటయు
త్తెంయుడ[illegible]కుగురునెజిరిం నెతనెకిల్లెనెంతెం॥ క॥ కటివాలావృణదురు మారు వాంధుసు[illegible]ల। ఇవ్వభీష్ముంద్రునెంగనెదివతలకునైనె మహో

ఱుడులు క్షీరి [illegible] న్నదగునె॥ వ॥ అరివిరి కుంభసంభవుండు కటకటం బడి యుత్తరికిల్లి యె॥ క॥ [illegible] దుగునవుం గ్నారలరిం [illegible] గాం గ-శవుంగువుం త
[illegible] గాం గా [illegible] కలింప [illegible] వుంకు శక్యమెం చవిగాని వుం [illegible] వెరా॥ క॥ అగుచు వేరక నదచి రదచిరె [illegible] వాం దన్ల కరాంబు [illegible] రవా తింబ్బుగా గపు కరిపట్రు రగా
దాకి రన్నా రార్యుషా॥ ఉ॥ తాకి యుష్మలబాణ తతిగవయింప్రిర। రఘుడు బెడిదంపు నరుంబ్బురము లా। గురుడు బిరియుపిం గ్నుర [illegible] రబుట్రు ఖుదు
బిరగంగ్గ జూబి పావర నెబిబ్రద్రాణంపి రశితాస్త్ర సంతతిరంప్రిలింప్రి। రంత్తశల్యుండును శాంత్తరవు ండుశు। రతరిక [illegible] ద్ద్య ఉందుచరి భ [illegible]
[illegible] త్రిరత్రాతు దెంచులు శుదా శుగ విశి యుగ్రలిలి। బటురయంబు మైను భద్రాసుతుండు దుర్వారకుశి ఖలపా [illegible] వారిబాదితి॥ చ॥ కడు వది లాడ రపు [illegible]

౭౨

మశ్రీ వ్యాహూ యబ్బు౨ యుడు। మ
ంయు క్షు శ్రీధ యు౦బ్బు౯ ౦ గ క్షి
ఛ్ఛ౦ద వ్య శర వర్గ ౨ ర ర్గల
డర ౧౩ లు. దల కె కె యా॥ వ॥ అ

నవచ్చునెచెనెనరుడుఖింప్పుగా
ంబ్బిలాంనబంక్రు। వేవనగుని
త్వకం। యునిబజవంభ్బునగ
దిరలకంయూవ్వు తివభంగ
ఇంచెుండాడకొగుఠంయు

౧౧౬

దారగ వెన్నదిరుసైగు లవగ్నము వి ఱక్కారత। ము౽ కాలంబు త్తి కొఁ౽ంబులకులికిఁ సు॥ మ॥ ధరణి చక్రము శంఖ్రం క్ష౽ంగ్గదల దిగ్గంతావళ శ్రేణి కంధరమున్ మ్రొగ్గవడఁ౽ దిశావలయము ఘంత్తింబ్బు

గా౽ బలంబ్బు రులఁ౽ం భారంబ్బు ఫ్లైంగవయకాద్రాద్రకము౦జూబి శిచర లాకంబ్బులు సంప్ర వింపృతూ౽ చెం ప్రభూ టూల ఘూరాక్క తిశే॥ కాద్రిలవిత పితాంబ్బురరబ్బు శాలమొష్ఠు। శంభ్యురాం

దాద్భుటంబ్బుగ చిలుపృందాపు। మెరుగు వెలుసుసు గర్జఁ౽యు మెరయు పచ్చు। కారుమొగులకంకృష్ణు రా కారముఖ్యు॥ అట్టియడగ కఁ॥ బలు జీవము వాయు౽ వెల్ప్యలబారుసు౽డు యూ

ధవిరులు ఫ్రివిశఁ౽బ్బ్రు విశ్వ౽దె బిష్మ్ముండసు పుఁ౽కల గంబటియు టు వెత్తికసుగాసుఱుండశీసు॥ చః కసుగా౽ భవ్ముడుల్లముబి కాసమ్మ బూంబదగ౽ల్లకృష్ణ్యంయుష్ట్ల౽ సుఱుసుదింమ్ముపెద

షుముటూత్తుబలెశ్వరపుంద్ధకలాచ౽। యువితెప్పురాఁ చట చాక్కృతమ్మె౽ యుశంబ్బురె ప్రటఁ౽౦। విసుతికి కీన్నకృష్ణి యుశదయుజికురుంజింయు విష్ణు పుషూ॥ పా॥ అ౽పలుకు౽ంత్తకృపంజభారంత్తక

సూకుండ్డు భంరరిభసుంబ్బు రధంబ్బుణ్ణ విష్ణు౽బికకదిసురరబ్బులంకృష్ణుచుట్టి కతంద్ధు దిగిబ కొఁ౽వెంద్ధియు బాణంబ్బు౽యుడు టికాలభికాకొంత్తియుంద్ధురపస్త్రిరశంబ్బురు బాపుకరశంబ్బురు।

మిరలయు మహాతలంబున్ [illegible] మెట్టియేవంబు దిట్టి [illegible]ర్వులు గుబ్బెంప్పుడు । శరదశుజమర్దన సౌ౯ఖి యేసి ॥ ౫౧ ॥ క ॥ యన్యవుడారాయునిశ్శె యుకల్ప ప్రభుడి ప్రతిభ దివిజవిభు । యెడదవృత్తి జగమెమ
సుశెంబున్ శిసిపుపూరు [illegible] యుచ్యుతదప్పుచేట్టి యుగడం గ్గిశభుజ్జ వాడు మహోదరాజ్యే తన్నేర ధ్వం ప్రా వినాది కె నతస్తు దారశువరాశకు విపిటిం ననగ్రిగ వే ॥ అ శ్రావ్ ధనోయస్త్రాల [illegible]డు మూ
ఉలకుంబ్రియము మంత్రము కు [illegible] దూరకవు దిటిరయు రువ్వుడు వెంటిక్కిరయురదంబున్ని బలిరయు గనుంద్దరంబున్ను శిలంబు సుంబాప్పతిబా [illegible] బెశంపలయు కాలంబె
రవంబుగు వారిధరంబునుక రగిగజిన్న శరాప్పురాచ [illegible] సారంబున్ [illegible] యుగడురబి యుప్పుటి శెంత్తురు లమేట్టుకయు లరము తరమిశ్చైరిపోర్
ద్రదగా ప్పుమాటిభట్టుండు భి పుగా కారుండి పరిశ్రాంతులై కృష్ణార్జునులు శు । భీములగుప్రముఖ లుస్సు । జెయ్యుదినుచుచు ండదాంధ్రాలబలంబున్బారిసమేరు శె
పునడుబలుంచగా శనిబిమేల గాలంజమరెడు చంద్దంబున్నెందాబ శెన్యుపసరంబున్ శ ॥ క ॥ తారక్ష శిఖరిమరుపదు చుసుంద్దశబాం డ్డిరాజ ప్ప్రి విరాటిత్సశ వాడవంద్ద

౧౧౪

తెల్లంగల[illegible]ంప్పుయుండె వా దూర్జనిత ఖారసంప్పదయుసుగ్ర భుజాబలవై భవంబ్బువిస్ఫూర్జిత విక్రమోద్ధతియుంజూటి నెనుతుంటిట్టి యా వ్రిదుర్జయుదప్పుని విక్రమముడాపగ

జాయుకంయుక్త్ర యుపుకి౹౹ తం౹౹ అనవరవిభ్వుద్భుండు విచారదాలాయత్తంబ్బుగు చిత్తంబ్బుతోడ నరుత్నాహారండైయుం గొంజూచి వెంట్నం డక్కిత్లిరెండు౹౹ కా౹౹ మనమత్స్వరాధు

నగరంబ్బుక్షంజియుతోడనె వుబాంగ్గుచూచిట్టె తీనమాటలెల్ల మరచినెను నగెరిరధికవరుల నత్పుచెంతాగ౹ అనుటయుక్కజ్జునను ండ్డు౹౹ అ౹౹ సకలబందుజనుల జంప్పుర

వురవనభమెనే। రాజ్యము హా మంటెనుపడని। అనిష్ఠుంటిమిను కృతమాచరింప్పునవాడనగుదుమనను గ్గిలుపదయ్యనని౹౹ తే౹౹ అయునని తోడల అప్పుడిప్పుడు। కిటమాట

లుగలవు। ఖండ్డె టికెండు కుంబడకైబిం దెరుగడు పు[illegible] మను టయు నారాయణుండు నవినంద్దనుం[illegible] స్వంద్దనంబ్బునకు నంఘ్ర్షబంబ్బుగా రధ్యంబ్బులత్యంత గతినడపి కుండెరవి[illegible]ంం

బ్బులుంగూడుకొని యిభాంగి గియుఁ బెంగడియుఁ దండుఁ బలంగ్గమ హస్త్రకరంబ్బులు గుఱింబ్బులు బ్బలంబ్బుల లువదింబ్బులు బ్బాదంబ్బుచే [illegible] రారాజ శరంప్పు రోగ్ర హా తిరుగ్గాండ్ర వింయుం
గంబ్బులాతురంబాంధ్ధంగ శిబారామ యుగాత్రింజె శిగావిందు [illegible] ఱరగంబ్బుల [illegible] తర సూర్య [illegible] గాగ సత్వరు డెంయె శిరధంబ్బు గడబాడి [illegible] వాలంపు [illegible] బ్బుల
సె॥ అపుడు॥ గ॥ బరువ్వాయి రధ్యంబ్బులు మారు మొగము। వడి దాశెంబ్బయుండియు ధ్ధండ [illegible] సూలుకొని జశితరమి వారితిపు। భల్లము [illegible] భర్మ్మ విల్లు దుమి గ॥ =॥
అంతంఢాండ కవిత్తి। తత్తి శిఘ్రు తదియుదు శుమాడండారా। శతము బందంగ్ధ యుచిచి శదృతిదిరి కవింబ్బి శరతతింబ్బురగం [illegible] సూ॥ క॥ ఆ చిత్ర దవుఱుంబ్బురచి। భుజ తల్లి
దు శెంబ్బు మరియు। దాబత్త తమ్ము [illegible] టు బాహాంబలముగం బబ్బరుచుండి నంగ్గము దూల సూ॥ క॥ వివృద్ధు శెవ్వరెంత్తయు। శివ్వర భ [illegible] ంద్ధగడంగ్గు శెలల యుదక వృద్ధ
సాత బారకాదవువల విలు చటంయె చలాబిదమదిలో సూ॥ క॥ ఆ బట్టీ దపుటంబ్బుర చెబ్బి భత్సుడు [illegible] యుఖ॥ దారుగరాత్మం బ్బుదరంగ్గ। రారాంరేం గు దపుడు స్థిరగారం

౧౧౪

రయుంబు రగ దశరథుంబు గతుడమెరయ పుత్ర దిక్కుడై॥ మ॥ గజరాజోజ్జ్వల ఘంటికావళి దురంగస్ఫురత్కింకిణీ। ప్రజముం గాహాళయుందు భద్ర భుతి తూర్యత్రిగు
లగుండ్దర ద్వ జఘంట్లతతులచ్ఛత్రాసకగుణ ప్రాంతంబు ముంగ్రాది ధన్యుబుసినా తతి సెవ్వుంజెశ వటుదాగ్గర వరంబు బర్వం బబ్బుగా పాగాధ॥
యుట్లు బ విదుండై మల్లబివూర్కులు మగలు తెక మదంబులం బ్బుంగ్ల। గాంగ్గియుండ్డ వాండ్లవెల వియులవెరగుకు భమలియుకుం
గ్గడంగ్లి। దు ద్వారంబులగు దివ్యాస్త్రంబులు దతు కొలిపి। ంచెందిక్కురె చూచిరందా కలిసిర దికులెసురా శ్వకులందున్న ఇమికెగంధ సింధుర
శ్రేఠరంబు రమ్యాంబు చుపరియుంక్త యంయుద్వారంబు దందంబుగు గాటులుంగాలు బలంబులంగ కుంపు గాత్తిరంగ్గాలు సియి తలడా గ్గాంయ సువీర వాముెర

వండఁ దేకని రయము న్నెఱయఁ డలసు। పేకు దిరంగుల చప్పుళ్లు రగుడ రథచయంబు రదంపు వంబులుం గరిమారి రికరంబులం బర్వి ముసలు విరుగ

బిట్టు వృద్ధి విరం బిడి దురియడవి దాచుతరంగులు రం। దరవు గాడంగులు వీవతాటరంబులు నిండి బోగాని బిరుసు వేడురాకు సుఖితకారకంబులం బాలుబాదకుసు

బహురక్త మయముకుట దవి భూషణ ప్రజంబులు। వివిధవరణచామర జాలంబులు శరకిరీట వైవిధ్యఘ్ను భలాధతుల లాయంబులు జల్కొంతం

బులగు। క మలకైరవ పాత్రలాకర్ణనంబులగుకులంకషలకు సరిరంభముఖ విశంబులుకై వాండవక్షింభంబు శివరిగెడుండ్లు గా నంయుసు। జెండువ

దింముసుగ్గలం గ్గంబ్బారియు మెలంగ్గండె రదియు కాలా హాలంబులుగు టయుగళంగ్గా రగా విరద్దుండ్లు ౧౹ ఉ౹౹ అర్జున జాచితె మరబలత్రి

౧౧౨

బ్బురంగ్గలంగ్గు మ...రుం బోతె సంక్షోభం బ్బురంగ్గా పుంబ్బు। కొంత్తెయాగ్రజుం డ్డుశుం గవలుశు వివిధ విశిఖ పరంప్పర ...ప్పు। దరకాళ్లుడు౽ శర మొగ్గంబ్బు ఇయు మొ...లు పరియన్నైర

నిచిదపుగూఱియు। గుండియల వ శరనిగశిశిడేసియు। బాగెలుద్రిప్పి రవియుం బారియు రొశ్శికలు నెలకరగ రంజెరటయుం దిరిగియు। నరకష్టూ టకంబ్బులు రూపఱినెనెరియు తప్తరగ నర

రంబ్బులెటమొగంబ్బు వడిచిదరి కసుకరంబ్బురబరాగకా। భీరిశం ఖ్యాదిరవస్వారత రత్నాండ్డుపుత్ర్బలమెమటయుర్గొ। గా...వతిర...రా। గారవము రనుట్లు రం యెకడువరుండ్డై॥ కా॥

వెంపిరిశివ ట్ట్పుజలరధి। భులుఫుర ని తెంబ్బు ధర్మపుత్ర్నుబులుం గాల్తులనులు వరింప్పు నపుకచిరియు రిరట్టి వైమం డ్డుచికుశుము మిస్టిరూ॥ గా॥ అశుడు రతండు పాండ్డవాగ్రజుగవలుశుడా

రిమపుల బాహుదర్పమెుప్పు। సారసముల బాధి మారిరుసంగ్గరయుక్తి। యెపైరంబూవిరరుడునల నుతుండ్డు గా వర్కటట —— ॥ గడంగ్గి రల్యునపిర్గంబ్బుల పెంబ్బుటయుర భర్మరాగా ౧౨౬ ఛ

గ్ర కుఁ దరము నెఱయుద్దురు విద్రుత సైన్యములు నత్యుదంన్న తెచెరశైశు॥ వ॥ అట్లుం గలయ చెరశియు తురాష్ట్రంబులు షభంయు చతురంగ మద్దనంబు గు (ప్ర) దళంబున శిరత్ర ఱయు ఙి। ఖడ్గ (గ్ర) ష్టా ద తల్పంబు
వెడమి గిరి వా డిమ వెరశిరె రారసుంబులకు కిరణంబులు వరగింప్రు॥ సి॥ మంత్రింతర మంద్రింప్తి కాండ బాగ్ర జరి బ్బ మయి దబా (బ్రి) ... ఉడు కమల మయా వమయా ల। ది డింప్తెరె డింప్తెరె బ ...
కిరి ద్రుష్టద్రుమ్ముషి ప్పంబ్రు నమద ప్రత్తి। రాఘు రెమాత్సువ బాండావ్రి కములు శుషుటో మకవి రూధి॥ యుశు మదథబలము। గాస్తైంరెవంబ్లుగరూ శసి ఱయు షిర్కెషుత్తు రయు బ్బు రె ఖర్పు బా
ద। శురవనింప్రు రె బాండ్ర హ్రాత్రి రము గృష్టు తంమ్ము। బాంబ్రాలకంద్ధకు సంష్టుబముర। రదరి కానియం ద్దరకంబు రూపు త్రై ... రగ మెయ రెరింప్రి రస్త్ర గురుడు॥ డు॥
బాంత్రి రవుడ ఱికబల సంత్త తిశుద్ధులు కార్యసార దుర్గాంత్త తరా త్రమ ప్పుర ॥ దా కిసు ముఖ్య ల శాతకాంయుకె (క్రా) ంత్త తరితెరె మ్మర్గమ తరంబ్బు తబాంత వయాత్ర్తింబ శింయు తవంత్రి।

౧౨

రథిర థంబులు విను విరథగంబులు రథికరు గుదెంబులు రత్తియడ॥౧౮॥ రథములు లును సంవర్జములు లును ... రంబ్లవులు రెప। రురశక్తి తురగ ... రులు రరంయ రద బ। వారి రిపు పుం బాణు ను సైక్షంయులమి।
జలగంగ సుభయుసేంద్ర ములవా రు॥ వ॥ అప్పుడు మరబలంబులు జరంబులు॥ క॥ ధృతరాష్ట్రుం డు సు। ర తిలా భంబులు స్ఫుంబ్రు జూర్కం యంబులు శ్రీ శరధ క్షత సూజ గెలువవచ్చురె। మదిలెరి రిం క్షిణ పూ
టలు మరకుశూ॥ ౧॥ అసుదు వగుదు కు లు కులాలింబ్రు భూష్టాదం తిమోధ వరుల తాగు యెూధ సుం డు సిరబట్ట టలిమి విరయు ... దింయు వి ... శ ను ంయుట బాలిగ॥ అ ... మ రాక్రమ క్రీడనలు త్రు
ఘం డిరాసురవజకయ్యంబులు రె। దళ్లరముద్ర సుండు గెకుండు గద వంచు వృసెయుధుండె। సూర భను ముగణార ధత ర। రురదు ముడి ధృతిం యు ... శిత శరస్ఫురణం ... బాంప్లా కు
విరదుండె గ్గావింప్రెనురలు విను తింప్పుంగ్గ శూ॥ గా॥ దుశ్శ సుండు భాభిద్రుం జి త్రిబాణ। వాతిముల బెంబ్రుంయొబ్రురె వాండు ... దత రనారధ బడరి శియుం త్రబా క। ... రగముల జంప్పుయా తర త్రల్ల దంప్రు॥ వ॥ ౫ ॥
అకు మారుండు దుర్ముఖ ... లంభ్రా లప తి శుంభ్రసంభవు ... దరి। ంయు తరమెర నా నాస్త్రంబులు రంబ్రురె॥ క॥ ద్రోణుడు గాంపింప్రతను త్రాణము వరు వృష్ణభూత ను వురరాజ ... బులు గ్రుబ్బ

౯ సం। శ్రీ గా బలుండేయు తం యు నింగ్గ ధి తెలంగ్గను॥ సి॥ దరవి శూరుండు దాకింయు జూర్జను సెంబ్రు క్రొత్తు పేయంమ్ములుం గోలు కాలుచు। రణియం రరుడు పాలం బ్రు గాలు పేలా విరేడిరించ్చు। యంచు

సుడా రంరు బల బలము। జెరి సంమ్మెల వాట్లి జెరు కులల ప్రశింయం కన్నే శం బ్బులు శూరయు తిరము రయు ము రి। వాహా రం బ్బుల దాలు వారుసు విండుసు పేలక లు పైయు ముం బరయు పారు రెర। మూతం త్రి

(శ్రీ) డిప్పైర డవి రుడుము (గాట్రినా త్రుకియంర్దిను తుడు శకింపై మె దాబయు దవట్టలేదిమను డ। రత డు రాభ ట్టు డబడు సుమాడె రథ వాగ॥ అట్లు ర్పొంబ్రు॥ క॥ ఆ లాలర మెయి తెంమ్మి బ। వాలంమ్ములు

నాటిపాండ్డవ వ్యూహమ్ము శుం డాల। రథ గజా టి సుభట। భాలేత్తె దెలక డబ తృ దవెభిష్ము ర రంత సు॥ శే॥ క ర కౌరవను ... సుతు రట్ల ర ంపు గంటై శాంత ర వు ర టై ర రి శై ర ద్రాబెం

బ ర కేకు ఖుమామ్ము సునా బలుం డు ర కుం బి త ప్రతి ర॥ క॥ అ ర వుం డ్కా ర యి రువు రు ర వుర ర గల యుం డ్డు సు జా బ ... పుం డ్డు మూత్రి ల తరంయు లు ర ద రి ర ధురొ్యధ సు డ పు డు తురం

గమారయు త్తెముం బ్బురి కులై రగా॥ వ॥ ఆ పదివె వురు ర రరాహుం తులు సే క్ష(బుట్టె శకు ర బు శ్శాన సుల కుంద్దల డ బ ... సెక్కర। పాండ్డవబలం ం బ్బులు మహామ ... హాం బ్బు విహారం

ఘనరవంబు జగతిం॥ క॥ [illegible] ందు [illegible] యు మాతంగఘటలు [illegible] గ। నాశ్రితాయుధ [illegible] గ్లా తిబాధితులయి యుండు కాల నివియుం మారుతపుత్రుండు ధను [illegible] ప్రవిధాస్త్ర [illegible] లు పరపగ నేగ

అపుడు గాంగేయుడు వేరు దారుణాగ్రంబు ధర్మపుత్ర [illegible] భరంబై । తండై యుగతి బీరబవిబచియువరి। నాకవింగ్ల నావభగదత్తుల [illegible] కలయగ [illegible] చరణంబుల సు

రముర శా [illegible] ంబు మొగముర దారుగ దరిసింన్లర దమామిఙచిలు వృరబరతెంవ్రు భమసిసుండ [illegible]॥ వ॥ అంతర ముంన్నేవ్రు [illegible] ద్ర్యంవ్న శిఖండిని రాజాధ్రుపదులు ధర్మ నంద్ద

సురరదప ఙభ ధ్రుపదబ [illegible] మిత్రకార విశిఖంబుల వెగడు పరబిర। రతం దరిగియు శిఖండియు రయుం [illegible] మాడిశివాడి [illegible] తపులరిశర నావరరధ [illegible] లు శుభతా [illegible]

యుద్ధంబు సంబ్రాజ్య [illegible] బాగుజ్వాలలుగ సుఙంబ్రుయత [illegible] వ్రుకాదరుండుద్దిసగవంయుటం గ్నసుంగ్గా [illegible] యసైరియ ద్రోణ పడెంయు యుంగూడుకొని । కవిశిరంగా

రవసిరంజి [illegible] గలమెడిముగ వెల్లకు విం [illegible] కొడుకుల రకుందలకడబి వాఙంద్దలపు డ [illegible] రుదిరంగ్గుల దారలు పురబ్బు [illegible] ంబ్బుల సిక్కుంవ్మ ఙంగ్రుంద్మసురం బ్బిర శిలాజ్లాడుచుంద్దం

౧౧౧

అనేవుడు సాంబ్జునే యు వసుధాధ వుండ ఇట్లను ద్రాగుండాత్మ నెజునేసు నేసుంగూర్చు సాతసు గురు గనెయంత యు భక్తి శియు వారనిదమ మలానేక తు దిస నేభుతు దా కిన్న నెంచుటు భూరిరా।
వినగల దెప్పునేడెం జుపు విశ్రుతఅ జునేసుడదరి ద్రాగ బారుపు మూడు సారసుముల నెశ్నియుగ్రంథుటం ప్రవిలు వేబరపి నెవిగదం కాతడత నిమెనె తొకులు దరచుగా నెగాటింప్రెనెంత భూరాధుం
డుభుఠికుల్పుం।గాత్రిరత్తే ఉగురుగడబి కెంయు। నెరుడెబి యూ వాంయుఖు బాగంబ్బు నెంమ్ము నెందూరింప్రుంరంభజు శెల శగము।వభ్రుంయుగ నెవిన మాసెలి సారాదవ
షుణేముసం ప్రకర్తేవరు నెబుత్ర దయుమలు దెరలు ధుతియుజనెపతి గ్రుటశల్య। బాంష్లాకులుశుతా ధునేదాకీగావ॥ నేటుదాకనెవా రలునెతండు గంక్షైరాకంమ్ము లంజికాకులు బరబి।
నిటుం గురుండు మొదమనే యుంధ్ర రకు కాధసుంబ్జుయు ఫూరు తలముశుకల ధైర్య।గుపితామటుండు ధర్మసూతియుంక్ర తిట్టల కురికితలలు చేం డాడినకు నిభూరిశ్రవసులుగవలం ధ్రలడుడిరి।
నల్ంగ్గవతింయుశు భీదత్తుంష్ట్రసు నిభత్తినల తానె దరిభమ సుంబ్బదిరా॥క॥ కంరిదిగు కిసరి దాప్పునెనెరదముదగిబ్రుమితడుటుగదా భీలతనా కసు ష్టిగవికెకొకంభుయలు దరవేవాయు

౦౧౦

డుసుంబొలెఁ సురకంపులఁ బూర్ణ। రాలంగ్గవారి శిడంబ్బులు। వెలంబ్బడవి శి బాకుఁ గరముద్రుంపుమా॥ ద్రుంత్రుంయుపుడు॥ క॥ వెుకఁ క్కుకఁ దిద్రైరు సురా(స్త్ర)ములఁ దిశి సెంబ్బ్రఁ దతఁ మదము గొంప్పు

సాదర వృధయుశుంజూబించెళ బియుడరిఁ తఁ ప్రైసు భ(దా)త్రజుండ్డు। అప్పుడు భయపు సైంశ్యంబ్బు వారుఁ తు। వెరగంద్రి॥ క॥ దశు జడు మూర్ఖ కుడజు ఁ తతఁ యుడు దివ్యశరధరుండెట్లగుమఁ గ

యళకు భుండగఁ యుద్ధరుఁ॥ జిశి ది పు(త్ర) వాసవాశ్రతి దాకు సూ॥ కః॥ గ్రతరితరశర ధృత శాగెత ధారలు ఁ గుడఁ వుడుఁ భర వాదా ద్యుతులు డర బాలు భుఁ గములు। గతి శిష్ప్రైవారల(ప్పు) కంపూం

ఁ తుమెఁ॥ కా॥ దిసఁ జెష్యరుండు దుమా యుడావఁ రంభ్రుఁ దదము ముగ భూనాయక ఫల్గుణ సుతుడు భాస్కరా బ్బ్రకముఁ వెలుగాఁ రంభ్రుసుర సమా హామువొగడ సూ॥ క॥ అసురవెంట్టయుడు కళ్ళ

మూరాపు లపు టియుంపు। శ(క్ర)వా త్రండు దివ్యా(స్త్ర) జాలముడర। జెశియుంశ్శంట్టెఁ గాదంభ్రు దెలగఁ వెంప్పరధము దివారిబిలుభు నారకసుండ్డా॥ క॥ రక్షసుడు విరిగఁ రంగ। డుశుక్కుఁ నాభ్రుడదరుఁ రు

రుపడగఁ గా దిక్కులు సురవేఁ దములంజే క్కపడు భుంగారవెం(ధ్రు)సెఁ లు భీతిఁ॥ వా॥ అప్పుడు పెక్రం(త్ర) రధకులతాడం గూడగాంగ్గెంయుడు అభి మంక ంగవి శిరా॥ క॥ = ౧౮౮౮౮

అతడు దానవుదల ... వికట ఘటుం ద్ధరకుసు । శంకర రూపుల జంరంగ్గ శజ్జండు ॥ సరభసంబ్బుగ బిట్టు పై పురవణింపు బాంధియురు భాగుల రుపుర బా ది విబిరత ॥ అట్టి సంశ్చలను మరంబ్బుల ।
లభమంపువ పై దరు శ్రమాబారువం దారి సాత్వకి చెడదంపు సరసంబ్బు లెలయిరే । దాశరంత్తంట్టి శ్శ్రద్ధా మేదు రమింయతర ధనుపుత్తం ప్రు రంగాపింబ్రు ॥ క ॥ ఆసాత్యకి డిరా కే విలాసురగతి ఱత్తి
యుగ్ర మహాసారాచం । బెళర ... సాతండు కేతువావళ శకల్తండి యిత్తు మూర్ఛ వచ్చి రెండ్రా ॥ క ॥ ఆ లారర తెలిశి మెరుగు వారికి తూపాత ... డ తరవక్షము రడు మగ దిరింబ్రు శాడె
ముగ్గ కృన్నర దెలంబ డదెశియూ ... ట్రైరంధ్ర శలంగ్గ శూగవగదారికిశెర మడర మదుగుని రశిఖుగలు మగలు సారాచ ... యుంబ్బు రబాది ... ఓ ... రశ్వధా మరా టూగ్గ స్తుండగుసు
మ్రగభ స్తయుం బ్బుతి । దైరం గసు ంగ్గా ర దొరాగు దారుపుం డ్డుసు తత్రాగు కురత్వము రం గ్రష్ము తంమ్ము రపైర । క్రి గొూద్ధ తంగ్గ ంయుడు నర్భాస ధిఋసు తుడు వచ్చు వడి దెడస్తు ప్రకు ॥ దా ॥

౧౦౮

ద్రుంబున పూర్వకాంబుధిమధ్యగాయ రెడ్డు కృపాచార్యకృతవర్మగాలు శకుని సుదక్షిణ సైంధవులను గురుకుమారులం గుండాశుశు ముందుగ వెలిచి। తదను మతింగుం భగుం భవభూరిశ్రవశల్యభగద
త్తులు శి। వలదిటి నుగ్రమదత్త ద్రాణిపుత్ర విందాను వెందు లుదాడుటశు। హాలాంయుధ అలంబ్బుష కృతాయుధు వులు వెనుకను త్రిగర్త త్రికరేవురివ్ర తుండ్రె జనరాధుండ్డు శను మను। రెవిభరంత
కుముంస్థ కొంత్రెయాలు నెర్వె నవెంతంబ్బు గావె డెలిరటించుడ రజ్జునుండు మరెమోహూరంబ్బు సూబి దృష్టద్యుమ్న రకిట్టు రంతి॥ ౧౫॥ రంత్వెగాంగెయురత్ర పక్కబిశిఖండ్డె।
బిట్టు మా [illegible] చిలబిట్టుగ ట్టెపుదవిక్కను రవత్రమవిద్ధంబ్బు రకు దగదలెంబ్బు గామోహూరంబ్బు ఘ్ను బలెంబ్బు రెల్లా గవిగ అరెవిరి ఒరు తదటి టెయుదురరి। గాత్రుకి బరాటుల
వల్లిటి। రభిమంరుర్కికెయు దాంబ్బాలురు దాడుటశు। రకులను హాడివ ప్రాటడె ఫురస్సురుండ్డె యుధిష్టిరుండ్డు రడు మశు। చికితార్కుంత్తి భాఛాలు వెనుకను గ్గాసెర ద్రుగ అగ్రభాగంబ్బు రనిఖండ్డిసురిచి
రయుత్తకెలంకృ [illegible] శిభివుభి రస్తూఊత్త జులారకవలరశు। బాధుగండ్డు దాశుశు శెక్క ది క్కు రరవిబరి। త్తక్కిరం హొద్యురులుం గలంయురలువరం హొకంబ్రికె బంయుంబ్రి గెట్టి మెయురగా రబ్యా [illegible]

త్తులుభేరులు బలంబుల్లుబంబిరి। భేరీభాంకార శంఖస్వర గర్జనస్ఫూర్జిత బహులబృంహితంబుగా ఘంఘుం కృదాదిసముదయంబులు గా॥ క॥ చంగ్గతినభమంస్ఫురితి శంగ్గధురంగచామర చంద్రప్రభఘుట్టిభం
గ్ని మరదికుత్రుజమోదంగవిని బెప్పుడూ దరికురిమో తిరి॥ యిటుగదలి॥ మెరసిమండలబాలయి కురవిద్రుప్పనట్లు గురుకృపభీందురాజాదులెరె। యోధవీరులు నిగిడిరి దెసకన్నమి కవి। త
ముపబడకిర్బిత్రి యసిరితిరుగ బడగ॥ వ॥ మూరు లేకేతరముకొనా భద్రుతసుంగానిశౌరవపతియులంబునునితూనిటసు। వీడువగిం ధ్వజఅర్జునుండిమనబలరిబ్బులెంగ్గలంచ్చు
చుంనవాడు। అర్జునసం ద్దసుకకుంనీవకానితుడుదుగాలిము। పాండవులకునొర్డ్డపడియుదము। విరసంబాదవిభోంచింపుము ॥ క॥ అనపుండ్డునతడుదుర్దనము। దసుజా
వలిమొంన్నగాగ। పరమ్మిగుం తి। తేరిబలము కౌరాకులు పెరుగాలందర్గాలు నిట్లు భతింబరవసు॥ ఉ॥ అవుడుద్రోణుదేరయులు రయం బ్బునసద్దముగా బ్రిదైత్యులర్గినప్పులుగా ము
హుబిలుచెంగూప్రినదాసవనాధుతేంమ్ములే ప్పురవెరికూబరము యూత వ్రాలగనిశింయూభ్ర్గనిశూ॥ క॥ ఆలూలనతెప్పురిలయకొలు

ష్ణుల నవుల కుం బన్నువంబ్బు నబి యత న తూ న ట్ల న లి గ కగ ఏదిస తూపింతు [illegible]

[illegible] కుల కుగు అవిశిక్ష గా నరాత్సుంబ్బు గా దట్లుం గ్గా కాగ కగ [illegible] యు ధ [illegible] లు కు ద్రై

[illegible] ండ్డవ్వు గా వు న వు ఖరవిబూరాగవగ అవికృష్ణు ద్వై బాయు కుండ్ల కా కున [illegible]

[illegible] ద్దు దువాం ఫ్ల తన యుుండ్ల వగాటు జెశి నయుపుడ వాత్సల్యం బ్బుకా న మూత్సర్యంబ్బు తెడ్డి [illegible]

[illegible] పువు మెం యుుండ కు శృప్లుండ్రు వారికి విద్ధి యుుండ్డు గావు న వారితా ఈ విరాధంబ్బా

[illegible]

[illegible] యుడనగు [illegible] ంయుడివొం త ద్యుని దావిలించి నార్యుల జేర టెం తేంచెరిం
క్రొ లూం అన్నిగారం [illegible] గొప్పుగలరిడు హరలోగారశి యింప్పు బాలద[illegible]యు ధనిరుం గ్గు మునినగారవక్త్రి రమణాలం ద
ం సగరగన[illegible] వర్ణమాగ[illegible]యిసుంగా [illegible] మాటలుట క్క[illegible] సుమారనము లేకసుభర్ంగ[illegible]
[illegible] వలము [illegible] నితివైరము నాకునిం క్కమూవింటికివారి యింత్తికిని [illegible] క్కసమ[illegible]
[illegible] ం క్ష సునిండు వెల్లకపరానకంబ్బుపి బంపు ముట్ర్టు వాదర్ర్ [illegible] హాద్ర్ [illegible] లాత్రికంబ
ం స[illegible]ం [illegible] భుల్ల ఇట్లసు నంత్తకం బాలుడు రుంగ్గమిసుంతొాధశునకుడి ప్పుదు [illegible]

౧౦౮

రవిందియు॥ క॥ కల్పడి మహారణ్య | కాండవం బ్రాంద్వర యసమరగగం బ్బు తా విము ఖుజేసి | బహు దివ్య శరములు వడిలయ డిందు కోటి బ్బవరాక్షసింప్రెంప్రె శివుని చేత గంధర్వ్యులకు సొంతకర్నరా త్వ
రవుదేం మ్ములకు బారదడు పింబ్రొకు రడికొంప్పు | రసురసుధారాగు రాత రక్షుత్రం గృపుకర్ణ గెలిచి విరాటు గోలగికొండె | తక్కుజి కృపడి రెంచెరెం త్రి శిమి శి విశమందు బ్రౌజిహారి రెంర ఙరము | విటుంటాడరి
ఘటగదియు రచిత విరంగ వలశి శిడు విడిపులు సు॥ క॥ తగరకు రయ రతలంటుక | పగగాంటి వజించుమిరి పాండవసుతుల తాదిగి యులక్ష శస్త్రరగము రె మగడి మిపాతం ఘురింత
మాటల రన [illegible] అరమెరయు॥ గాండీవి గెలువు రాడు శిఖండిం జంపుంగ రాకు గాడు విసుము ధంక్రిందు మెగలు మాశ్నారెరం | జెం డుదు శుగ్రముగ ముం శ్వశి ఖ్బ తక్ర రాచి రెబ॥
॥ క॥ యెంచుకుకు దాదళవయులు ద్రుపదర కవి [illegible] సింక్షం తూడవ బలసుంతా రము | తూడ బెరం గ్లెడ | పూసుడు మారల పాండ్ల పుత్రుల గలువ రౌ॥ క॥ రవికి రియు వర్బుకసు [illegible] క | క ఖుగు
రయ్యభజము సరవెద్దు | కడుపు ముల్లవు సాచె తి బరవు నూచి దవు గా క వె ంయుజెప్పు రిలా॥ క॥ అర రబ్రంయె వంద్ద విశ్మ రచ రపతిసుబ రద్రు శి నము బతనము యంబ్బు [illegible] ము [illegible] క

ర్యంబుర...సుతనుం డెవ్వడు సుశృంగారంగసూనవ॥ ఉ॥ అట్టు సంభ్రమింపడె బలంబులతోడ విడచి రెపుత్రుం డుభయ్యు రుపులకింబు। భూపతిప్రకరంబులతో రెట్టి రెణము॥ గీ॥ ...వా
బ్బులాదిరాదిగా రెలబలము। జంబ్రు...దుత రూజాల సమరేభూమిలో గెలువగలవాడె రెరెరాత్రి బవికెరిడు। తరమ మెరెమెరెలావులు మెరయువలయు॥ కే॥ అర...తులు వమహాచ
లు। వి...త్రుంబు...గాని ఫుల విషాదంబును సెక్క పెట్టంబు త్తిగ॥ రెరిమిషతపరెతసూజుండతిదుర్జితుడెగత సుదారెంయు పత్రఖు ంబ్బుకిరె రెంగ రెశారవిశ్వరుండతరె కం
రెరింగ్లి రెవాడె। దుశ్ఘ్యను శెమా రెట్టి రెంకు॥ కే॥ మరెమిలపితామహు సెద్దరె యుండు దమదయుగారెవరె మొంద టెషెష్టవలయు రె త్రుబల మర్దనుండు రువవరెండు విలురథ
ములవారె॥ వ॥ అప్పు రెరెండియానిం బురెరెతం డ్డుకు రెట్టిదిశె రెద్దరెని శుండ్డు గురుకృపాశ్వత్థామలు రాతకింబు। గాంగెయుండు జూ...తుంచె గురెతం డ్డు శిఖండి పరెమరెపె శీవిధియు
రా జెవ్వటవిరా శెరుంగ్గు దురు। కాదియుంర్లిచు గాచరంబ్బుగాకుండ్డంయుం మ్మటాసు భా...ప్పుంబ్బుదవికారెరావలయూరెరె...రలు రెట్టిశారా యురెరయ్య మరెరెదిసూరెరుండ్డు సర్వలాభ

౧౦౭

శాంతరవుఁ చండకరంబులపి వత్తము జెప్పెరెండ్రుండ్లు వెడుకులొపెచిరవాదిదగుశూ॥వ॥ ఘు కర్ణ నా బలులను జనవాసంబులకు గాంచవబచి। బహుప్రకారనారభ సంభ్భాసితంబులగుజ
లంబులంజలకంమాడి।పర మేసురభిచందనానులెపంబులకుచిరిగొంబురపరిధానంబు మహాయ్యదూలాయంబురా ంబులకు ద్రు స్పృతమగు మయభూష్యగాధారణంబులనుద
గళలంకృతుండై।తంబులం దగువారమింబులపెష్టుంబ్బుకురిమెలకురంబ్బురాభావితశూతరత్నేలధారాళికవద్రుధితంబులకు కరరవ న హాస్రంబులువిలుంగ।విద్రహాసులు తిలలు
తులలగమునసందడిసెడిగ లుగజదియు।వంధిజనసంద్దానాంబునంకీర్తనంబులకయు।మాగధమంజులగానంబులు వివులకి ల యు।పాకవలరవంబుమశంబురంజిల
రధంబెక్కి దగిమరంబులకు సాండాకిరరండ్లకుమెద్దిరంబులసిరంజున।తవయ్యద్భురంబురందెరుతెన్ని।దుశ్శాసనకుముంజెయికరతలంబుక రవలంబంబు।యుల్లర ప్రకారంబురం।
ప్రవిశించి యతిపుష్కా మహా దంబులకుత్రగమంబులకు।తప్పితసమీపంబున।సుమంబితకరకానరంబురరతండ్డుసు మెదిచెతులుమోడ్చియుంమ్మనుజూచితింయుత

ఆశ్రీంచెను॥ మ॥ శ్రీపమునకెంతయు రంమ్య పారద్దవుల యుంక్తెంబ్బు జీరకం। స్తారశ్రభూరిడు భంద్ధమును డిలయు బికుడ నూబ తిరజి ఏబిలర యుంబ్బంచ్చు బస్తు స్యస్తూలక్ష్మ వారింబ
హాలాహ్రీగదాంచుడు డరశిలాకులరు ముఖ్యంయుంకరటరపాలంబ్బు నాలింపువే॥ చ॥ అరమెయరదివదారవులకిరశుమాకిలగరాదు రంస్నరెంజెరఖబా। నాష్లలయికృసమయుఖతృవుళిష్పవు
సవ్యనాభారతుష్ట్రీయుడులుం దరంమ్ముతగెంబ్రాధ్ధగ దిశ్వదరంత్ర పట్టురాద। రవురబావరబ్రు కృపసంతమఖ్యాలికి కర్ణగబంపుడి॥ క॥ అంమ్మాటముంక్షమురష్టువాలంమ్మైతా
కుటంయు భిష్ప్రదత్తేంత్రవిభా దెంమ్మురరంచ్చుకవతిహారమ్మ తగెదాల్చియుండ్డె రతవదరుండె॥ వ॥ విదంప్పుడి రట్టాపురగు బింబ్బుము గంబ్బిగయుంబ్బిగయుంబ్బు। భూపాలుకా
లగకింబ్బు॥ క॥ తవ్వుకుర్రకు బ్రా। నంబ్బులు దాపకంబోపిరట్లు పూరగరమ్మెయుం। బలుకరగురె యుక్తటరా। వలరంగల భక్తియుల్ల వంమ్మురగలంరు రూ॥ వ॥ అరటవికింయులుకపురము

౧౦౪

భవనత్తుండును వ్రాహారుండు। త్రికర్తృకపతి యుతుడు। భద్రుగూడకు౨। యూ శ్రీ ఉకిలి ద్విఖ్యాతి। నాతక్రింయుడ దండు గృతవద్ధుబాం మాకుల మూర్ఖుగా౨౦। మారుతిగ విద్య
కుంభసంభవుండుదల పడింతెను। నైతక్కప్రాపు ననపు మనిలిశ్ఖుత్ర కులా బకమ ర్ధగాను మద్దిగాంపుగడ [illegible]। కలిశిర॥ శ॥ గుణుగం పృథివ [illegible] ప్యస రభిసమ [illegible] దాం మోహ శర వర్షగాం బ్బుగా గుణ
యుదు వారలయ రిమ్ములం। దిరలక భుముండు దుడుడుగతి స్వంద శుద్ధి॥ వ॥ సమరత్రిడులు సపిటకురుకు మూరులు దారకంబ [illegible] రాజ ధారల ఖిం బ్రియూ జవధారా క్రాంతుడు
దీనయు బ్రగష్టం తుండ్లు కుంబు త్రిమండ్డ। యుద్దిండ్డ కూడండ్ధకై వృగాంబ్బు నూపని। గుండ్డభ దియు నగాదృష్టు శు। చనక ధృష్టుండ్డుము విరా జియుసుబాహుండ్లు [illegible]। దుర్ఘ
బాహుండ్లుసే దుర్ఘలాను [illegible] ధన్యుండుడు। దిఘూ౨ద్రబాండ్లరిబిర వారులిల నిపరబి౯। గజంబ్బులు డిశు కొనుప్రకంబ్బు విద్ధంబ్బు౯। రావృకాధరు ండ్లు దాలి దాలి గాలావి [illegible] బ్బు మొదలి
కపు [illegible] ద్ధు గ్రా [illegible] చుండ్ల। శ్రీ [illegible] కాడుకుబలు మొదలంబు లికులు పుకు౨। చలంబ్బులు గాలులబినర౦। గాంత్రింయు పూపాహ్యంబ్బు [illegible] తాహోంబ్బురం బిరెండ్లన గా [illegible]

ధర[..]నేత్రవ[..]గాంచియూశ్వరణా[..]మంజి జాలంబులం జాలబాఱిచె। తలఁపగా కుండ కుంఠమ్ము నయలవిచె కృదిరగు[..]ద[..]బుడు దడిరె తిరవంయ టు॥ [..]త్తిగ త్రిమిర[..]

గరిశిర ఖాండవపస మితించుచు గారవ్వు ధరణము జాలింబు జా। వానములకు జవిరంయ్యుర్తుమంయూమిశిబి దితడు టు విషాదుండగు దుఃఖా॥ ౹౹ కురువిభుడు నేగెరు జూ[..] [..]సారము

లు గాంధారవిభుని సూతసూ జుం। త్ర్యచితము గబలు పుమని యూ। తురతంబ్బులు మారు జెప్పుదు శ్యానసుతోశూ॥ వ॥ దిప్పి నేనాతం డు వారల గూడు[..] [..]యు

[..]కాంతరంబ్బునెనంమ్మహకా ౦తుండు వారలకిట్లను। గాంగెయ గురు కృపాశ్వత్థాములు మధ్యసులై పాండవబలంబులు[..]రుచు నెట్టిసంరంభంబ్బునకు జెరరు। మునిగి

నెలుకానొటికిసం[..]బ్బు మెన మరాయుచు వచ్చి నెమిశాయుంగ్గలవార మని నే రాధి [..]యుండ్డురణక్రీడాలం ప్పుడు[..]౹౹ క[..]రా ధంయుంకి బిత్తుని దురము నెకట[..]

దాకు[..]ను దా[..] విభుఫొధురతర్ణ పాండ్డుకుమారా శ్రీరమున్రొదిప్పినెలన్న[..]దంబ్బుగాంగింత్రసూ॥ వ॥ అనిపక్షి నెలివిని దుశ్శా నటుగటుంగ్గాని మ[..]యుద్ధొయు

౧౦౪

మెరయ ద్రావిడ యశ్వ ముఖులుం దాసులు। హరి డింబ్బురకులం గ్రదంగ్ర రత్తయ [illegible] వృద్ద పలువురె యుం [illegible] వప్రియ [illegible] శ్చభగవత [illegible] దం తిరక

ద్రావిలాప్పు। జెలువురెత్తి గాగజి వురుశిలయురులంక్ర తావలముకెురు లుకెుట్ర కు శూలము గా [illegible] డింబ్బుడు। కెలాక [illegible] తూడవివంగాక దితూడింయె। రాలెడుకెుట్ర గవ [illegible]

ద్రావిరభగదతుండెశవదిభల ముకెశూ॥ యుతెశయూభ్రు కు భముహారులగూభ్రు [illegible] ద్రావిడ। యూధ్యవరులి రెలకురకెతర ము। తుంత్ర్పవాకదడపి [illegible] య [illegible] భల

నమూహా ములొరెబరపెనుమదహా న్రరవా కు ముంద్దిరమహూంభారథ। యుండ్డు దరుగుకెటుబాండ్డు వారశెములా। [illegible] ప్రితకమ ముద్దగతి జెప్పితి కృవూత [illegible] ముల

శూ॥ గో ఆదిగద శార్ఙ్గధిశుడు కులరేదభగదతు మాదెగ్రారతగజ ముజ్జలములగుకెతశతూ మరములతాకులుకుపదిజి [illegible] మగతిరికెది సభూగివ యు వ్ని [illegible] భరుభగద

[illegible] గలు గ్రాశి। గండ్డుమగరి కురువిభూరడ్డుగురు కృపావంతిహాధ విరసహాతం బ్బుగాదర మకె। తమబులంబ్బులకుహా లాహూల [illegible] లంబ్బు గులియు। [illegible]



ఖద్రుతనయుడుకూర్మా। ద్విపతులై వారల యాయాపముగుబడియుణ్ణరతిపటుత్రదరముల [illegible] విభాషురూపంబు [illegible] భీమంబునఁ దబింత్యలాలుండఁగుశౌ
శిలునృదామండుడర ఁసింబ్రునేరగశఘుశాత్రఘుంధ్రూ॥ క॥ తలపదికురునంధ్రసురంజలము నఱుమ్రంప్పగురుడునర [illegible] నఖూజ్జల బాగవృతుంఁడిశశబలముంచను [illegible]
మాయోవతైరింగుపతు ండె॥ వ॥ యువ్విధంబ్బునహిదంబ్బుసూవుండుదిశనమాయండిశ॥ క॥ గురుడుమొదలైనయూకుం శిరువురురథికులునుంబతింయ [illegible] నుంద్రని
నవడిశితురుడురుగ సెనాలసంగ్గరధరణింబదినటుదాటీతత్రినలకసీనూ॥ చ॥ కసుగారి శ్రీంనవమున [illegible] సద్దుకిపునగిదె సభారదాటగా। తనయుండు [illegible] నకాంరి।
యుఘదితువశమాంయ యెబిగాశబాంక్యబాంక్కశవిలునెత్తివటంగ్గిభయంమ్మునశమ్మకబ్రూయిరటుజాయిశం। జి [illegible] దింబ్రుగారవ మహిశుడుదనతభిశ్ఘ్నబాలికై [illegible] = ౮౯
సబ్రుంయహ్లింయుబి॥ క॥ శవ్రుసుదార్రునుడుగలుగంగాధైరులదితధినుగహ్నంబదితిగాదిదాదితూనడదలకుదిజావిద్దిశువిజయుమెుంద్దిఘంవ్వాదంత్రసూ॥ చ॥ = ౮౩ [illegible]

అనవు[illegible] నర్వి పాండవులయుత్తతి వారికింగార్క కలమార్గులే నగునయ్య యాపదుము కలిత్రితువర్తనను నిష్టదునలెరబ్బునదగు [illegible] వృశాయము ముబారము [illegible] బు। డిగ[illegible]
మారద కృపతోడ జెప్పునరి దాత్రేజుడపుడు ప్రాభవంబ్బునశు॥ భగతునాలోకింప్ర॥ క॥ దకుబొండుడెనెంచ్చు తూ[illegible]లు నసజార వృవారిగెలు తనెవిపుడు నజ[illegible] [illegible]ంగ్గనదెమ్
నగెలువుము నదునినతోడ ివవడె॥ వ॥ అనరం ప్రాగాతి తూరుతొమి ఉమగండ్డు గావునె। నంమ్మాట కలుం బ్బిరుద్ది శి[illegible]గంబ్బు దందం బ్బునె [illegible] నసుల త్రితికింబ్బుదె కి[illegible]నిమి
తలండె॥ గ॥ వరన దాతెంచ్చు పాండవబలము మీద। గవే యుటయునంతంతగౌరవులమీరె। మరవింత[illegible]బియూమో టయుపుడు। నజము గాగా[illegible] యూ
జిరి నిగుడెనిధి త్రా॥ వ॥ యుతుభయసైంన్యంబ్బులుందలపడిసంద్దడి కెయ్యంబ్బు గా కృకుయాంగాంబ్బునం బ్బెనంగ్గుదుండ్డె॥ క॥ నగపతి యుబానె గజతు[illegible]। దగనె
డైరనిక్షిప బలద్వైత్వ[illegible] బలములతో నగుడఘుతిమాత్తచుండ్డ। భగదత్తు[illegible] మీదగవిసి పార్థివము[illegible]॥ వ॥ తడ వసరంబ్బునె ప్రకాదరుండ్డ[illegible]బ్బ

౧౦౨

శ్రీరా ... వులకులకులకు సురుక్షిప్తాం శ్యాధాంమా చిత్రశేఖలకు బ్రహ్మాళ్ళలవాహ్లిం కళ్యాణశ్రీవసులలు బ్రహ్మాంహు దంత్త వివంశతి వికర్మ్య ... గంబ్బు రంధమతమ తూశ్రీ ... వీరులాన్నాంబ్బు లతోం రథంబ్బు ల్లు పోం

లు కొలి నిచని భవత రయుంబ్బు రవిష్టం బ్రహ్మాదింబ్బు తరయుండా కి రాతండు దితియ బలంబ్బు లంగు నిబలిమ మోర శివి బమా కొర్యా నియిలు ... నిం చంబ్బు ఉడుం డుం తి కొం తి మిబ్రి రాలి రంగు ... రా

... రందరంద్దరుండ్లు సు రా చారవ ప్రభృతులకు రాకుం క్షిరు వురపి బిమా ప్రకార క్కార బాహుం బ్బులు మరం నంబి రరంద్దు గకగ కొండరు సూతు ఉకు ప్రిలిశి వి కొండర బాపమయి లు దుక్తి

... రుంధర చయు లుష్ఠ్యం ద్దరము ధర జడయు రల గాంద్దరయుం గ్గమలు ప్రస్న గురుకులము ఖావ్యగవ గ్గఫ్లి రధము తూర ధూరాల జి కృపర బరరక్షి సుల కరి నరిం చరుం బ్బు రి బా ధరం

బ్బులు ... కయ్యెకు రి భరవసుం బ్బు రరా కుంభసుంభ వాదిద్వాదశ రధి కవరులు బై క్రి బట్టం జా వి ముష్టి మహాస్త్రి జ్వాలలం బా వి రుణ పొర్శ్య కార దారి ప్రోత్త ము డంబ్బు ర విధి కి గతి ప్రాయు విపుల

రవ మసు ... గ విలు జలిదల జేయుం తేభరిన్న మద్దార్గం తుష్టి రయుతి ధర్మసు తుడూగ వగ భిమును రుతులా రక్లి రంతు రక్తధ భిక్షు బాలం బధి రపాంబ్బా లబలం బ్బులర్ ... హాలం క్షు శురక్త డ ... రా

వాఢ్యదల లక్ష్మభూత్మజుంగా వక్షువలశియుంక్లేయుడు। యుష్మలరకగవ్యతగలండవ్వలరకదిగంబ్బురవరుగుమర రనింబ్బాదంబ్బుశ్రీ రయుడూకకా। కారవబలంబ్బుసు ఉవడమూరుతిగభంచ[illegible]

లయుమురకమరకురధాత్రిరమణు దద్దగచంద్రాకౌరశరముడు ఉనధసుపు[illegible]స్కరదురమెశూ॥నగతురమిఉూజరకూస్వృతదులదారసుంబ్బుభిమురవక్త్రలంబ్బదూరర[illegible] లయుమలయు

శ్రీలంగ్రర బ్రొమదింయు(శ)దురం గడంగ్రనాభద్రుడుసుఘుటూత్మజుడుగవిశ్రీ। యుటుతంత్రిరంబ్బురవాంద్యభుత్రులుర[illegible]రిబ్బ ముక్కు ధంబ్బుగుశ్రీమాదుంబ్బురంగవిశిరకు॥చగ॥=॥

కరన్రవబాంటాకాదరధిక ప్రకరంబ్బుగదలనవాలిమాకృష్ణరగంగ్రతెరకదుగ్నారతర బరమూరుతాత్త్ర[illegible]గురుండురి కపరతుక్కురంజిశిరనాతదవ్రిచమాతరశి

కనారసుంబ్బురకొదగ్రత్రవమూర్ఛ ముకురంగజిశిరకూ॥ వృ॥ధశరాచారుప్రగాంభ్రుతతరయు దుర్ధాత్రిశులనాభమమాక్కూరరాతంబిలర పూనెంబ్బుగాగదాఖూరాకృతిన్నిదిరుఅగ్గర

లచూలారరతెరకడంగ్ర(ద్రా) గుడుకదంగ్రంబూచితూడ్రైవాదరకాయంబ్బుగడంగ్రవాయుసు[illegible]దివాప్రిముచరంప్పు[illegible]గక॥లిరుపురహిబంబ్బుసుతుడుసు (ద్రా)ప[illegible]

వురాడం బుట్టువు వాటుసూ బింయులుకోంచు ర్వారశుంభద్ద శిఠాం। హ్రాదిం బ్బాండ్రుమురూఘు రెంద్రులు గభిం ద్రారూఢుడై సంగరర(శ్రీ)ఘాలాలతదంష్ట్ర వీరారు విలంయూన్నిం బాలి దిశ్వక్రము జాదర్
చిట్టుగ శాబ్బుబాత్రి గురుస్థిం ర్వితుం బ్బుర్మ బూగ్రం బ్బుగాశూ॥ వృ॥ కరము రేశుం క్రశూలము రంగ్రం ష్మమి రుం గోలు శత్రున … ర్కరములు గాగ జాశ్వ భటు కాయుము లంగ్గు దిశ్రేఖ్ఖ
రటు గాం। జిరువ్రుభువ ఘ్బువా రగురుసుం హ్బుడు సూబిమదాంద్గ సందు రాత్రరర భనాతి। ఖడ్గనము గాగవర్దే టుడువిశ్రీ మూదతిరె॥క॥ వంగ్గాధిపత్రింయు శాకాల్యత్తుంగ్గతరుం
డగొఘుర సుతుడలరం గ్గదైత్యుం గవిశి గాధ మధ మాతంగ్గఘు టెలతిలొ దర్శ ఖ్రుడు దారణాభంగ్గిరె॥మ॥ యుబ్లు తంష్ట్ర బిట్టుకిట్టు రకం రకరథ్బులురగ్గ్ని। వంగ్గకర వాలంబ్బుగొర
ంచుదొ … ఘుటూత్రుచుండు। కరంత్తకర్ణ మన్తకాచరణములర డూపకుండ్డు చంద్దముగార త్సరకి విస్ఫురణం బ్బుర రూపు మాటిసురలు సుతంప్పుశూ॥ … యు వ్విధం బ్బురగజం
బ్బాలు వెరిశి రశాతశిరిం … రఖరం। గాదండ్డవాగె ఉన్మేగ్రాధాగ్ని జ్వాలు రగుడం బ్బు కవిశిగురుపతి రెవలోకింబ్బి ంచుతండ్స॥ వృ॥ వాడింయు సత్వ్యముల గలుగుదాండ్లు

వసిహాతికళవుతుల్లియుణ్ణాదిమియుక్కభంగరమ... ష్టమియు శ్రీశాతింయం ద్దరుజాడగరెడుతద్ధులము జాపిదళకళ మూవిలంప్రిహిహాడగరెశ కృష్ణభుజాగావవిజావిర నారసంబ్బు
లకూ॥కా॥ దారకిజలవెడకుకళనూకుండాకుతమారెనూకునూకు ఇమెరదాకుగ్రశరము విరువది॥ వికువిసంగలు కింబడి ఇభక్తుబి దాథా౧ ౧॥ అసురకృశ్రీశ్రీతాంత్రజంపూయుంబామ
శర్కరంతెంత్రిరవమ్మణా శ్వేరురకళ్ళు డువంగకుతియుద్ధకుడుటియువారగజముగూలవిభరరాతండురెలకుూశి॥ శ్రీ॥ యితెరులగ్ని వద్రిశ్రృతినురవిదిరలవియుంయురాజనింప్తూ
మతంప్తం॥ దారవు ...

తిరిగిరాగా కే దెం డి పుశేల నారణపు లుల్బ్రన్నా కెం బ్రిసాస్ప్రం బ్రి వేగెడు హా సెపరలు లుల్బ్రాన్ద ... వురిగ్రాం బ్లిం బ [illegible] ం ౹ వ కగు ఐ ము

వడిన బడక ధరణికి లంఘించ్రి శు మరపులేక పేరు కన్నరం బలు ఖడ్గం బ్బుఖెరి కకు శు భ రంయు ముకశూ౹౹ యు భుభూపాలం చుకభు జంగరాజ దొహత్రు ం బూబి ంచిబి ంయా సుబలశూరులుచు

[illegible] ము ష్టి౹౹ క౹౹ ఖ్రుడు వంగ్లప్రెంయు ంగ్గ కతడుశు౹ కడుకగు కిరు పుకశు క డి వి కొ మ ౨ంద్ద కప్పైం౹ బ డకుంద్ద క్రొహా౹౹ంబ్బుకే కపులుల్లీ పువగతుల జ ఖి [illegible] కైకు ఫుల్లిల్లశూ౹౹ వ౹౹ ఆ రాహు

౧౦౹ తు లు వింధ్యు [illegible] లు మాా ౨ శింయు గుటం జిశమ కకు లిర ప్రుగాద ంయి కశు భు౹ దుర్వ్య వారం బ్బురా౹౹ గ౹౹ ఆ ర్యురుకుంగ డ గ హొంయు ము లు [illegible] గ ప [illegible] ఖడ్గ పొఫ్లుల దరంగ్గప

[illegible] యుకె౹౹బ్రు మ రి ఐరి గి వారి కుండింద్యు తు౨ యు లు శి శిక్రి ఇకు డు కు బిలగి ంయాఖ్రి౹౹ గ౹౹ ఓ క్కసు మందు [illegible] ంగురు కుతి౹ రక్కసుతూ క౨ యు౨ రిచు రగడొహిత్రుండా [illegible] డమక్కిం కుంబ్బుదా చక్రి

డ చుచు [illegible] వాడ లంబుక కట్టి౹౹ వ౹౹ అ ౨ ంతిఅత౨ వలక నూపిక గ౨ యు దైత్య ంయు రాధుడు౹౹ గ౹౹ క డ గ కడిబి [illegible] ంయు గ్గావింప్ల కయు లా౹ వంతుక శ్వుకంయుంత్రలూకే౹ పుట్టి వారి మాద పు రికు౨

తలపడిధమయుంజిశి తాకుధమ శిర ఖదా॥ వా॥ యిలా వంత్తుండు కరుండ్డు వుం జ వి ఖ్యా విక్రమంబ్బులలంబ్బు ధుమా ర్గా రయరబ్బు మెరుంగ్గు మెరబ ఖుంగడశి కర పాలంబ్బు

బ్బు [illegible] పే ।ధృకుజుండు కు వి కు వధకె గశి మూయూశరంబ్బుల తే కె ఖ్బుంబ్బు కూ పంబ్బుగగరంబ్బు క [illegible] లం ఘుంబ్బు॥ కే ఘు ఖ ర్గంబ్బు దు కు మ్మ దు కు మం గ లంబ్బు నుండ్డు దాదా వ

[illegible] వ రూ [illegible] కు కొబ్బ్య గ గెకా డె గంగ్గ జూ బీ వాధు కిం డు క చలుండ్డై॥ క॥ జ వం శ్నంబ్బు గల। యకుకు మ మూయూకు భ్రావం మూ ద లంబ్బ్రు శ్రీ ఝు చం ద్దం బ్బుగు

[illegible] టంబ్బు బి బ్బ్రు యు కి కరా గఫ్రుం బ్జుంబ్బుల తూశూగ దగ అదం దా రావ్రుండు గరుడా కృతిగ్గె కా మా యు తూద లాం బడు భుజగం బ్బు [illegible] ంబ్బా [illegible] కట్టిర యుంబ్బు బ్రుం గ్గయు

త్రు సె ద్వ ధృడు కు తుట్టి కంఠ ము గ్ర పాణ ము రందెగ త్రెయు ఘు ద బ డి [illegible] ముత్త్యబూ గ్గ శి భాతి ఐకార ము లె చ కు [illegible] ము॥ అంత్త ఐయు త్త్రలంబ్బు పాంత ఖ బార మండ్డలము ండ్డత

వ ద్యంబ్బు [illegible] వి ద్దృత రాఫ్లుం రయ్యలావంత్తుండు వ ఱ పాండ్డవులు కు పారం తొధ వరుబ్బుంజిశి తెరంగ్గు బ ఘ్రుమకుటయు గం జ్ఞయుం డతకె ఫ్లు లి భా ౧

౧౦౦

శ్వంబులుగాదు మరశురథలబ రిమదుదిరికిర ధరుతరయాగా౹౹ క౹౹ విరస్వర్గము ధరముగ౹ బారు ముర వింకకెండు బుధులుద[illegible]గు ముక్తి౹ బారెద రెూబ[illegible]జంయుశ్వేర
దారరంబాద్రా వదమొ౹ అరజి బ్బరవిరవైచిత్ర విర్యుండు౹౹ క౹౹ గురుండు భక్తుండు గలుగంగ్గ కురుకుమారులెదావుంగను[illegible]గ్గారగాంగ్గెయు క[illegible]ంభవులుపదంపు[illegible]తుమశ్రీ
రక్షు[illegible]యు౹ సుగాతరంద్దశుం డిట్టసు౹ భద్యుండ్డు భేయుంకరాకారుండె౹ మారుతిపయుండెరువరపె౹ శతరంగర ధర్మరండ్డ[illegible]డ్డుబియు వేబిర[illegible]ంమ్మ శిఖండ్డినాతవకులం
దలకదబి[illegible]తరందలదుడిర ంత్రకమున్కృధురాన్యధరువుశింగబిశిరరధికుల మాదంబికత[illegible]దియుసుపుతంబ్బుగాఫవృసా బి[illegible]దరిరభమంశువు[illegible]డ్డుశుడోదిం
బ్బంబ్బు[illegible]ర్తరాజ్యులదెపందరెమబతెరంగురమూడుగట్టిముత్తంబ్బులుబిటిదంబ్బులుశింరుమ[illegible]బ[illegible]ంబ్బులుబాక పరంగ్గుభుండ్డెరత్తెంయుడా౹౹ ద్రా[illegible]ద్యుదక్షానిశ్వేర
మొటారంబ్బునడవడ నర్మాబులుంవత్తిరంప్పుగపరు౹ బారాబురంప్పురలకెకభంగ్గులింపరపెకు౹౹ కా౹౹ కంఫుతిల[illegible]డు౹ ఫురభసము గరెంయె నారసంబ్బులంయుండె౹ శరబడిరూపడిరశు

ఖరకరుకరములందమమును విరిగతిందు దాచిరి వా॥ క॥ అరిముదిగు ఋపుదళములు। శుచికి కారవులు రా... హేమగ్రక్క తంతునై। చరికి చ్చత్ర ధికి కక్షములు తురతంగదాద యెవ్వరు భ
యభేదరి నొమును కుసుమా॥ క॥ కరుడుర ధికెజకంబులకైన రభసమున గజిం యుగ్గెలారి యూర హారత తాన్యయ శకలతతిం విలయంబు ప్రారాశవి విధ కృష్ణు। భూజములు ఊల్లులుదాడ భూమి ఫూరె॥ అబు
పూవంతల్పం ద్రు॥ క॥ తురగః కరంబులు తోడం। గురు పక్షంబుము దిందు జాప్రకూలలను తోడం। ... పుల ఘనవిహం నాం। తురతము పయింగవిందు ... బ్బునత్రినిక...
[illegible]
[illegible]
[illegible]

ు వాక్యంబులు ఉదుటకు ం [illegible] ంద్దు బాల్యంబులుమ్మ
[illegible] గారి దివ్యోత్తరంబా శ్రీహరి ంజి [illegible] దీ యుడు ప్పుమది యు [illegible]
శాశ్రిత [illegible] యుండిం [illegible] యు ల్లరింబి ||౧౫|| యు [illegible]
[illegible] గొచి దురకు వాడు పురుషుడు నరుచిరుదు నరుబ
నవురు [illegible] తము [illegible] రగాకు ఋరు [illegible] బుల్లి
విడత్తు [illegible] కృ [illegible] శాకంబులను మూలంబులను

బావు ర్లల గు ద్రోణ భీష్ములు । రం మ్ము [illegible] ప్పుం ప్పు

ముకుగా కుండ కాకు విదుమతి ధృతరాష్ట్రతనయులు

శకుని రంయుగావు [illegible] ఖండ్డ రం బ్బు శాయుకుం

[illegible] ంబు [illegible] కింక [illegible] సూరిజా ద్దు విధంబ్బుల యుండ్దు రుం

శిబిర పా [illegible] యు। [illegible] రాయి

[illegible] ప్పుం యు డగెదు । కి శల్యుం డ్డగు రంశ్ర శా [illegible] శింఫు మఘు రశ్య । విర కలకల రఖ్ఖి [illegible]

[illegible] దవన్స్వముధింయు తెజుంర్షు

చరాడి దు రవ్వవం డ్డితుభ్ వగ [illegible]

ప్రకర్ణా వకప్రొవ[illegible]ది వారికి లకృత్యచితసు॥ వ॥ అదియుటుండె రఘుడు ను యొధకుండు దరి[illegible]యొధ విరులకెల గల యుగళుం గారిభమశ్చి సుమా కర్ణునికి
బరిబిభృష్ణుకరి[illegible]॥ శాకగద్దద రంతుండ గుడు। రత రిలారిట రియొ॥ ఖ॥ యుంమ్మెయి గిట్టి వాయుసు [illegible]డిపురి గాలు మధుంగ్రి కుంగ్గతెలంమ్ములు। బింతృగా[illegible]కృరి బూదిది
దుగారి।[illegible]శాకంమ్ములు శ్రీవు తాదుకుడ గాదరిరి ప్రితాయుంర్క వారి సెకృంమ్మడి జా[illegible]యి టటు లారక యుండి తా కారపూత్తె మా[illegible] వ॥ = ౮
అరిరవరి నూశుండు తెసు సుకదురు శాకింప్రియుత రికట్లరియెన॥ కః॥ యి దముంర్క యుసుదా॥ ౧౦ండు విడ[illegible]సుండ్డ సు జప్పి రవిర్గిసెరిద కృ[illegible]డు దితివల
గుపాండ్డుతశాబూజి।కి దు రి రిజిగింవృవశ్చమి యూశురి కైరి శూ॥ గ॥ మరకు మారులలారి రంయ్యరిలతరంయు। బూళక గపడ్డవారి కై [illegible] కైరి[illegible]ం।గా[illegible]లు లశారిశ

౮౯

య్యుకురుబ్బంద్ధము కుంద్ధలము ంద్ధశ్శ్యము ఆడికకు బాకికచ్చుచ్చుఇది వరపాండవసికంయుబ్బు। కతకంయుంద్దుభుముకొక్తిదరం దాకిను కాభుడువి త్రో[illegible]ద్దతిక।[illegible]॥ అట్లు దాంకును యుబ

కాంత్తకుం డంత్తకాలాంత్తకుం ద్దుకుంబాలెంకలంగె। బాము లుము ఇవకంగ్నో ఇవెకెం తాంయుంయునకల। నీరుత్తైదేవిలునస్త్రిము ంయుధిపా॥వ॥[illegible]నే నాదుం జుపాకుంరు రాగారుం మిాధిసాకా పెా

వంచ్చినంగదస్త్రదరులు కాది తృకితుం డుకు। కురాజితుంద్దుకు। బంటుపెని యుు। కుంద్దతకుం డుకు। కుంద్దధారుండుకు। విశాలాక్షుంద్దు కు। వృకొదరుష్టిపైకుటు కవికెక। ఢిక్కువిధం

బ్బుల యుం[illegible]కంఠ్రుపెప్పిం చ్రుక।క ద్దాంద్దెవవిరుంద్దు రాజ్ఞాతిభిత్తులుం ద్దైతు తుభల్లంబ్బు[illegible]తకురప్రదంబ్బుపాతక్షురిత్రా ద్రుపుఖంబ్బుక। వృథద్వ్యముఖంబ్బుక। బాణాదుర్

నిలిచెంద్రంబ్బుక ఖర[illegible]రాద్ధంబ్బుక।కకు మారకృత్తంబ్బు సమవర్తిన మాపంబ్బుకకెవకదకటి కుమారులు శల్య విరగ[illegible]యుంత్రంతపెదని॥ గి॥ వాడుకుభ వాడి కంత్రయు[illegible]కు। కట్టుదలబి ంయుం క్రా

డు ంయుాంత్రుకెనిసు తు[illegible]విదు కురుులు కులు దలకుాడెవింయుకెల। ంయుకుదు వీరజుాదు దుండతిముకు జనా[illegible]కరా॥ వృతకుాజులదుర్భాగ। యుాడికం బు డుకు ద్దైతితి తి యు ఉద్దినలక। గాలిం

డడర। ద్రాగ్రాయుండతఁ గి మాకెర్ణ నెఁ బాణబాల। సహితముగం జిశగాదశి కుమారమే లా॥ వ॥ యివ్విధంబ్బున శా బారుండిబరె నతని బ్రాహ్మణ భవ త్రిశలు [illegible] పికిలి [illegible] యి। కంయ్య వస
రంబ్బున ధర్మతనయుండు తనయ లుం గుసుహాకిన గ్గరికరాతని మొగరంబ్బుల మొనలుచెరశి పరుసదనంబ్బుసూపి। యెంపు రంబెనంగుదుండనిసుం డుదశగ్రాయుర్వమండలుండుగు ఘుం జి
రమ్తుల [illegible]రుండదయిక్కి। నంయువ రసంజకింజనింయునిరంయునిత్తురు బిరులుప్రై వదిండిలిజావు ఖఖుంగులం దిగదిసునిధసు భూతభీతా శ్రీసుంమ్మర్దరాంబ్బునిసుసమరతల బ్రాంత్రి
పతితిరబ్బుల [illegible]యున। శబ్దలంబ్బు లంగ్గికిలునిదలంగ్గు శృగాలంబ్బాలరవంబ్బులసు। దత్రమరంబతిఘోరరిబగువయు। (త్రి) కత్తణపంతి (త్రి) ముఖులసు జగతిశులవిగడుకురది। మిర
బిన। సవళ్ళనాబింయుస్మైందవాది వసుందరాధిపతులం జికృ్ణవడజిశి। యుకృ్ణమాలినమారుతింయుశుం [illegible] యుంక్తకుంజాడసూపునిబిలిన। నతండు స్మైంచుంబ్బుల నిర్వత్తింప్పునియు
మింట్ట్రి। సమస్తవంజదరిత్రుతుంద్దైవిడిదలసు బాహ్వురక్షుడుని కొడుకులెల్ల। నాపగానంద్దపునికదకురుంసుదింట్రి। బలములం క్రిం ప్తిమరలంగ్గబని బి। యెడిరరాత్మసంక్రి [illegible] శములకునతం

దుదార్యు నత్తమరజ విష్టుడు యావనారంబగు టి యు॥ క॥ భూపాలోత్తమ పాండ్వ క్ష్మాపాలత భూభవ్యులకుం గార్తవ్యులుకారా। పాడుంబ్బు గసంగరకేళి। దురుక్తి వెడవిరుగ్ర విలువు మెరయకు॥ వ॥
అట్టిందు దకా బికో [illegible] మంగళోత్త పూర్వకంబ్బు విద్రురారంబ్బ దర్శతార యునొండు దృష్టద్యుంమ్నుకాలా కీ [illegible] కారవ పూర్వకంబ్బు జూబితి విశిరాతి పూర్వకంబి యుద్ధదు రసంథు పంట్లు
మరర క్షత [illegible] శృంగ్గాదిక పూర్వ కంబ్బు వంకి। రథ్ల రెండుకు స్త్రీం కంబ్బులు కు ఢీకాకొలి [illegible] కంబ్బు మెరయు। భీతమ్ము దం గ్గాడ కాదంబ్బులు [illegible] ంట్టుం దలపడి రంబ
డుదీకా [illegible] పరంపరనం ఘట్టరంబ్బు రెం బూగతి రె మెంట్టెతెగ యు। చటులన్యంద్రర మాతంగ తురంగ భటా కదంబ్బకంబ్బుల గపురడి గంబ్బుర రిగంరుపరాగ జవలం
బులంబ్బరవరిక। రరథజ తురంగ్గ రకరథకారి కరక ధారా సారంబుడి యుగాం డ్గంప్పు। రతి కాద్రంబ్బై యోపసమం యంబ్బు రా॥ క॥ మా [illegible] శంద్రి ఐ [illegible] దాక్షిత ముఖుం డగు నా
రాత్త విరులు మృదల [illegible] ఖత్రింగ లంగవరం [illegible] తేమె మూర్ఛ [illegible] వసుధా ధ శే॥ వ॥ అర లతె [illegible] జొం డొక్క రుండు రాద్యుర్గ నుభ [illegible] విభ్ర [illegible] జంప్పి [illegible] రథ మా [illegible] ఖం

కేతనయుక్తగదఁ జడియుచుండఁగ దళింపుచుం బూరుతిసెందు రాజు తనయుం బ్రులం జూచె మోదరే। శాసెందవుండు॥ క॥ అంతలోయుండు కేశరథుం। చిత్తమునందు దానలుదేరవి
యూ। దశ్యుత్రజబద్ధురకుడుం। గతృ్నరతతిభిము దూంకెదంగ విశింబిలుచెరు॥ క॥ యుడనాభ్రు బిత్రసెడు తడెము ఉపిపి వరతండ్రువజింగారుం బ్ఘు। డెరంగగదశవి యుగ్రుపూచుడుగు
శ్రీ యుగమొరయుబరచి బిట్టు గజదలసు॥ గ॥ అట్లువచ్చు రాగదగ రెయుద్రుట యొహాధులరకత మతమ మీదర యొపడెరుర రితలంబ్రి దయిబిరి రారాజు తల్లంబ్రు(ర)రిత్రా గా
యుమెత్తి యుబింగిద్దుర వరుంకై॥ క॥ అదిదము పలుకంచుచుంగారెబరిముడివడర వుండుబిత్రసెకుండు రకె బుడమి రథుహాయమనుజ్ఞ పులుంగ్ బుడి విదిగాభింగ
ప్రపులక్షు త్రైగదయుసు॥ వ॥ యుటుబిత్రసెసుండు విరధుండెర విరచ్ఛుండతరె దరరథంబి క్కింపురారె యొపెరి యుడేు॥ కారాగాంగ్గాప్రు శ్రు దుహొంద్దవాగ్రజుడెర యుగ్గాుబ్బులాము
బూంగుబ్రు ద్యంగ్గం శ్రుక విసతెంప్పు గారతెడుసుముద్య క్షి(ర)ధుండై శక్తిపైచెం। గంబ్రుంబ్రుక త్రుంప్రి దారె విశ్ఘుడుకాను త్రుంబ్రు మూద్రి సుతా। త్రుంగ్గస్యంద్దర మెకిద్దుం ద్రిసునతపూసుంది

దుష్పూద్రైయులుశు॥ వ॥ తంమ్ములు శెబ్బిర దగ్రజుం౧ డుంమ్మెకమునాడం బెరయుం శుప్రాహుము రగా తంమ్మంధ్ధర పురికి [illegible] బుమగా రంమ్మెర పుర్వెల్లదాకి రథుడు భీష్ముశుగవగ్ర యుముపలు వరు
దిరగిశులు రవసింబ్బ్రెర ।ఢిరప్ల మృగంబ్బులు మాశిర్ప్రనిరం జలంగు సంగ్గంబ్బు దంద్దంబ్బురె। రవిరిగిర దిసాశుండు దిరవుగలవర పాలకుండ్డు తాళథులంబ్బులు దిగదా[illegible]నుల రేంగ్గురమెరుం
గ్గులదరు ంచురింమ్ములు రంమ్మ హాశులతలలు డెులలిం చుచు। మండ్డల బారింపె విహారింప్పు[illegible]ర్వదిరగుపడి పాండ్డవులు సూ చుచుండ్డె। శిఖలడ్డి [illegible]దండ్డ పాండిత్యంబ్బు
ధెరయుచుం గవిశరంగెడంబ్బు యతండ్డు కృంజియుస్సింశ్వంబ్బులస్ఫైం దరమదింశ్వంబ్బు సింధ్దింప్రె రక్షయడ॥ సిత సాత్వకి ంచెభి ద్రుష్టద్యుంమ్ము డు శుండా శుం। గురుఖేంద్ర
వులుదలుగుండ్డు వెష్టిపిండ్డార పిందు లు। వెసందాకి ద్రుపదుర। శాడుసగు జరింబ్బులం గూల్బుటయుశు। విరధుండె కూరి తంమ్ము రరద ంబ్బుపై కతండెగిర ధర్మజుం డెల్లబలముతో
గదియుంబ్బు ంయురువురుంగ్గె కారి తరమిరత్రు జిరు ధివిధిరారాజు గదన। తంమ్ములు శుభిష్మ్యుండ్డు పాండ్డు తెరంపు సతుద గుర్ర్బాద విర పాశు వసుగాలు

శుభశరావృతుంగా వింద్రి సూతహా యనహితముగా శూ॥ అత్తియుడగారవటింబుంబుగాంత్ర విష్ణుకేమిటి యుడరిశ వాంఛవబలంబులత రకిద[illegible]
తలపడిరసుందడికయుంబు [illegible] బంటుచక్రియుడు। నాసంత్రుంద రసూరుడు రాజులగములకుంగావిన కితరంబులు రకింయు। నారథరథ్యంబు లత్రా[illegible]బులు విరికియు। నా[illegible]
మ[illegible]బులు [illegible]వినియు బాడ ంబులు రూపరచియు। వర్ణంబులు ప్రబింయు తివర్ణంబులు మాగ్గణాంబులుంగ్రహియు। ద్వ్యాంగ్లంబుల [illegible]యు। విహారింపులుంచి రకురారగ్గార
[illegible]కర్తనాధుం డుడింత్తియుంచిబ్బురాతిని దిబ్బురా॥ ౧॥ అతరరథరక్షకులు శక్తిసుతు [illegible] మాదికణ్ణం [illegible]వియు [illegible] రుంగవరయు [illegible]
[illegible] లకీవరంగూమ్రి॥ ౯॥ యుబబడిర సుహూ దరులగర। యులింగ్లిసుశర్మండ్లు [illegible] లకడబి డిబ ంఙప్రభృతులు [illegible]
[illegible]ముల। [illegible] లకీవరం [illegible]
[illegible] వృద్ధ [illegible] పడ్డు [illegible] తరకుధురావధరం స్టెంద్దవులగ్గలమై యుంక్షాంగ్రిగంత్త బాహుదుగాం [illegible] దరుశల్యరాదలిం ష్టుకధర్మతనయుండు అలత రంయు

...నారాధు ... [illegible] ...తెంచె। ఇట్టు దెసకు రథతి। ...టు పాండవ సంప్రకంబులు తాడుచుఁ గ్గు సంతసం డ... [illegible] ... ౨। కురుపతి యు నిందు రాజ కుబేర వసుం బ్బు ... యు ప్రాం
డ పి ... ము లుం దాని ... [illegible] ... చిత్రశి ఖులు బలియుం డ గెంగ్ర ట్టు గూడి పాండు కుమారావళి మా... [illegible] ... శివాలం ... ముల ... ౨ శిం యు తండు ముద ము ... బాం ధ శు గ వ॥
దీకు వసరంబు ... శిఖండిడి వప్రతుడ దబ్బ్రఖండ్డెయు ఖల్లము కతండు కోదండంబు తు ...డం బ్బు ... యు పాండ్ల వాగ్రజుండు ప్రతి ... [illegible] ... త్రి...
మొగమోడక ... దబ్బరం బుధి కారి యుద్ధాంబ్బాల పతి నూతుం డ్గు సురకదిసూ కుమార ... యు సుధ్రాధుం ... డసాబ్రి మ ... [illegible] ... తొరాధి
బ్రశదా కిం దేలకెక వారిం బ్రవారు ... ంబిశర। అతండు త్రితి కూతుం గా వింట్రి। గాంగేయుం డు శు ధర్మ తక యు కతు బాప దం డ్డంబ్బులు దృంబ్రు। ... బ్రి ...ం చెప్పి...
బిముం డ్గు గదగాం డరథ ంబ్బు ఒడ్డి। రారా బంక్షిం గ్గ విం యుడుం గ తలము ... జయుద్రథుం డ్గు కాద్రిం బి సంగ్గ డి గం బిడుర శి। మురుం గ్గు ... శూర తర ... [illegible]

రథము దిగి సురభవనంబు గంజ రథ్యపు విరథు జేశ॥ వ॥ యాదవసింహుండు ద్వారక కులం ఘుం బ్రు। తాయి శంఖ్రాతాగార్యుండు ఉదారంఘ్రుతింమ్ములం గలిం [illegible] యు। శతంఘ్న గదా [illegible]
బ్బు శివశిగాతముం డతుండ్ల — ంబ్బులు శిశిరి। దకింతా సుండు రయంబ్బు శరధం బ్బు మాది కరవాలంబ్బుం గ్రాశమున్ గుమిరబిశిట్టు టరతి ంబ్రు శార్ఙ్గుడుండు శుశాతశ [illegible]
[illegible] రగింయుడ్డిర [illegible] ంగవిశయుతశ నెపుంబ్బ యుతశ చితశిపు బ్బుయుత్తిరు వ [illegible] దిమ్ము దిశ [illegible] లి శ్రీ॥ క॥ [illegible] లతీశరాజుడు [illegible]
[illegible] ండురంయషిసగంగా [illegible] శయ్యిద్దరుదమరథము లప్పై గ్రద్దశి శిదికొశి తలంగం గ్రాజు శరథ వా॥ [illegible] గాఖ్యకి తు [illegible] ద్దు భూచక్రవసు [illegible]
[illegible] దత్తు శంద్దకుండ్రా॥ క॥ రారాస్త్రాలంబ్బుల కాంయు ము ల। దు శుల [illegible] దితిరా ఖంబ్రు శరాతండ్లు శతాస్త్రములరథంబ్బుడు

౧ [illegible] రి గె [illegible] గదు [illegible] స రవికర్ణ చిత్రసేనుల తోను భద్రా స్నూషు రకు । మహాయు ధంబ యొప్పరం [illegible] రకా సంభ్రందర వాంత్రుండు విరథుం [illegible] శిష్య కోదరు వదరంబ్బు
[illegible] లం బ్బు యు [illegible] వు [illegible] ర సమయుంప్పుండ యొప్పరత్తి సమయుంబ్బుర శాంత్రరవ్వుండు వా [illegible] లం గూడి రం రరరం ద్దకుష్ణ సురత [illegible] ంబ్బుర
[illegible] తు [illegible] కులు వ్వురు ప్రాధులగుటయు రభమం రువ్వడాంర్గ రుండు బాలుం [illegible] యుం [illegible] యుం [illegible] ని । స [illegible] నా [illegible] శాదికేట [illegible] ప్ప [illegible]
ఆ జగత శులుడు కెం ద్రురయు ంబ్బు దురయు [illegible] భిత్మ సహా తుల్తె । ంబి ముక్కటతా తెంబ్రె [illegible] । ది [illegible] రయూ ౨ం మ్ము రధము త్రివ్వ స్సు [illegible] అ ౨ వారల [illegible]
ర । ర ద్భుతు డ ట్ల గ యు త్రి రత్తే టతితమమొ రకుందలకడ బక వ్వ ది మోర్కొ రుట యు రతం డ్డు ॥ ర ॥ మి వి టి కెల్లడు ట వి । ౨ వి ట్లు గ డం గ్గ తిఛ ట [illegible] ము వారం । గ్గావల యు [illegible]

[illegible] యు మహాప్రగడంగెటు మద్రముడిఱఖ శివకిశంగలంగ్లిశరవాలకకార్య [illegible] లూ॥ వ॥ యుడు మహార్జీతుండెశల్యుం [illegible]
[illegible] ంహ్వాదంబ్బుకెశిశంబ్బుంబ్బుపూరింబ్బురంతకమహాతుండ్డు దివిష [illegible] సుమానుండ్డు [illegible]
శ౹రాతండు వాఁఱమగుదింబ్బు శితసాయకేసుత్తకంబ్బు శరరంబ్బు [illegible] ష్టిరుండు [illegible]
వాతి తియెంమ్ము శ్కితువుండుఃమిశ౹శ్శతండు॥ అ॥ధింజ్డి [illegible]
ప్రతదసుదర్ణండెద్భంబి తతెసువురకమతి యయంబుగ [illegible]
తాఁసుండమత్సవుఁఢ్నిసి తశరముచలం [illegible]

ంద్ధరం బి కృతిం యు। కళ్యాంబ్యాల వంశ వరుండు॥ క॥ వింధ్యనగార ధరోరక కూలందు నమ్మ వాటా క మల గల గంబతి పాలించ నవి కి [illegible] ధము మను గుడం దమ్మ [illegible]
ంద్దిపడి॥ ఆసంగలంబ్బునా॥ గ॥ అగచంద్ర నిర్మలా। గాత్రినా విగడు కపాండ వులమూ కమి విరుగుతి యు మహా। కగడు యు విభినమూ ంగ్గకపనవిక ఊాత్రి ముండు [illegible] టురుని
॥ సత్త్రిధ కుజిం ద్రకయు వు [illegible] ఉంగకసిం కృధు పటయు త త్ల కవుంబ కుంక యు కకీ జొత్రి। యు [illegible] క్షను డు బా [illegible] వశి వరపక। భగద [illegible] ంల మగు ఉజీ [illegible]
[illegible] లు పయూలు స్థడది [illegible] ంప్పు। కవిద్రుంప్రు డెబ్బు బియం మ్మొలిశ్రి। యుసుర యూష్ప్రికబిద్రు యూ తం ద్దు [illegible] గసు జీ శ్రీ [illegible] శక్తి త్రైగ [illegible] క్రతేంఢు। కదు [illegible] రాడి [illegible] బి కు
ం ముల। [illegible] ఊంపు [illegible] డు [illegible] బి కవిప్పు పతి కం। బా ంకొల్లా దిపాం కబలము గతి ము। ఖరూంబ్రి బ్రూగ్గాతి [illegible] [illegible] ంగవలు శరవృత్తి గుం శకి। [illegible] విరఘు [illegible]
[illegible] కదు [illegible] ప్రు [illegible] కి డి డికి। కొాత్రుం మిసగ కింప్రి మద్రు విభుడు॥ ద్రుతిబలు వు ష్పుకర్రి సుమాకి వుం ద్దు [illegible] సంభ్రు క్రూర। తిసురంమూ డరి ంయు కడి రక్తేశ మున్నాక శ సు ఖుయూ వు

రిలకరని। వాంఛ్యాలరంధమందు నాలుపంబులు చందంబులరంగవశి। యుక్తిధామ: యీహా యుబాణంబులు గ్రహాణంబులరంధ్రంఛ్యుయుంగదిశిర। నాతండుగాపిం గ్రు॥ కని॥ తులకపురయులుగాంచిశియు యుగుడుశమి।
యీూడలవాలంఘ్రుపుదవింపుంయీ ల్లంబాక। ధ్రుపుదప్రీత్యంద్దుకరవాలు తుఃయు వెవరడుమంబాదిశిరాబారవరంధమందు మందు॥ వాఘఖంధనాత్వకిరధీంబిక్క। తదవసురంబ్బుర ధృష్టద్యుంజ్ఞుంద్దు॥ కా॥ శరములుగు
రుపు ... దర్పి। గురిశరతంధత ఽమెయుఽంగ్వారాస్త్రంబ్బు। సురభసముగఽంపుగనుత్తరముగ నాధ్రుపదను తుండ్రుదబ్బాపింబ్బురి। తుండ్రంబ్బులుగా వింద్రరా॥ క॥ మంయుఖికవిల్లిగా శురి త్రిరపర
విరధ ... గదిం ... త్రితిగరవా లంబ్బులుకయుగిపఽవిఘుండుశిలకు। శురికియుత్తశమావిశిశురికిశుగ్రాక్రత్తింప్త॥ ప॥ అష్టయుదనాబలుం ద్రియుదయుంక్షరపతిందరయ్యరదంబ్బుమావి
రింబనిబకురఽయిం। నాత్వరకియులలంబ్బునులఘువిశిఖప్రుష్టింబావివిర। రంద్దసుజింధ్రుండధర్మచంద్రబాణంబ్బురంధ్రబ్బాగినురంబ్బుఖండ్రంబ్బునిని। యెరింగ్గంబ్బులవాలంమ్ములనివింద్రు। మాంయులా
... యఞత్రిభాసంబ్బు ... రఖర్మరుంఠచలుంఠ। యింద్రాస్త్రంబ్బుంబ్రయెూదింబ్రర। రంమ్మాంయుమాయింక్రయుతశపిగడుపరబిరం। విరచిరిబింయుతండ్రుపురబిర ... ధవవిరు ... ద్దనిం
... ద్దంబ్బు ... కురుపతిబలంబ్బుశ్రిబదిశిరఖ్యుడు॥ క॥ కృత వర్మయెబిబిమూరుతిపిదధపుటంయుర తండ్రుఘూతుఽతురగపుతతింబడశిశివమదూడ్ధతి మార్గగావ యుముగి

...వ్రంబ్బు [illegible] రథుండ్డు శుచి విశిఖ క్షతుండ్డు శు। క్రియం జెదు పెంపెసల్లు సమరంబ్బు యగు వృషభుడు సరథం [illegible] బ్బు మీద విశెసి సలతసంయుండు మసగజ ఘటిల ఫింబ
ఘురయ్యంబ్బు స।సర్వ [illegible] వరజ సజప్పు సవిస। ధృతరాష్ట్రుండ్డు నంజయుసకిట్లనియె॥ క॥ ఏరు గుఱి [illegible] మొసజెసె. డరమ [illegible] దవ్రు పాండు తనయులబలమె డరం దరక్ష
[illegible] ఘుమారులే జిష్ణు దవ్రుంచు మిమాయంచెయు చురుంగ్గ శు॥ వ॥ అసనంజయుం డతనికిట్లనుమ క్షారం తారా పి సభ్యంగ్గింబిబ్బు [illegible] సంగ్గుదురు సేమ
ద్రుంబ్బు [illegible] చెలురుఘం బాలి పాండవ ఘోసంజాట్లు దమద ప్పురింబ్బులు మెరయు లేరక్షదప్పు గాంగొని స్వాదు। సత పుసంబా [illegible] శుశాకింప్పుం బసెదు
సేమర [illegible] కారంబవదలంపు ము। అవంత్తిదేశాధిశులగు విందానువిందులు బతుబాణంబ్బులుం గప్పి। యుధామంశువుం డెదిచియు శువిందుల్స విరదుంసం జి శిరః సతం

౮

...ను శు। తెంతా శుండు కృపా దాయుణ్ణుఁ డసు శు। ధర్మ సూను శుండు కృతాంతు పుత్రు శు। ఘటు పురు భూమి తు ము ఖ భుజుఁ దల పడి రక్షి యుద గ్రుప్తుల తో భి భత్సుం డిటి ఇంకైు॥ ౧౧౪ భూత్సుం డెుద్ద
క మెు శర్రా శెటి డగు నాతొ। శెప్పి ంగారవ తెూధుల తెయు బ్బుమిశక్కె శృప్తుల శెసులు న్యాయుమాద ఇగు డుతి ఇ। బ శిష్ణ వేర బిదం జూడు మొం యు శృ మిగ ౧౧౫ అ శవెశ్రీ గౌశంయుం బ్బు నావిరి చ్రు॥ కశ౧
ఫ్యశ రాధుల ఫైంబిలె। తశిపా రుశు శెకశెట్టిం జలంగి ము శుండా బూగెరు లకుటు బాణ వర్షంబ్బుర ము రిము వృ్రుత్రాప్రిశదు పుత్రు బల యబ్బుభు॥ యుయు డాశెద శుండు గాసిం బు
అణ్రం దాసిణ బ్బుప్రింతెూ నింబ్రుశ్రీ మ॥ అది యూ బాణ ముశెల్ల మూస్రశ రశాధాంగ్ర ముం బ్బుర్గ జిరి యుశ్రశ శుండాల హూంయూ అగూఖరభణాంత్రు దత్రి యూసిబ్రు మ
ప్రిదమె మందర ముం బుధం గలం వృ దిప్పుగం బా వృశెప్పుం వృ డుగ। దదశ కం బ్బులు బా బి భిష్ట రధ మా ధారం బ్బుగా ఇబ్రి శెబి॥ ౫౧ (త్రి) కశ్రగు తెమెు దశై శయుంమ్మ హిసు తులు దిర లం ద ము తమ
న్దం శశరం... ...తి కం జి ఇం తెయు దుగు టి యుయు శం। గాంగ్లె యుండు గడం గ్ల శంగ్ల ఇ యూ రాజుల తా రారా బిల్ల ఇ యెుంతె॥ ౫౨ (శ) శవ మెం తుండ గు శె రుం దై శెంక్ర రుం ద భి త్సుం డిశె ర బుల వి డిస్యం

దొరికెవశమై యెంత్రైన। మారనులకు నెరచూడ మరలందగునె॥ వ॥ అరరవినభూపాలక నరకరంబాలదబ్బునకు నూల్లా సురకదినూపునరుగెలంకుల గూడికొని యెంక్షేయ దక॥
గురుడు విరాటుని కొడుం ఉత్తరుదండ్రం బ్బులుదృంప్రిరెండంబ్బుకములు। రతండ్లు ఉరక్షవింటి రాచార్యుడు సుసుసూతేసు మాడెనను నరాస్త్రములు। రెంప్రిభూటకంబ్బుల రాలు
గింత్తుశింగినిచాపంబ్బు సెశిడము రెంట్ల। నెయరతండు తంనె రమిది యుంమ్ముల విరథుంజెనేను తునరదము కిర్యుతండు దాసుసుగూడి వాలంపుడి। ముం
ప్పుటయుకుంభజుండు గాట ంబ్రుదుండ్ల। రారనుంబెయ నంమత్స్యరాధిత నయు। సురముపడి గాడివింపునసుబ్రుభూదెను॥ యిట్లు శ్రార రారాచంబ్బు చిత్తుదాకి రాగెని॥ ౨౩॥
విల్లుసునంమ్ములు విడుచుచు ధుద్రి ల్లుటయుసుశంబ్బుం బూని ధృతిగలంగ్గ జరంబిల్లఘుం బూడవిరాటురద్దు। తల్లడకు డి పారివచ్చిందత్త్యుంరలంబ్బుసు॥ వ॥ అట్టియుపసరంబ్బున శిబంద్దగురుపుత్త్ర
రింపట యురారాదత్ర యుంబ్బునఖాలంబ్బున రాటింబ్రునె। యుత్తండదలిని యెయు క్షేమత్తుం బెక్కంమ్ముల తురంగ్గసూతకేతువాపంబ్బు లుసుగ్గుడిచినంబ్బులకీయు పాలు రదగ్ధానె

ఇవిలసత్సుగురుగౌరవిభ్రమర [illegible] తనుప్రావర్తు బాధ [illegible] కాంతా వహారరుకాశు భా వహారహ [illegible] ॥ వ॥ దివ్యాన్వితం
శ్రా యశుండు జగ్గుడు జయుగుకీటి యెడు ॥ [illegible] భండరంబుర దయుండుగండడందం దుఃఖ వి దుర్భదంబు [illegible] ంచుంబు [illegible] త
సూభవుండు సూడాసూతపుత్రు ఇగిసుతరవర్తనమాదిరము అడుగుటయు తండత
గాంధారి యుండుమరము పూర్వమున యెనుపృగకు పాండురాజసుతుల బలము [illegible] ॥ గా [illegible] గాంగేయసుతౌ
పవతెర యుదితభేంగ్లపడతి ॥ క॥ గురుగాంగదిదగుంత్రి ॥ తర యులర యుంకతలంపు దప్పింప గవి ॥ గవిశ ॥ గాంగేయ [illegible] యుగాక ముండ్లట
యు రగుడి మి [illegible] ॥ శ్రీ [illegible] వ్యయతండ్లను [illegible] లరంస్తు సాంచియుడలా [illegible] హాటుగోలండిటురంబోధ [illegible] రుంబ్రై

ఘటోత్కచ [illegible] పాండవుల జయింపఁ దలఁచి గాదరించి దివ్యుడుం బఱపు దుర్దరశు చైరతిక రశుజ యంబ్బు గాంధారి దవగు వగు వసుండు ముా॥ క॥ అరవిరి యుపార [illegible]
జరితనుఖంబు [illegible] తియోగకం। జశుట యుభద్రుండు బలదుల్లను ఘురయంగ్గ దిష్ర్రణముండ్రల వ్రా్వ మాంమ్ము శు॥ వ॥ అందు రడుమురరవాదుండు వుడు యుండి [illegible] మ్ము [illegible]
దియంగర్గ [illegible] లుజురుగి లక్షివిధరంత। పాండవులుభింధరంబ్బు రసు ధిదవిరయ్యుధిష్ఠిరుండు డు రదు రగశుంగార వత్రి వ్రాఖమాంబ్బు [illegible] ముమనిశాటతి
[illegible] టరతండునుదద్రోకా రంబ్బురన్ను రవంబ్బు గంర్రదంబ్బునిసిర। రదిబ్బరబలంబ్బు మెట్టు [illegible] తౌర మతూర్వృద్ధుశులు దిక్కు లుండలంకరం। దా [illegible] రవుడుగా [illegible] ండ్డు
[illegible] ౦ప్రి॥ [illegible] ౦ద్రి రి। ధృతరాష్ట్రుడు [illegible] మ్ము కు మధ్రుపతి [illegible] రు। ఖండారఖండులు యుధామంశృవిడింకరం ద్రురాజులు [illegible] మాగ్యా [illegible] । బ్రి
[illegible] పురిదు [illegible] రు। సంభ [illegible] చర్ప్రమిరస్సు। భూదాత్రముండ్డు భగదత్తురసాత్యకి యులంబ్బు [illegible] దృష్ట [illegible] తుంట్టు భూరిశ్ర

రికాను త్రంత్రము కసారవిదారితమూ భరామణి [illegible] కహితా శారిమ కూరమని యుద్ధారసంసార దురామ యూమద [illegible] త్రిపుర [illegible] దాయుక [illegible]॥

[illegible] రం ద్రాంతరం [illegible] ధా మాంత ర్ష్యసార ప్రభాకుల [illegible] విస్తారాజ్ఞ్యల [illegible] హుతాస్తద [illegible] మూలం [illegible] అసుర [illegible] దళిలా [illegible] దుద్ధా [illegible] వలస్తపురమగా దాలంకృత

[illegible] మహాతభ [illegible] హాన్ద్ర స్ఫురత్ప్రారతి విద్యా [illegible] సకసురభావదా [illegible] హంస్ర రాధిరవి [illegible] ॥=॥ గద్య [illegible] ॥=॥ [illegible] దుఖ [illegible] ంత్మ సామాత్మ కృత్త్రి।

[illegible] కకసమం [illegible] చిత్రగతం బైక్ర మహాభారతంబున [illegible] బున [illegible] న్ను ॥=౧=॥ మంగళమహా శ్రీ [illegible] శ్రీ [illegible] శ్రీ యంకరా గా=॥

[illegible] భావంక్ష్మః॥ శ్రీమతి రామా [illegible] రామా [illegible] గిరి [illegible] శంత్ర్య యక మః॥ శ్రీ విరోధి [illegible] [illegible] ః౪ శ్రీ [illegible] ః౪ శ్రీ [illegible]

[illegible] ః౪

౬౯.

రత్నధారలకతరిశీ॥వ ... నాటకాదరులకునటాంచుత్వం బాదేహింత్సుంబా॥ యు। ముంచ్య విరథుండై పాయిరాదగుటం జితయు॥ భ॥ వీరమివిక స్ఫూర్తం

దప్పుతసుం ... కి ... య్యభిమ ంచ్యుండెబబిక్షిరవిలుద్రుంబ్రు నారథిబఁదర్ తురగంబ్బు కునావం జిక్షిఁరుం। మేరుంగులతోడ దద్యు... మువు ద ౨౦ గూలం గ్గెరిశి

యుంగము... ।కలికార బాణ ముఁర ౨ ౨ బిగెల మెంయుఁ బదుదప్పుఁ మొప్పఁదశూ॥ వ॥ యుట్లు పెట్టిరవిక స్పరంగ సుంగ్గా ౨। కురుకుమారు లాక్రడుట్టకవ్వ జివటిపె

సురవగెంబ్రుక॥ ... సెపురు ద్రౌపదియులుసురిడెరసాత ౨ కడ్డమై తురంగ్గావలి పెంబ్రియుం బడిగల ... ంకైయు ద్రుంబ్రియు ౯ంప్పుడార లఁ ।జవశదంక్ష ముంబ్రియుకు

జిద్యడం జి ... భవుర్ ।ఘ్రావక వారితిగా మెంయుధ్రూలిరిగ్గుర భిరము క్రంగ్గకు॥ వ॥ అత్తియుదరకుల రంధ్ర ఘుండ్డు కుశతా ౨ కుండ్డు కుబ్రహ్మాంప్రకారం బ్బుర వివిధ

ఖిర్మమ శ్రీ[illegible] సుబలు పుగళుంగా। కీ కయతాంబ్రాలపతులు బాసటంబు। చటులతర । తురంగమా తంగ స్యందన వందాహంబులంబరబు। కడమి దెరవి।

చప్పరుసరి[illegible]దరుమటం చెయు। రఘుడు పతర్గంబు వష్పమాచల శృంగంబు మరుపడు మటయుంబాది। గాంగేయుండున్న తంత్ర కాలకాల కృతింగడం గ్నపటు విశిఖ

[illegible]రంబులవిం దగూపి। యుంమ్మోహారంబు దిరభ్రుతర మొరలుడూరల్లు కొంచి సమరంబు సాలింబ్రు శిబిరంబుర సుంఖరంతు। దాండుసూచులుధ్వ

సులుడి[illegible]మతుర విడదలసుంజరరెనుంజయుం జతారపదిరంబు గాహావం బెలిగం బ్రరఘుడు॥ క॥ కంబ్మారమ ద్ద[illegible] రెంబ్రాయ భూతారం బి

రస్ల[illegible]దప్పురరి। బిడ్డరామూర్ఖముకొంగ్గయుం।గ్రం మ్మ్రెగురు ద్ధుం డిట్లుగాంగ్రెయుర కరి॥ అల కాతరంబుగాబలి కర॥ అ॥ భూరితేజా విశ్వరవిభూరమ్మ)

కోరికి నరభసముఖ దరమిగా నిన్నియుడశక్తిరదరి యనుచు ప్రె॥ క॥ బాహుప్రవేతురంగ్నవితతులు। విఘ్నరయులున్నియు టియుతు విష్ణున్నుండు డి। వప్రుతలట ఉరబు వి కొరి

వాహులట్ల లాడంబారిశు॥ ౧౧॥ రకరదులలారరథయూరపాత్రము లాబరపియోధవరులబాహుబలము (డి)లయనుసమరకేళి సంబరి శూరతతి బకదగియాలలాగ్ర్రిగారాగ్రి

వ॥ అంత్రరుగుండంత్తధార్గా డాసుండగుదు వప్రరవెరగువడి। వాయురందడునెడసమయంత్తురశౌసుయోధసుండు సంరంభంబు ర। [illegible] ంప్పు ఖంబుగాండిరువరపం

టికవిశేర(కా)ధంబులు మరం బ్బులంబిరగారరాతరంగసుంగ్గారిసి॥ కదుపిద్దగాలంబుగాంక్షింప్రి యుంక్రంచు త్సవి ఖడు నమ కూరుద్దైవమట్లి। గాంత్తిసుంక్ష బాయ

కొడదిబంక్రంబు దత్తుర్దగ్రష్టుండు డిలుపురవ్వు। సరకుతెంచు మించుచుసభలోచు లారు రంబంట్లు యూటంబ్రరబరుసదరము। గశింప్రి బరంబుదక్షింప్రి కొరరకత్రిగజూడగాంప్రి తిమగ

తరంబు । గవిణిమణుల్ వెలుమర పరికింపుచు । గతికిడు కర్ణానీ రధతురంగ[illegible] ముల నూతుంచంబు పాడుంబు ప్రంబు విస్తారకతు । వంత్తమద్దిర రరళి ఖమ్ముంచు గలంగ ॥ ౫౪ ॥ విరుళ విలు
పుష్పకుండెడి గేములారక గారవించు మ్మి । దూరవు కూడదుండ్డవ ఱందూపులు బాములు పుత్తులార కీ । దూరి రంపుటుంగాం ప్రబలదిరాబరలమీ పూనిడెర యుక్తంమ్ములగ్గికి శక్తమూర్తవప్పు తియరగ్గి
ధరపెరుధిరంబ్బు గ్రంథుల్ గళూ ॥ వ ॥ అట్టి యుడజయుద్ర ధుండ్డు రధి కవరుల ఱండంగడంగ్గ వడము ఇష్టిరదరి । రఘుడు శ్రీపాదార్చ ండ్డు దుర్యోధ నుండ దశరథంబ్బు మూద నడి ట్టి
కు శిరాలంగం గారపూర్ణం చు । అభిమంచుండుడు ప్రాణదియులు ళికీ యులుచుట్టిండ్డు పుట్టిండల పు ఱర । బిత్రస కుండుచు బలాక్కుండ్డు కు [illegible] కుండుకు । బారువత్రుండ్డు కరీ
ను బారుబడ్డకు వద్దకుండ్డుచు కాద్రంబ్బుగనాభద్రిం బాదవిర ॥ ౯ ॥ బలయుండగు ప్రాధుర్యమ్ము వృత్రుండ్డు । వల కేప్పుడి ఖర ఖరకెవే ఇక్కైదిదం మ్ములఖిప్పుంబ్రు కా[illegible]వ్వలుం । దలరకె ప్రసముంబ్రు

౧౨

అంతఃపురంబునకనారథ [illegible] ములహయములు। దటులతూరుపములబూన్చి బాంధ్రాలనుతుడు। తరరథముకుం గ్రక్కున జరపరాత్రిమూభి రాముండిగురు [illegible] కడచిరథవాగవ

యుట్లువృష్టద్యుమ్ముండుగడంగ్గి యప్పుడియట్లకుంభసంభవుర తాడబిరంగ్గున్నుండ్డిభమునిసుండుసు॥ క॥ తరయురదంబ్బు విశాకుండ్డుగా గా రవబ్రురలమూంటిక్కీస్తూరా తాన్నహాం। బ్బు

రదసుబాండవిరదుర్యోధను। మాంద్రరాతవిశిఖతతిరగుడింప్రిసు॥ క॥ సురుపతింటిఒకరారాచంబ్బురముర రాటంప్పుభము దు [illegible] ము। గురు [illegible] ంబ్బు

రగరములు వక్షంబ్బు రాటిగా [illegible] రథకుడుసు॥ దారకతండ్డు సైరింప్పుకప్పు కాదరు పై వివిధశరంబ్బులిశరంబ్బులిశరతరతంమ్ములుందల। కడచియుహాభిమ్ముంబట్టుకుని [illegible]

హాంబ్రుయప్పుడియట్ల బిట్టదంబ్బుగాగ విశరంగ్గర। యుకుమారులరభిమంచు భ్రాపదియులు దృష్టకేతు కేకయులుం దాకిరట్లు వారురంత్పూరుతియుంగూడ ధారుణభంగ్గిర

దరము తుండు । సిరింపుజాలకే ।। క ।। విరిగిరే [illegible] వత్తుత శివహాంబ్బరి ముఠింగచుకే శజలంగరే శలను తుండెప్పరశెగబి పరపివారందరుం డశదింజ ఢ్మృతపుండు దపు తకుంగడు [illegible]

తంమ్ములదరఖుశవడికాద్రుంమ్మగగా [illegible] ంబ్రుయుక్షదలకు డింను శుస్సైంశు ము । ఫురికాశరభేసం । మ్ముశ్ఖి మాదించెటాధ సంఘుము తెకొదశు ।। క ।। అపరాంగ్ర మమరిహా [illegible] మా శెట్లు పహూతిందమ

లూశఘూరయుదంబంచెర్ణ । [illegible] పుచ భయుభుజుండు భిముశకపుంమిత బలుండు కురుధరాధిశుకకుశు ।। సి ।। తదవను రంబ్బుశే ఘవివికస్పుంగండ [illegible] శుడుపా

ధ్రుగవృత్తృమాదీగవిశరశ । తండువికస్పుంగ [illegible] రద్వ్యంబ్బులం । గుప్రుంయూతశివెశగుష్పుకాల । విరువది రాతింప్పశరద ంబుడిగభితియూశేరాతండ్డు [illegible] శురథ

ము । ప్రైశే గ(ద్రా) పుదిపుటి ఫురు బుముశేకు శదేపుడి కురురాధుదాకి । డుశుకిత్తురుగారంగ్గమెరుగుటింమ్ములియు బారలపయుంకు ంయుదించెశునా [illegible] సుము లి । రారాజు

౬౬

బ్బు సైరంబున ... ద్విజ శ్రేష్ఠాయుర్దాత్రండు శంకరు మెచ్చె॥ వ॥ ఇట్లు ద్రోణుండు ద్రుపదుం దీరత్వ ధృష్టద్యుమ్నంబు వరశరాసన। తదనంతర మహా పా...

తం బిలిచి సురలోకంబు నాల్గ...౧ కరంబున రయంబున రం బాయి॥ క॥ పెంపు తప్పి జాబానంబున మొగిమా యురె బాణశరంబు బాణిశిరసుం జేత ద్రోణా రాజ్యములెంతయు నిగ్రహం... పాండవ

వరుణా॥ వ॥ ఇట్లు ద్రుపదంబున సాహాయ్య ప్రాపున్ దెబ్బ కౌరవులు పవనధృతి దెబ్బ కొడుకులకు గడచి దుర్యోధనుండు గికయు శ్రుతు రుశుంబ ప్రాపదయా ... శ్రుత

బి। మారభమం శుభుండు ముంగ ... ధంబులు వరపి బిమనిరె దృష్టద్యుమ్నులకు తొడువడుండైరు బిరగి॥ క॥ ఆతుం శిద్ధరు శింబ్యాహా పుర ... తులుకు గగనయుం...

పాలగు తుండ్రు భి ముండు దివారింప ... టుడగం గ్రసూ॥ తదవనరంబున॥ క॥ క్రొండు కెయ్యంబులా నరరాతి భయదు। బాహూబు విక్రమ వితర్లు

పాదుపాలి। వగుటవలదఁ కికయుఁ దరమి[illegible]చెభముఁ బాం బ్యాలపతి సుతుండు॥ క॥ అప్పుడుమధ్యందినముఁ జొప్పిఁ యుపుతా ఱింగూడఁ శిరవఝ్రఁ గురుడ
ప్రాండ్రవబలములప్పి[illegible]దిప్పుడిరలంగురి[illegible]రతతిం చ్యత్రముగా॥ భ॥ కనుగొని పార్థుఁడుం డ్రుగురు గట్టుకు కాశయు విరిదాకర్ణ। దుఃఖమెఁ తండుతద సుపుత్రాడఁ దేకృశరం
బ్బులిణి। రాతఁ పయుద్రుకుఁ వెండి [illegible] దృడుదక్షితిపాలసుతుండుగ్రకర్ణ। గాఁ శరనుతింగురుశంగ్రారతఖిలంబ్రఁ రాతండుగ్రతనైఁక॥ ఆవిల్లుద్రుంచి[illegible]
ప్రునాలుగంమ్ముల రథవాహా। పెలి [illegible] సూతుచెరటు। దివగణము ప్రుగడవసుమతింబ్బుడ[illegible]జూ॥ మ॥ విరథుండై యభమంస్వ్రత్రిపయు కిఁవగం చివాం[illegible]
డెరుగఁ తదియ్యుబలమోర్చంజా లరాకుంమ్మదర్క। మరల్నబారితండ్రు వాయుసుతుదుర్ణమోహ్వాంప్పుగాభాకకఫురదాఁ కము తాడఁ భముపోవ విర్భమా మాశ్వరుం[illegible]ద తిఁ॥

మత్తగ భూ॥ శా॥ దీర్ఘంబు తిరద రెండ్రెయి। శిక్షం దుద్ద రథం బున్నా నరుండవే డె దే। రుక్మ రెం బోరు ఘనుఁడగ। రెక్క జపె య్యుండెం గారవార్ధ్య యము — భూ॥ క॥ భీమ సేను రథ [illegible] పక్ష బల బ్బులు। ఫ్రా

దేవు డెంబ్ర ద్రుపద భ్రాతృ శరుండు। శస్త్రగురుం డెరిం డేసరచుక వృత్తి ద్రెం బా వి బాం వియు ఇగబుద్ధి కలిగ॥ శ్రీ॥ భూ వెర యం బెల్లెండి సత్తెరు వర చడు ఇచి ంతు శేరడే చటయు ర దత్తొర ద

రకాం బ్రు శా ర ముగురరంగగద — ద కరెలుంగు కు తురదగులకు॥ క॥ ఆ తుంగై యవ్యా శాకు రెరె ఇగ భీముం। డిచటశుం క్తాడు రాయొదలల్లి — ద్రా॥ గా। సహాతమయ్యుం డ కతం దాక్షద్రం ద్దమి

రరె మగతబాండ్దు రకటయురు — నంజవృమా॥ వ॥ అ ర ర జా కుండు దృష్టద్యుమ్ను రకిల్లెం చయి॥ ద॥ గా రకా ర ధార్త రాష్ట్రుల తేఘూరవి — ధంబ్బు రణజ కృష్ణము టప్పు [illegible] మద మే [illegible] రుడ

గ్గదూ రంగం బ్బుల పె [illegible] యి [illegible] మలద్దిర [illegible] జకు సంగమూ యర్క। గద గా ర యూ యుదర్క రెసుకరం ప్పతేసుస్త తి ర ల్యబంఖ బెల్లదము గం జా బ్రిక్ష హాంత పటర్యు దృ ఖ

ము డు వా విశ్రాంతి మును। అరె యవ్వలరె దంరంభ్రా॥ క॥ కడు వడి [illegible] బ రంపె దంతంత తక్రం। వ్రుడముబడి రకరుల గములు ప్రర దుటక జర।పడముదరుడదిర రత్తరం గ్రూరదం [illegible]

వేగత్రిరు వరద్వీక గదింయుకు॥ యిట్టు భీమునిస్రుహారంబాయి॥ క॥ యిదియిదు కూడవచ్చితి। పదిలుడవై వారు మింక్క బక మద్దక యా। కదిశకదిరులకెల్ల। గుదియింగ్లు దక

గదిసిం గురువితతీట యు౨॥ అత్తరి [illegible] యుండిలు గిత్తిరధికవరులతాండ౨ట్టిసు౨ దుర్భిత్తు౨౦ బాదు ఫుండ్డు భము౨। యుత్తల పాటు దుడుకడకయుడు ఫ్రుడుకడము౨॥ వ॥ = ౧౧ = ౧౧

అ౨రవి౨౨రుమారు లారకి [illegible] ద్రుంమ్ముం బాదిదిరకతండు ద్రొణదత్త ప్రమోహార బాణంబ్బుర వారికింద్దర౨శ్రేష్ఠులం జి శర౨పు దుదపు దిప్పు [illegible]

లకెంద్దకుండు పిక్క మడు మ్మకత [illegible] ధురశ్శిరజలంబ్బులు పాకిస్సి। యిల్లిబిల [illegible] హొద్రుపద పుత్రుం గూడుకు౨ యి। క్షత్రియుడ। బాబార్య కి యువిబ్బుద్ధియు। యిటు యిం హొద్రుష్ట

ద్ము౦మ్ముండ్డు దాలంగ్గిరంద్దిగపి గది యుదాంబ్బులకు ౦ దరమికి। గురుం డ్డుకపు దు॥ క॥ అన్నవర్షంబ్బు గురియుకతండు పూర్ణు। వైరంబంద్దం బ్బుకతకదు ర్వారద [illegible] కి। ఆతుత౨రాషం

రశత్రెర [illegible] దుర బలంబు రంద్దు మంబ్రుమగల నాల। గరిగ బలంబుగెలు వలెను। దివకృతము గా దితలం బు బాధ్యము ముంక్క [illegible]

బ్బైర పంత్రిప [illegible] యుగ గెుం రేడపిశ దు వాంరడుకడు। దురత్రి [illegible]

శుం క్రయ దియ త్తయ్యుడంగా [illegible] సంజ్ఞరియ [illegible] దత ర కొల్లి రయి॥ క॥ రత శంభవు [illegible] యరుం గ్గము। [illegible] యొగము [illegible]

నాటి జాదంబ్బు రెడు క య్యుమ ంతివృద్ధు పవరిం [illegible]॥ వి॥ ఘుంకట బ్రాత్రా। శంబ్బుచిన ధరుండ వీను మరప్రకారంబ్బు [illegible] యుడ। భూమిని [illegible] బాంరకు [illegible]

ము। నా॥ [illegible] శుండ్దు శు [illegible] దుర్జయుండ్దుశు [illegible] త్రిశుండ్దుశు [illegible] శుండ్దుశు। [illegible] శుండ్దుశు। [illegible] ండు [illegible]। [illegible] ండ్దుశు [illegible]

బాణై యుచుంగ గనుంగ్గా౽ యుకు మారులందారిరే॥ గా॥ వారలంద్దరు షిండు రుచిరు వర బిబ్రి కా౽ విడిచెచుదెంబ్రి భ మనేను। ఉంత్తెంయగ పతభూతి౽ యుక దంగ్గ బావి విపట్టుదప్పు౽ యుతిస్తు
రగ్గు షి శ॥ క॥ యుగ్రి గ్రహముల లంపు కా। లౌగ్రహపతి బాదపు క్రియు౽ లఘు విక్రమే గర్వ్వరు హాము౽ బావివిరిపు। ౽గ్రహాలంకట్టు౽ భము౽ జటులగతి౽॥ వ॥ యిటే౽ కాదు కులు సమీరంగ్గంబ్బులతో
డంబుట్టు ఘుట్టిన ప్రకాదరుండు స రితసంబ్బురేనారధగనుగ్గా౽ —— ।౽ విరథంబిప్రుడ౽ లుపు కా౽ యుండ్డు ము౽ ౽యిబా దింప్రు। గేదవు ప్పుకొూ౽ స్వరసికి లంఘుంబ్రు॥
॥వ॥ కవి నియు గాంత దండ ధీరు కైవడి గాలు మనేండ్రి కుంభ ముచాబు గులగతుండ్డముచ దు౽ యుబ్రక్కలు త్రక్కలుగా గదపూర్ముగజవే చుంబ్బుక్కుంప్పు గగజంబ్బులు త్రిశరె తత్తరా
ల్లగా। వివటిధాతురె బ్బూరి మయూఖలపంబ్జులబాలెడు వి౽ ఖా॥ క॥ అరదంబ్బులు ఖాతివ దింత్రి। హూరులగ ములు కుగ్గు కూచ మైదుత్త పు గాల్పురు వదురు పులైదు వి౽త్పురి। గతి వి హూరింప్రి వాయుసాకుం

...ంరభవబ్బ[illegible]నచనచయ ముంగవింయు దిరం దిరమె॥ వ॥ యింకకి మియు జప్పుంగారంత్త గలదియు నువ
ము[illegible]రు నుఁ। [illegible] మరు వులూఢ్రు। యూయు థంబ్బులు విత్తగాంగెయుక డకుంబ్బాయు[illegible]యులు న టు బం
క[illegible]ంన్గుధను: హాశింశ్చి యుంరిగె। నట్టియ్యురు దిరంగ్గులహారుకుం దత్కాలప్రు శాంత్త నప్పొంత్తు[illegible]యు కెప్పా న
కుండుఁ గునం మ్మంద్దాకి శనంద్ధనుండ్డు హారనభనంద్ధింప్రుకుఱపంప్రు క్కు౨యుంండి॥ కా॥ తనకుంరి[illegible]యు
గ డల్లంం దెంమ్మను చుటంయుకు బూబి బిరునఫు తూస వ్వం నాబం బలిచి॥ కా॥ బలు చుటంయు నతెండు బా[illegible] ప్పు వయు లూ[illegible]కంగె
[illegible] మని భక్కుద్దా నతింయు త్త్రినూగ॥ వ॥ అ[illegible]నబన హాథుగంచెట్ల చెయుడునవుచు గాంద్ది వడు ప్రుప్పు కా ౨ మూ డు వా

[illegible] బ్బు [illegible] ము [illegible] గా [illegible] శ్వర దాశరతండ్రి బ్రతుం [illegible] దితల్పం బ్బుశ కల్పం దనక

కింబ్రాగ రవిగా విబ యతు త్తరా యుగామ [illegible] త సొరం ప్త వా శ్వరం బిట్టు [illegible] వెలశ లొకు గాక దివస రబ్బులం జే

వారెలుగ్ర కృ శపరిఘు తిరాడి త్రాకారము శ త్తెలె ము గం గావిం పుుండశె। దలకిు శశీ సుతు బు వాం డు త [illegible]

శు। దవ తమం యుం ద్దుం దనశ వారెల శంతిరా కంబ్రు రంత్రా। బికిల్పే కులు వబ్రు శల్య శకిత్రు దిశి [illegible]

సుంద్రి విడు కిు విపి గతవాద్య కృత్యప్రు వినుల గుపా త్రుం బ్బులం వ్మ్న హూ త్మ శ కు విశొద [illegible] బ్బు సల్పు దుం

కులుగా [illegible] శతం డ్మ్న కవి శుడు శరతల్పు గతు డక్రి యుష్య శకి దిశ। యుం శవసవిలం బ్బు కి విం పు ట శు బితం

౭౩

...ద । దాశబాడ [illegible] హాంద్యాలరు నిరంబ్బుశు । గవలుకంస్తులుశు । భమనిసుండు తుండ్డంబ్బుశు । నాభద్రద్రావుడియ ఘటాతచులుగండ [illegible] త్యకి [illegible]

తుండిర [illegible] ండ్డుశంరంబ్బుదు । రాద్రుష్టద్రుంమ్మండ్డబ్బురస్తరంబ్బుగా విరాతుండు ధింస్త్రశు । గిశ్శయతు తులు । వామహాశ్వరంబ్బుశు । ద్రుష్టకితుం డుశగరకర్షుణ [illegible] డుశుదకిలపాశ్యంబ్బుదు

[illegible] తాభకులుజుఘు శంబ్బులశు । నిఖండ్డంబ్బుకలావంతుండుశుష్పుచంబ్బులశు । నిపంక్షరి । భిమ్మండ్డుదాకింబ్రతింబూ [illegible] వృష్యహాం [illegible] డు

గుంతిభార [illegible] డిశలి [illegible] నిత్రంబ్బులకృపగురుపుత్రులశు । మస్తశంబ్బుశకృతవీరకాంభాజబాంటీకులుశు । గళంబ్బుశ సూరసిశపరిప్ర [illegible]

చంప్లిపుశదాసుగురుసహాంయు [illegible]

దత్తుండుశు వి [illegible] వింగాశ వింగులశు । యామునక్షంబ్బు [illegible] నువశపతింయు । దక్షిణకుక్షంబ్బుశ కృతాంయువు । శపరభాగంబ్బుశ [illegible] గసహాం [illegible] ంబిం [illegible]

రంబ్బుశశబ్బిరసుమతుండి భగదత్తుండుశు

తుశరి । లిబిండమ్మ భంహాస్త్రిద్యంబ్బులు [illegible] ంబ్బుత్రిశధవి । శంఖభేరిప్రభృతి [illegible] వాదంబ్బులు ధిలంస్త్ర । దలకుడింబిశబ్ది షమంబ్బుశు । శ ॥ తలక డిబ [illegible]

జలంబుకు స... హింపృక... లతన ... లమగు రాష్ట్రంబ్బునే। దక్షులముకు ... బ్బురపిరధముపటు దిగముకెరూ॥ వ॥ ... పరపెనే యతే కాలుతలుసుం గా...
ంబొఘుతుంబరుసకుటంచుం గుంభ్కుడుం గ్రీకరకవకముభిముకుమునె నాకి। తమసు। శతభల్లముకకతె సూతుంపడుకునుు॥ కం॥ ...హూకమలంబానికరశు ... నాహూని...
సమరక్రి దానాన్నహమునదల ... హాముద్దలంకభుజనముద్దతికదనికు॥ కం॥ మాతంత్రిద్రానుకకుదాడిరమునిగికంయులు భయుశల అ... ...బ్బుది...
లగకారతత్తంజయబలంబ్బు లరిమ్ము విలిగికలాగా॥ అతిరుభమదికుండవనికేనారవస్సేంశ్వమతశెబాతంజాటకత్తు। వది యెంకశు పధరుసుటబద్దరుశుంకియు। విచితం
...రథ... ము॥ వ॥ ...యుష్ట్ర ధంబ్బునే ధన్నకంద్దకధుబ్బధనులు అగ్నలికంబు లకాలిపినే। యుగ్గరంబ్బులు కిండ్డుమురా కుంగండ్డు మునవాత లడుతియనెనెకవి ప్రతరామ్ములం ద్మసుంజ్ఞయు

వదవృథు గాథ మాంగధుర వైరి బలంబు దలంక [illegible] ష్టై। సెగసె గదా కగా బరభి శుగ్గు గంజార వృసూతు శిశబట్టి గదుర గంబులు ర్ దుశు ముదుర్ [illegible] విసరా తదు రక్షి [illegible] బాణిగగర।వా
లముతా।గాఢ వదిం బ్దని శిల కుదాటి రద్దరు శూ॥ అట్టిసమయంబున రాగ॥ నిట్టదిగమంయుడి వృష్టి విరుభి ముఠుగురు। విరు కురు విభుండు గారవ [illegible] నముర।విశుక [illegible] ంగ [illegible]
ముష్టి జిష్ణి కీలు తలంగ బట్టుబ [illegible] శ॥ అంతా॥ అపరాంగ్ల సంగ్గతుండగు। తన సుంగశిశ్శాదుశ్శకుండగు [illegible] దురి।రఫులశకడి [illegible] ంగదుసుతురంప్పుర [illegible]
లశిల సెట్టి శూతులంజియు ధు [illegible] విహారంబు ధు ఙంగనుంగ్గా॥ కా।స్త్రైరింప్పక [illegible] తెడ్డెరం గురు। విరాగ్రణియురువ దిసుడి ఉరథం [illegible] బ్బుతా। [illegible]
తింగ్గొని కవిశివాధుర్ మాదకు॥ క॥ కవు [illegible] దశిశర్ యుదిశిం। గెవ్వ బాణజ్వాలల [illegible] రదిదా వాఙ్గం। మిదుతలు వ్రిశిశ్రక్రి యుం। హాదివదియు యువ్య [illegible] బ [illegible] బు

గంగ్గకూ॥ క॥ శరణముల [illegible] యం [illegible] త్ర్యము మెరయుందరణి యుపర్యా [illegible] స్ఫురణశరదికరణలం । కరణం బ్బుకరింప్పుటయుదగాంగ్గెయుం [illegible]
జిహ్వాహార । సంతానంబిల్లరవుడు సంధ్యావస్థయుం । బ్బుంత్రటెటకెర నాటింతముగ [illegible] కంక బారుతెస్సియుండె॥ అరతెలంబ్రుకుంభసం [illegible] ఆహారముఖ్యులకరుంద్గంప్పకాబల [illegible]
వెంబ్బరబిక్షు॥ క॥ సమరత్రోహా లిలంతమతమకుందరశి మరలితమతమరోహా [illegible] సమూలకుకలరకరుభయసిరశృము లజకంబ్బులు [illegible]
లజకంబ్బులురలు వివిధ । ప్రాద్యన ంగ్నితము లుసు । సాహిత్యమధుర । లలితగోష్టి వినోదంబ్బులసంబ్రమోదభరితులై ప్రొద్దుపుత్తురు భరతము [illegible] వ్యా॥ వ॥ యిట్లవనాటి [illegible]
[illegible] గురెపుడు [illegible] యుండ్డుసేనాపతిరావింబ్బ । మకరవ్యూహంబ్బుసంఘటింప్పుమనరయమింబ్బర । కెబలజకంబ్బులకర్గంబడి శిని కారవిడలిం [illegible] రంబ్బుది

౭౮

గిం[illegible]ణ౹౹కటు౹రంగ ప్రద్యోతంసుత్య తు౹రంగ్గముడి తాండవాభిరతుడగు హరుని లంగడనవిరత నృత్యము౹నంగరరంగ్గ ముకుంద శత్రులు వెన్న్ల సు౹౹వ౹౹యి [illegible] కరుణ్యులంబ్బు [illegible] యభిముంఖ్యం
జాభిజనతముం శుభంకర శుభలక్షణు ండగు లక్ష్మీనాథుడు౹ [illegible] తలపడి నారాశ్త్రముల గవిసింగురియు యుదయు తడు కాండ్డము లాంచ [illegible] లమి నంయిలుక నాతని లవితారనల ముక [illegible] ంగల యగనాటం [illegible]
త్రిరలకలర ౹గుండు ద్యుత విష్ణు [illegible] రావలి హా ధూర్త పటిష్ఠ౹దారుగగణ శిరసీని శిఖాల హాయం బ్బులజంఘ్లునారథ గధరబడి రాతడిశ్వరధత్త్వము [illegible] ంద్దియు నము మక్షడు దుగగతి [illegible]
త్రంప్రి వహొంధ్ర నవ్వెడు దత౹౹ గ౹౹శకరరక తిత్రనాయక హాతదిహాటియ దానగుర [illegible] తిబరవు౹సునా [illegible] పుడు రాజును తుదరదిరిప్రై [illegible] కరు రాజ [illegible]
బుదిగా౹ల్లు పు భుట్టుడి వుదీ జాంక దరిగాగరహా [illegible] బడము౹ధరగి జలద బలగగర [illegible] ముక బాణ్ములూ౹౹అ౹౹సాత్యకంయుపుడి బిశరబాలము బత్ర [illegible] త్పుడు శ్రీగాంగ్గ౹ [illegible]
గంభీరంతా౹ద్దత్ర ముకం జలజగ్గక శుదాత్త [illegible] గసు జూనా ముదత్తియా౹హూత్వ భిరామ వక్ర [illegible] కుజ్యుల ద్వివిసదాకిరాత౹౹వ౹౹ తలపడి ంరంత్వం కాల శిఖధారుగు [illegible] మియం మాగ [illegible]

నిండ్ఘుర్జర్భేంయుము జిందజరాద్రసుతంమ్ము [illegible]ా। ధులు బరుసంకరందత్నులు దెబ బరిత[illegible]ద్దు దుతెవుదుంద్రురగ్గలికిరి దిబ్బరాయం[illegible] కారవసత్తము తాసుదగ్రతెసూ॥ క[illegible]

విరవి[illegible]దంబ్బుసేలాకు విడుకమ్మైడు। త్వారతెవ్వృ[illegible] ముకరుగారి శౌసుము సంగ్గరము రకుసు[illegible]లా రేశౌయాద॥ అ ౨ వి ౨ రత్నంబుకరు ఠ మద[illegible]ంబ్బురకార్యడాయోద॥ సు ౨ శి [illegible]

వతవిసూచెలరంద్ధ రి సెకడి ట్టయెవృ। శ్రీరెవృదంక్ష బారధికవుంగ్గవృక్రియుక[illegible]ండ్డురం మ్ములిల్లకుదుకుమా డిరాలిటట్టులస్నులితా [illegible]

రక్షారిబిర్గం। జలగుసు తార్కయుల తదు। సిద్ధడంబిత క్రంమ్ములకొరికిరంగడు వడి। రలంగ్గిశరాసరములెల్లరాతండుంద్రుం[illegible] ॥ క ॥ కాదండ్డదశ[illegible]

[illegible]త్రిరవుదుక[illegible]సు శిరము లవడయుర్గ్విభూదె విరిబలిగారత్నా। దంప్రెసు కారదెండ్ల బలములు కలంగ్గశ॥ [illegible] వ॥ న్నాట్లువడిర కొడుకులలం[illegible]వృత్తివరుండ్డూ॥ వ౹౹ ౯౧

౭౨

శరుగుంత్రను తులలరవహాడుగ్గా రాత్ర్యములనూ॥ శా॥ ఆతిం శతురంగంబ్బుల నెూ శశరంగా పంబ్లు భత్తుం జిత్తు దశకమునగ॥ జిశశతశర శజలా ద్వానతగాత్ర నగరిండు బలవులు

వ్రుగడశు॥ అష్టయడగి గంగ్గానశి ద్దశుదా శశ్యున్నుండ్లు వెూగా శడ్ల మిరాజు ముద్ద్రుం గెలగతియులనిలజు నయుశ్య ధామతద్వార వింద్దాంగ్గురశిశశి అతిశవు మండ యం జైశబాపంబ్బు

ధ్రుంబ్రుంగా ధండ మువెరుకంత్తి గ్గాశయిడింద్రా గెడుంకంమ్ములశూశ॥ గురుసుతుబిఱదేవ్రు దింవ్రురశరవారా యిబులబుంత్రిశం వ్రురుకదరుం శ్రమునాంజ్ఞరు [illegible]

దిద్వఖ॥ పరంవ్రురలితాడశగుడి॥ నిచయంబ్బులూ॥ శ॥ వురశశరుఆటుమయిపరు। వురువుల్లుగంజిశలలశంగ్గముతిల్లంబచయులుగ జయ వాతల [illegible]

శిశ్లరకరయ ముశనూ॥ శ॥ శిబ్రంయుం ధరశిరగ్గాడయు సు॥ ధువుగ దలవిత్తు తాడమియుమయిం బాలటివువ డంగ్గనయూ। విష్వద్దుడు గెజింబ్బుం బిందుప [illegible] ముదు॥ నవన

బ్బు॥ వ్ర॥ బ్బముడు దర్రువ్ర్యు ముశబత్తు శివిం ఖరశడ్ల వ్ర్య సురంగ్గాముగి భల్లపుంవ్రుశి లయగంబ్బుశవాతశ దెుసునం వ్రుడ్డ॥ భమూ వ్రుడ [illegible] యు॥ బి

డు గం జిశ్వా తడా। భూమి పుత్రుడు ౨ దుష్ప్రం [illegible] కలలం డురు తాడ దాకిరశూ॥క॥ క శింగ్గా సు జ రం బ్బులు ॥క॥ చండ విరోధి తిమిర మార్తాండు [illegible] రం దగర [illegible]

దేత బిరగుట ద్రుతరాష్ట్రుం డవిరయు లాభ ముష్టరుం డగు [illegible] జు మా। అ౨రష్టి యుడా॥క॥ కురుకుల తియు బిత్రశేకుడు। బురమిత్రుడు డిల్లుతిం టి పుత్రుడు ప్రాప్తి। [illegible] మియ [illegible]

కిరరండోకు డి. డురు నేర గుణ ధృ [illegible] ౨ సులంగ్గ కు॥క॥ ప్రురమిత్రు౨ నైదు జ్జులు। శరములగం గ్గాత శూజు సప్త తిబాణా। స్పుగణము రం జత్రసి [illegible] [illegible] బిరమా [illegible]

జిశ్వ శూ॥ గగియుం౨ శరముల రబి [illegible] మంక్షు జిశ్వదం ము [illegible] బాణాం బ్బుల దరము బిత్రు। సురపుర మాత్రుల త౨ లిశి బరభోగ్రు। విశిఖ ము [illegible] బిభు ష్ణు డ ప్పురు డు ర॥ [illegible]

౨ శ [illegible] సర మి ద్దిర ప్రే [illegible] భూ టకే। (వా) తము ఖం బ్రు [illegible] ంబ్బులు మి రగ్రబ్బు ంయుధ్యా వతు క్షైరం జాబిరర ముద్దతి రాజు। తశూజ వర్గ [illegible] మియ [illegible] వెతలం [illegible] గ్గ జాబ్రు తాల [illegible]

ద్వి [illegible] బటు మార్గణ వృష్ణి బాతేరశి [illegible] భ ధృం డమొషు పు। ప్రిస రవి దావాన్ని శుష్క విపరం బ్బులు ౨ రా। ంయూ సం బ్బులు రం దలు శా సుగతి। భూశ్రిత శర శిఖలు వాలి ప్లైబర

౬౯

వెంబదంబై యుదయ్రుకరం । జిదికా[illegible]యూశదాంప్రాలా దిక్షెంశ్వంబ్బులతాదృష్టద్యుంమ్ము పురాగములగురధికమున్యులకశంద్రికదిశిరపుడు వింద్రాశు । వింద్రులుగాశిరాజుశుక్షెందవ్యుం

డుశోభమ్మగుశు౽ । పకశ్పర్ణండ్లుగదా డెవుశు । బిత[illegible]శుండుశిఖరత్తి౽ । విరాటుండుడెంద్యుధశు౽ । కశులుండు(త్రి)కర్ణలశు । జికితాశుండుసాత్యకి౽ । సాభద్రుండుదృష్టకేతుశు । ఘుటోత్కచుండెద్లు

సౌల్లుకికంయులుశు । దృష్టద్యుంమ్నుండాచార్యశిదలపదిరి । యుధిష్ఠిరుండుదాశుమ(ది)శ్వరుండాకెరట్లు సంకల్లలసమరంబైకెక(గ్ర) (గ్ర)శంఖధ్వనింబ్బులవిడలువరింట్లలూ

విలంత్తరదుం । మద్యాంకత్రి[illegible] చండంబ్బుత్తైయుంక చండకిరణకిరణంబ్బులుమగుడెంపు । కరదంబ్బులుదా౽కిపదిహారలుక రులుశుం । గదహస్తా[illegible] విష్ణుస[illegible]

బ్బూలగురథంబ్బులుశరా । తురగఖురుధూళి హాతితగాత్రులగుపదాతులుశు । పదాంతవర్గలో(ప్ర)హారధారాలరక్తాసిక్తంబ్బులగుఘోటకంబ్బులుత్రై । భూసుపాదరులకువిక్షణంబ్బ[illegible]బ్బు ।

ర్తియుండా॥ క॥ భీముఁడారు టకడు దుర్గమంబై మెరయుటయు బితామహుండును శరణామ। విదారితుం జేసె మహామహామోత్సర్గదుఁగు దుర్తరంబిది లు[illegible]॥=౹౮౬॥=౹[illegible]
కసుగొం సాత్యకి శిఖుండిగుర్గ। శిల్లు నూటిపదును [illegible]టుంబ్బుర భీ। ష్మ మీఁద గవిసె యుజ్జ్వలసు శతభల్లంబ్బుల నెసురలు సతింప్పు చూ॥ గీ॥ అలిగింపు తదు[illegible]తల[illegible]
ర్తధుత్రిష్టి విరు రరదము[illegible] నేత్రుదిగిపోయె కొకులముగ కూరుచ। దిరథితధ్వులంబ్బు విరుగబడగ॥ మరలప్పుడు పట్టు ఉటితేరొడ్డి రదు। ముర కుర్తిగిడిగ[illegible]డ మ్ముఖార్ణడా।
తురుండంరువరు సాత్యకిచెప్పి రం। [illegible]కుకులవృవాంఢిలజలంగ శూ॥ గీ॥ విశలరధుండ్డగు త్రిష్టు విరుమీఁద। రెయు ఖెల్లకమాతం(త్రి)యు[illegible]మెసఁజుబాహు
బలముర బాండవవ్యూహము [illegible] వళెంబ్బు శాంరు దాడంగ్గె భూరాధముఖ్యు॥ క॥ అంత్త విరాటుడు లంరు కాలాంత్తకుడుం బొల్చెం బిఱ్ఱ తిరుతిరభనము రర। శాంత్తకవృగ దిశ[illegible]

[illegible] ంఛ ంబ్బు। రొలదిరు
కటిరోక ంష్టకిరి బ్షంషె యుం
ంబ్బు శొబ కలుగాం శిరి కిశ
పద[illegible]బ్బులకుప్పు వరుసకుం
బ్బుకై [illegible] ంబ్బుకు
కవిభావతుండై విహారిం [illegible]

గ్రులు పంచవిష్టంబు విశ్వేశ్వరుం
భవశ్రీం తేజరా॥వ॥ = ౫ = ॥
[illegible] వశ్రంబు
ం[illegible]శగ్రితపొతమాలావరు
బ్బుశుక్రనుంబ్బారు శఫ్లుం
[illegible]రా॥వ॥ = ౪ = ౪ = ౬ ౧

౬౩

శుభంబ్ధఘనుఘ్నగణా ౨ స్వరంబ్బుడిల్ల [illegible] బా॥ జౌవు జము వియత్తజగష్టుగ ౨ దుష్టెం రభము త్గాఘుడివడి ఖిత్తుదా కుటియు సూచిమ శంబ్బుక్ రాటిదా ౨ త్రా। బాడు తు కే యుచంబ్బుమా శిష్ట్రకే
కహాయదాలర్వుయు తండ్రు బ్బు వరా॥ కా॥ కశ్వగా ౨ కురుపేతి యూవార్య్రీరబురికా ఉపృటియు రాతండుదా మగత్రీజ ౨ కజమిమేరయు [illegible] జ్ఞులఘుక మూగగా పుం జెతయుల కే ఖ్య
డిడిరభురంా॥ క॥ అం మ్మెయి [illegible] రకారవ్యు ఉదష్ప్రం మలరగజలగుటియుశుపాండ వబలము త్గాయిం మ్మెగదలపడి రఘుడు ।సం మ్మదర్గం బుగ్ర [illegible] యొస్సం గ్రాము ము కే
హూ॥ క॥ ధూళియుడుఘుంబ్బ [illegible] ఉగర। [illegible] ౨ శాత్రహ్మాతిపగ్గా గ్న్మతడిక్రాలయు గుణారవగర్జణు। కంలాల ఫే వృష్ణి కందనియి రత్తి యుదశూ॥ క॥ [illegible] గుర
వు ప్రి త్రులు ౨ కుంగ్గు దరదు డిబుంగ్గు ఉద్ద। క్రా [illegible] తవిల్ల విరలు।గావులుకై భట ౨ కాయుకాయం బ్బులుకై॥ క॥ ఘమరాంగ్గణం బ్బుక డుఘూరముగా ౨ [illegible] వాగు బారు రజనల బ్బుకది

శ్రీ తిమతి వడ కాడెం బొగడె ఢు । సమరుల ... యు లెకదరించ దలరే ఆ౨ఖజముగా సా ॥ క ॥ అ౨ల జ భష్టు లు తమ తము । మొరశు౨వఆ ... సంభసంభ వుల ప్రా । పురంజూ పిఠి విక్రమంబ్బు
భూరిబలంబ్బు సూ ॥ క ॥ భిము ... దె స కాలింగా ... మ భుజా ... క సంగ్రత త్తృ స్పురణ భి । మగతింద రశడిం గ్గురు । భూమిశు డు భష్టు గురు లు బారి డు బ౨ మి౨గ ... అ ౨ వు లి౨ శు యూరం ...
సరతరరందము రుణాబకా ... యెసిం సురశ రథంబ్బులు లిబ్బురపు సుజ్జుల శిలము మిథు బ్రుంద ము ॥ కలగా౨ం గ భ్రుశ ఖ్యి యు౨ం ప్రి ఆ ... గుణా స్పురముల్లులు ... శిఖ ...
రమశు తిప్రసమారము రిపుసూ ... షిరసా ॥ క ... రథ౨ వహాంబ్బులు ౨ । వ్పార గ్రాము లు ధిర౨ మ రలు వ ఆ బ ర ము ట యు ॥ గారవబల ... ఢిల్ల సురణ । ... రుదు గాంగి ... యుము
రుపు నా ప్రరి కలు లై ॥ వ ॥ ... ల్లుఖిక మొగ ... గగ ౨ ను౦ శిహధ కుం డు రభ సంబ్బు రంబ్బు౨ కాలిఖ । ఢి యు విచు మ ర గ లి క ర ద ఖ ర । గాం ... జగా గ లు । గా ంథార ఖం డు । ... రుపుర ... రవతింబ్బు । భీమ బాహు ... ౦ బా ఢి ఖర । ధర్మ రం ధ్వ శుం బ్బు
... శ ర్త్ర ... గ్రుము ... బ లసంగ్ర తు లై శ కు౨ టిం ధ్వ పులు దు శ్శాసను బుర ర్తి ౦ భ్బు కు౨ । యు

౬౬

ఘు ము । ధారాధర భారం బ్బు వాయ్వదా త్స్యరవు ము వలు ॥ వ ॥ శ్రీ శైల కులుకు విశేషం త్రిరాం ద్దిప్రనితోం డని దింబిగనరనా వంధి రాయుం త్రైనవు [illegible] ప్రరూపు నిహెం భర్గం బ్రిగనా రా
[illegible] నారం [illegible] రగ్నారా న వా క్షెం బ్బునవిక్షిం బ్రు రాజ్ఞిం రిక్యడిం గాకి రిమిని అనతి బ్రురాంత్ర ఘూనం బ్బు [illegible] కోం లు పుణ్యారల్లన [illegible] రా ప్రెం బి ౪ శశ పరమిష్టి [illegible]
రత్నరవుకు విరంచుం బ్బుని సు [illegible] ప్రార్థ రంబు తిడివ్యర భూవిరల రవుడు । సురశిరుహాసకుండు (సృష్టి) సంతితిమియు ॥ కో ॥ పరమముకులాదివృ [illegible] రుఘు లు । కరణారాంరు ణు లు [illegible] రాకా
రావ్యధుక । విరచాత ముగ భా [illegible] ర్గం [illegible] నరసింబ్బుట్టు దరదారదల [illegible] తి దం రుకు ॥ కో ॥ యులగ్రిడకు వృత్త కవి । రలగి వలవ త్సర్వ [illegible] లవనరకుశాంబు ౨ వారల [illegible] హుడు
రం నిభ కృం । గారం [illegible] వారి [illegible] లకు శుభ మగ్గుణవిచుడిం ద్యు శూలి వ ॥ అ ౨ రుచు రగం బ్రు బ్రుం హ్మ బం హ్మ లాకం బ్బు [illegible] । కాలు వృహరుకు ౨ జగన్నాకం బ్బులకు [illegible] రారద

జామదగ్ని వాగ్రగడు। దింటదాపి [illegible] హ్మణ తూముశులు౨౦ వ్రతరాజులను లజాడి వైరంబు వలద౨ వాదింప్రు [illegible] దిశాదే [illegible] వధమా౨ తుం [illegible] డవి [illegible] ౨౦ కనె౨ రు।
గృష్ణాజు [illegible] ల రాశ్ర [illegible] యు [illegible] హాండ్రవుల లాజాతుదిస(బ్ర)దుకు మ౨ చిట్టుభట్టుండురకుండి। గారవకు తి యుశురష్ట్రులకు [illegible] దేవులం బిడి। [illegible] రుడ
గువారుడ యువా [illegible] తూకుదిశంబులాదరింప్రుదరే యు౨ కట్టిగంజ్ఞ యుండం మ్మ హూకుతి కి౨ ల్లి౨ంతి॥ కు॥ వినకగార వశ్శకలు। విగమ్మ [illegible] దిన
యు౨ కవిడరెం బి [illegible] దాగ్రగము౨ భట్టు ముంక్తి డి। సాగరములుమీరద ఫు ధందంబు మెరసు॥ వ॥ ఇట్లు విడలి మకరవ్యాం బమ వృర్ణ కరంబ౨ రడబి౨ంత
[illegible] వులు [illegible] వావ్యాహూంబుగా దేవాహూరింప్రురంద్రు। ముఖంబున భయుండునుకంశు కంబులసఖం డిద్రుష్టుద్యుం మ్ములు కు। సిరంబున వ్యర యుసు।

౬౫

న [illegible]జ యురకు [illegible]బ్బుకి యుంది [illegible]ంతి ॥వ॥ అరతలవున్నవు వాండ్లుతర యూ వవిశ్రీ వుడు మిలుజి యు రాత్రి యురు అర్థబరా క్రమంము తక్క వ యుర్ణం బ్రకటింప్పవిడు భుష్పుర
గేరుదక్కు కుం[illegible]యుంగు శూరుల దిల్లసు వారు ఖరికి౦। గారకిత్తులంత వార గుటకుం గతమియ్యబి రాకుజిపు మా॥ శ॥ అకుటరయు రాత డిల్లకు। వికు [illegible]తాష్టధ గునాము మంత్రి విర్య
ము మా[illegible]। జరత కమగ్రాద తిగాదరఖా। రశ్రీ శు యుంక్ర౦మేబి యురు ఇంతు శు॥ జ॥ వాడి యు సత్యముర్గలరు వాండ్లు తశూజు లురదు పుత్రు బ్బా డకిఖాడరితిరగా వాడు
మున్ శేటుగజూటితివు। రక్కిడటుమే నియ[illegible]ము గురి ల్బడి ధర్మవు వారిగెల్బు మా। యోడు టయుర్ద్రవంబ్బు విదు రక్తులు తింప్టే మకాడి ంతివృర్డికూ॥ కా॥ రయుడనరభంగ్గర
గా॥ [illegible]యురదిని యుటల్లు వారుగి[illegible]భరరయు। [illegible]యి కురురాధుడత రకి। రాంయు[illegible]శిప్ప విధంబ్బుర శువత్త్రంతు కూ॥ వ॥ భూష్ణుంధ్రుదురావ్యధ శుర కిల్లర౦తిదుల్లి యురం బలు మారు [illegible] వుడు

పాండవులకు వాసుదేవుండు సహాయుండై [illegible] వ్యుండు। రథ్యగుట నెంర్యాదిం రయును సౌంద్యోంబు వెదప్పుర వెంకటరావంన్యోత్రంబు [illegible] రుండు వారలవక్షము వెరె వారలకు గాం పచలంవె తృక్రొ [illegible]
గిరుణ్యంయుంర్తరు। నవృతచత్రు[illegible] వేను వుచెప్పిదె। [illegible] నరసన్నగుకరంబు నవిచ్చితా [illegible] దెశంబున దెవతావయుని గంధర్వలోగాదియుని [illegible] బులాంగాలు [illegible] వులనంద వృంద్య [illegible]
విహా[illegible] ఒకటంగలు రంబురంబురగా [illegible] బుసమృక్షదండు। నంక్రమాతుదగుడిలిగికూర్మంబు సరంభ్రు। మంబుదలసు రవిదక్ష రమణ్యలింబు॥ క॥ లో కాత్మృతి నితిలయు। కాలక విహూదమ [illegible] గణాబ్రునితి
ఘనరత్నకల్పవృక్షగోత్రకళ్యా [illegible] రభయోవతూపిదాబ్జ శుభకర మూర్తి॥ గ॥ నా॥ అవమలయు కరకప్రకారంబులనంస్తుతింబు। యా విలంబులుయుల్లవింకవింబు॥ క॥ = W॥
రారాంపుగా [illegible] గదు। గారముకెబు తియొ। జగము వింకతెలి। సారమతిగా వింబుతి। రకణమివికేలిలకిలుకి యుండుసు॥ క॥ యుతలిమసుభ్యభవరంబు తలపేడుచుండి [illegible]
[illegible] సురముత్తములవునయో। గుణయుత్తమతింబుద్ధి వంర్యయుదుర్వంశముకశూ॥ సీ॥ కరసబుధి విభుదుసుబుద్ధి కరలంక వేమెక జర రబ్రకారాడి లొక్యత్రిరవయు దినపిడలుడు

నవిషేకము యుక్తము ంద్రేపూర్ణాపేక్ష అరపవికంబా ధునకెవేరముజ్ఞా ంబ్బు [illegible] గారణంబ్బు

వస్త్రంబా ంద్రెత్రి [illegible] । జగ్గ ంబ్బులై వస్త్రంబ్బులు ఖడ్గవిసూతకంబ్బులగుపాతంగ్గై [illegible]

వంబు । [illegible] సవగంబు । కసుంభావంబ్బు గలుగమంచెక్కివి । సూతత్త్వంబ్బు

[illegible] ంద్ధగారంబ్బులదు । జపు [illegible] ంగ్గిజచ చచకు బాడుగా । దలచక్కి వేగఫ్రువలచు ।

నవివిసులు । ంచుఫ్రుక్రుచుంచు [illegible] దుగ్ధ జవర్య ౨ ధ॥ శ॥ ఫ్రుచుక్షుంద్దక్కవిరా

[illegible] ము ॥ [illegible] ఉవివిధవాక్యంబ్బుల [illegible]

న్నికయుల్లకట్లాకరంటి... ...

ంకకజాలుబొక్కౌశకంభెకకత్యం... నుఖము... కడంగి యుష్పరిజంప్పిగాపిద్ద

...కవారు(యొంద్రి)యుమ... ...లకవ్వర...గ్గజింయుము।యుడరిశాకవకరాష్ట్ర

జరింబ్బులకొమ్ము... ...జాల।వారలగలుపుంయున్నుతింయుచు...ము...మువారలగవి

గొన్నదాము. షుపహాత(న్న భావుంచ్చుచు।ధర్మసంమ్మంద్దచితన్నుంచ్చుచుకైరంపృశరణం

...వగవగకైదు యుర్దగకవారికిన్నిప్పదయుంబ్బుగంద్దగా।వగచిదుబుద్ధిమాటలుచు

బలా।స్వార్జితము చేయిక్క దిన సకగ జార్చొంద్రము క దాశ్రీగారవ

కలిగిన సూపకబల ముఖ౨విదెజా [illegible] ౹౹ యియుంగ్రూహా

ంగ్గారురు[illegible]మా దకొప్పు౹౹పౌ౹౹ ఉయుత్తు[illegible]లంబ్బుచు౨ఔఖ

రరమి[illegible]రాక ంద్దగిబ్బుటకుఖొ[illegible]వ్రయు వృత్తి౨ఖ్యమ్మా।

ర[illegible]ళ్లుంగ్గా౨౹౹కా౹౹ కాదినవుఁ గన్న[illegible]కురాధి [illegible]

రవస[illegible]సవృః యు మాతంత్రిః కాడు కుంబ[illegible]య భార్యగాం[illegible] బ్బుల

వి[illegible] కు[illegible]సంద్ధగవగుళి ౧కథ్రుద్ధ[illegible]కాయు వులు డు

సొపిక[illegible]ంద్గిః। భూరాయుకీ బాం[illegible]రాజ పుత్రినము

నృప్తులు ము దత మూత్తుగోత్రిం[illegible]బ్బుం బ్బులు పూరింప్పుభి

సులడరెంత్రిరమ్మైతమ। ఖుశిరకేయు గాగజే శి[illegible] ముదవుణ

ఘూర్ణం భూంభు[illegible] బిరిచె । భూరాలంవబ్బువేబుగతిరిగివిశ్వలద్వావనిం రలుబు సా[illegible]భిఅంబ్బుగా భగదత్తుణుండాలంబ్బు దాపింయురవగింబ్రునా ॥ ౫ ॥ శ్రీజా

[illegible]పతింబెబిమురాజ్యాధిశు దిసెకడరుటయుదత్రీతాముహుండాచార్యుకరెట్టుశుభాడింబ్బుడు । దశమాయాగర్భముకశుదేగ్రుంజేంయుభ గదత్తుకదంత్రికబజగకుతిమాదగవిశ్రీ

[illegible]వృత్తిణాడగకడకడగ తడంయుటి । మగటిమింబెంయుడుపనిలంయుమశుజాశశు ౽౽ ॥ తలకిడువాడువాడెభగదత్తుడుభి ఘుతేశూజుత్రాడకత్తులముగ[illegible]లు

దాకరింబెర్వదుంబెము శ్రీయు[illegible]లవిడిభూవిభుగవిశ్రీనామజముచ్చైక్కెయుదమంవ్రుజా । దులమశు[illegible]విదెము శుదావికతడరథంబ్బుబల్లెడిశి ॥ ౫ ॥ = ॥

సార్వభౌమభృతులగురథికవరులుగూడుకొని[illegible]భూతుత్తికడిపడిహడింబ్బాకంద శుష్కగ్రుండుకొని వివిధాస్త్రంబ్బులు పరగిం[illegible]రత్తకకడికతకెదాడెంయు[illegible]వాండ్లవులా[illegible] । వాం

[illegible]లాదివమాత్రుముఖదండ్రాంయు[illegible] । [illegible]తివిరులకకవిశిఖంబ్బులగప్పిరప్పుడు ఘోరుఘోరంబంయిక్కంద[illegible]మండ్రాక౽ంద్ల శుండ్ల మ[illegible]మడ్రిడగాంత్తెంయులబలం

[illegible]సువృగుణశ్రేష్ఠ యశస్విశ్రేష్ఠ ... ధర్మాత్మునం ... [illegible] దాను విక్రమాభిరాముడ [illegible] ము। సింహాసనాదం బ్బులశ్రీ యు। బ్రుం హితతానాదం తం బ్బులయు [illegible] దం తావలిం బ్బు [illegible] సింహం
బడయువడ జీసిన [illegible] గా౦ గ్లోయుండు కలం [illegible] భివృద్ధి కి ల్లి ౦ యు గర్భ [illegible] రము పుడు శాయం గమదినాల్లు దస్త [illegible] దానం యజుమిత్రుండు [illegible] ౦। బాల యుము [illegible]
[illegible]ద్దు [illegible] ౚ౨౨ ౚ [illegible] శ్రీకాశ [illegible] ధురాచార్యుం డవుడా త్రిపక్షమ్మైర ధి [illegible] కరుంగ [illegible] వు [illegible] యు [illegible] । ౨ [illegible] తివి యు బుం ప్రబలము [illegible] ౚ
[illegible] వాన [illegible] ఛిరం భ్గాదితూర్యాభిరుణారా। పొత్తారపటు [illegible] సంహ్యారాదస్వార విలాసుం బ్బుల [illegible] ద్రవబలములు ౚ [illegible] బిరుద [illegible] లుడుకులు [illegible] కలు
[illegible]। దారలు [illegible] దల కరిరా మర [illegible] మ। సరు కొడు కు ౨౦ గ్ర౦ భ్యుదు జల [illegible] ౚ। జింస్తుకాం హ్యాప [illegible] రాత్ర శిఖర ముర కరు [illegible] యుట్లు రాలవరాడు ధాత్తరాష్ట్రులు దూరిపూవుట [illegible]

॥ సులాచనుఁడు। యుగ్రభీము। భీమరథు। భీమబాహుఁడు। దుష్ప్రహర్షుఁడు। దుర్ముఖుఁడు। విచిత్రవిక్రముఁడుగ్రలాచనరం యూమనసులు వురు బహుశరంబుల డ

...తరబాదవిరసచ్ఛరాసం ధ్వమధ్వరంబుఁ డుఘోరశాదూలంబులు బాలమ్ముగంబులగ కవచయుగంబు ధ్వజంబులు। రెండిటి సారథి శిరంబు భల్లంబులు రెండ్లుంబు బాణాత్రంబునుంబులు బల సండు

...రంబులుకరవి సుతున వర్షంబులు ... లుదనారసి యంబులు రాజుంబు సుడవివి। భీమ భీమ బాహువుల రక్తసుంధుకంబులు రెజుంబు। యుగ్ర శుత్తమాతంగంబులు వివద ... ంవమ్ముల

...యుగంబులు తాదగూడి। భీ మరథు ... మ్మడిబిక్కంమ్ముల గూలరె శిరగుమ। రారాజంబుల విటురె సులాచనుకటిం। నిఁబ్బు ... గురారాజ ంబులు లత్రసెరు దుర్ముఖులంజంబు శిరాణ్యగా॥=॥

...థికభీతిరవిరథంబి భీష్మునిపై విరథుఁడుల ... బాలరాజపుడు సులశురు మాడిడుభీము డిత్తుశు సులందగురె॥ వ॥ అంనిచ్చరిసెలు ... ఁగినిండ యుదరుసల యస ... ।గ॥ వం చిత్రివవవగసను తండ్రి

...డుముత్తా తనలు చుమరిపై యుద్దాపై ... లబాడవిననదినంబులు గెఁభురవిగన్నులవు ముఁదెలటుచెనడు॥ దగరవ యుద్ధిమన్న ముఖ్యులు వికంప్పుత వృత్తిక డంగ్ర యిలు రగ్గి దళువు

జలధారలు గ్రమ్మగ వార్ధిరంధ్ర [illegible] లయెరులార మునిభారకబికృదరంగ్రలిలగ్గి కారెర లింగ్గిలినప్పురిడ కాంతి [illegible] సముద్ర [illegible] విశ్వబలము జలప్తుగ హాంవదంశెవా

లెలువలిలంద్భుటకీలంజాలకలిద్భవడిరగ [illegible] గారవమునొంకృవములడరిసొద్దరసప్పురణమయిర॥౧౧॥ అపుడుబ్బిదొబృధ్వసుదతిరయమురదేయవ [illegible] బ్రుమారుతిదిగువతాడ। నెదిశిబ

సంబ్బువకంబ్బురాట। [illegible] సుల్లబ [illegible] రుశిదమతదూతగారలెలు॥ అంన్భువేసరంబ్బురగశా॥ మరసిరబిబ్రుపిల్లా [illegible] బఘుతిత్త [illegible] యుంద్ధుసులనజరగుంజికార [illegible] విమా

[illegible] రసమయమురతలంద్భుటయుశు॥వ॥ [illegible] లా [illegible] రంబ్బునేజతం [illegible] రంబ్బుకల। [illegible]

[illegible]

[illegible]మూర్తిం డి నాపుత్రుడును దినకరసూను[illegible]దిగంబు రద్ధంబు ముష్టికరనికరతరశరంబుల నేపులు వాలగవ్యంబు కర్ణామ్మడి దాతడిశ్వస్వృప్పు సుగ్రతేతాంబు బడి నాదసంబుల కూ॥ స॥ = ౧ = ౧
[illegible] బుంవకసూతుడగు కందకుని మూడు। శరముల[illegible] ధరణి నేడు। దెరువడి యంబు ముల శతరశాత శరధకుండెర యూవిశాకు మరి మాటి। కవిము విహెవిశి మరి యుకు కంబు కశు కశరాశర
ముద్ధంబు బుశస్తు బిష్ట। కూవు డెరెం డవదాస్త[illegible]బుగ్గి కెుని। ఈయుగ్రభల్లము కవ్రకూడ దరుండు విలుదునకుము తాయు। కుదిరార్క్షవింత్రి వబ్బు ంబ్బు హూకనారెసంబుల్ దాడిని। రాజరాజు
[illegible]నందంబుబుదెకిశి మూర్జనవ ప్రింపు [illegible] ప్పగ్గి కధ శా॥ క॥ క కదు కవినను భద్రా। తకయుకకదు పాంప్త్రాలరా[illegible]యుడుగ్ర ష్టా। తక యుబుకు కృంస్ము[illegible]కతక
[illegible]బాదివి పతుత్రుదరప్పం బ్బ ముల కూ॥ ఈ॥ అంత్రతశిదదిరిప్రిళ యూంతను వాక్రతిభిముదిబి। దుద్దాంత పరాక్రమస్ఫురణదాకి కరిం ద్ర తశూజుశ్వల్యకత్యంత [illegible]
బు తిని శరావరిదింబ్రి కరదుస్తె కిశు॥ సింత్రల చూరక్ర బిబలు సింగముగం కగజంక్ష్లల ల్లంత్రు॥ వ॥ [illegible] పెరాంస్తుంబం యెబ్బ। దక్స మంయుంబ్బు క చవనిన్ను సూకులు। సుమ్రి॥ జలసంద్ర

౭౨

లరాఘ్రునజ।గంబ్బువగడగ్రుష్ము రకుఋంగరమార్కర్రిశి। వ్రాంబ్బుకములు కుదియుంష్టి లంబ్బుకు తుడుకు ద్దంగ్గములనవెంప్రసూ॥ యు ప్పిదంబ్బురంబి ఉప్పుదా కెవుట్టుం బ్రురగా విం ప్రు
గుణ శిరదు శుమండ్డురద్ద శుభ శిఘ్రు మరాలుగు రారసంబ్బులగాది శుక శుదంగ్గశిశుట్టు విక్రమ మొప్పుగా రాప్త్రి రాప్త్రిరగా విశుక శుగ్రివ కెంప్పు దరవిరనాద్ధతి జూ ఋనామ।దప్పురత
రవ్వుంంబ్బుబ్రెదితరతాం దల పదరంతి ప్పినంన్ద్రవములరా॥ యుత్తంక్గర ద్దలపడ॥ కొలాంర్శ్రి వుంచుల్లాలాంవ్వదా ర౹ాంచ వులత్రిశి రతాంటింబ్బిరగాం శ్రాం రత్ను బల్యు విశబా।
నెంతంబుల్లర వంటంబ్రిరంచ్చై సి శెం యుంబంబ్బుర॥ ఉ॥ యూసురదాశు తంమ్ములు రరిందృడుంగ్రంమ్మ నామదత్తిర్కి। భూసఠియ్యి కడంగ్గరతటాండ్డవులు హూఠతంమ్ము గూఠి
ప్పుర్లె శిర వాంటిప్పిర ధిప యొడ్డిర మూరిలు ంబెప్రుసుంత్రాస సూం ద్దగుడుదాకి త్రరప్పి భవత్తు మూరులసూ॥ ఊ॥ తంమ్ములు విదరగంబ్బుతి యుద్ధగ్రభి ముద్ర విభ్రునం భూప్రురయు తుంమ్మి

౮౧

కొం౩ంత్తి ఱాంమ్ములు ము౦ మ్మధూ లగా। గాం౩తి కుంభము ల్గుల కొం౩తి కొ [illegible] గా। [illegible] త్రి వాక్యము త్రవియ కొం౩తి ఖఫ్రులు బిండ్లు బిడుగా। కం౩తి ౨ త్లుశుద్ధి గదా హాతి౨౨

గిఢిఱలాడిగశూ॥ కే॥ అభిముంశ్య ధృకుదసు తె(ప్రు) బ్భృతుల త౨ లాకేమిల నిటడల్ల [illegible] వధయ ముశితశిశ్రు బితం బ్బగడి శ్రిర కృనాం త్ర్యారం గ్గశూ॥ కే॥ ఖ్యరదిం బ్బు లారవి బిఖి తురు।

గ్రకృతు దూలి డిఖి కదు ఫ్రుత్రై కల ంయుర్ణ ఏది రు గు దుష డిధర షిబతి। బారవి [illegible] యువ్శ [illegible] ఫ్రు త్ర్యు త్కు క్కుముర శూ॥ కే॥ యొ నికనె త్తు టగద ష్టు దా సుసు దవిశిప్ర శయ కాలదండ ధరుని భంఞై

[illegible] బ్బివే౨వలాంగధ్సినాం విసుంస్గ్లచెళ్ళ త్తి చెళ డిలం స్లై [illegible] శరవయల వెశరంబ్బ్లిశ సధ। బరు చదనం బ్బుళ్నసు గలశ్ బిడి చెడ్లుడు నాం। కాపులం బ్బాలె [illegible] బి వడుడు। వెరవృశ గావక్షు డుక దుఫు వెవిడి [illegible]

[illegible] కుగా [illegible] దూవి ఢియునిలో। యు౨ శభ వులు విరి౨ [illegible] లావవిన వి యుర్ణ। దశ మొద బారధు త్ర్యు। ధరు డి వి బి స ర్వ స్సింశ్వ తతిగవిం బ్రి శూ॥ కే॥ వ తిఫురి కా విపి శ వు నసు। శ తిశ యుమ గుశూ ం గ్గు

జల [illegible] ంవిబ్బ శ యు భ్ధ తి బలము ౨ ఒవి శంత్సూ। రుతిసో వి యు వి కెశ్ల (త్రి) యు౨రూ శస్ధితి ౦ళ [illegible] యి త్లు ౨ విపి యూ [illegible] రు ౦ బా

...న్ను వృకొదరు వరుండాడె। ధృష్టద్యు[illegible] పుత్రులు ముఖులగు రారాధికే జేరం బల్లలాం॥ క॥ విడంబకదాపతి వేలషటి। క ఇటు [illegible] నేటు [illegible]
[illegible] వరచి క్రూరం [illegible] అదవి దరి [illegible] ...ం బ్బర్గ। [illegible]
[illegible] ...ంబ్బ [illegible] రయు రము వసు గజ తాడల్ [illegible] రణము లసు గారడింప్ర చతురంగ [illegible] బ్బుల। ధరచాటు కట్టు వడ
వత్తురగతేదాకలమన మారు సూతుడు [illegible]ంప్రేరుని॥ క॥ తుంగ్గమేడువులాడాదు మాతంగ్గవిభుని। భంగ్గభవదయ్యస్సింవలంబ్బు బడలు వడగ। [illegible] ముడియు కోవిషపోషి। గావి చూ
లఘుడమరులు ఖోవిభుగడ॥ క॥ వేరచరవిదేరగువడవి వైరగండుడు కురుబలంబ్బు [illegible] రులతరిడగరకంత వంత్రజూడేగ। మురకవదనుతు డుదాకి వుద్ధురభంగ్గని॥ క॥ అరదంబ్బు రవము
[illegible] లగగ। శరములు వాంయు జెవిమిర బాంద్రము గడిసం। [illegible] ఖద్యుని। ధురభ [illegible] గమారు [illegible] సాత్యకి [illegible]॥ [illegible] బూచి॥ క॥ అంబ్బరము వగు

౭౦

చిత్రసేనుండును । బురుమిత్రుండును వికర్ణుండును । వివింశతియు ర్య్యభుమిత్త్రవర్మ్మ [illegible] । వాంఛ్యాత్రి నందనుట్లై యుడు । యుధిష్ఠిరుండు పేక్షంప్కు రోషరోపృష్ఠభాత్రంమ్మలు దలింపక

ంబుక్కరరుధిరుడు పేర్కంమ్ము లెశిరకై రొలాఘవంబ్బు మెరశి । యుంద్దరకుజూరి [illegible] యుసుం ద్దిం క॥ శకులు ధనుహదివుడు మా । మస్త్రక్త్రరు వాటుల్రియమ [illegible] దిలకిరంబ్బు [illegible]

ఘ్నగుణశిరస్త్రపుకిరమ్ము రబాదువ మద్రపతి యుధువారిరు॥ వ॥ వారికిహా [illegible] ల్యి [illegible] లు సైంధ్యౌకుతంబ్బుగాదరమిరగి మరయురాజుజాయగలదండమగలు ।

శైల్యకికుసహాయంబ్బిరంత్రవిర మణియంబ్బరమద్యంబ్బలం కరంప్రెరత్తియుడ [illegible] మణిచుడుకుడుసంగ్రామమురకు । విరుదలధు కుగాకంయుని త్రివ్రకిమాటు । విద్రుదైగదమ

చుచుదిరురదు । తరంచయురకుసంశ్ప్రబంబ్బుగాదర [illegible] యుశు॥ క॥ రిపుడు శులంద్దరుశ్లవిరకాకుల తంబాంద్దిరఘుడగ్రజుద్ధుంగజా । రకము మగద్ధుకాద్ర్రాబి కంబ్బురబరదిమా [illegible] శంచలపె

డారిగ్గరూ॥ ఉ॥ పరుసు తండయు వివరుదు రవిగాంభ్రిర[illegible]॥ గజఘటలం గనుంగొని విశాసమునుమాను బలవింపుగా। భుజశిఖరంబు(లం)దు [illegible] పూజకు [illegible] బులదరు [illegible] గా। యుజూడిగ [illegible] గా
సముదితి పిదల పదపర్వతప్రభ [illegible] యులప్రైవడింగపయు [illegible] వుదండ్దము దాడి వైత రిశి॥ 2 జశిం ప్స్యారెదముల వగ్గజముల గతియులు గలని[illegible]గుండ్డు వదర్। విజయహా(గ్) జూ [illegible]। విజ[illegible] ము విస్ఫురిం
ప్పువిస్ఫురితగతా॥ వ్ణ యిట్లు (శ్రీ) మ విహా[illegible] రంబ్బునకు జాగ్రరంచు పు దుహా[illegible] యులు [illegible] భమం ప్పుండు వు। గవలు వు ప్రసృష్టద్భుం మ్మండు వు। శరి శిరంబ్బుల ప్రై వేరని[illegible] త్రి
రంబ్బులు పెరనింప్పు మభమువి రుధిలంకృల జిరిక విశిరంద్దరకు [illegible] రంక [illegible] తా [illegible] ద్దుహ స్తిశులమస్తకంబ్బులు భిల్లం బ్బులడెంల్లంజిండయు మదరి [illegible] రస్థయుగ
డా॥ ఛ॥ మగధ మహిశుడిశిరుభి మంచ్చురిపిగరిగాల్పు షుబ్బులం [illegible] బ్బుగు కసా[illegible] గా తవపగ్ర తఘాల కుంభసంభగ[illegible]తముగా గరి[illegible] నువరత(ము)గ్గగ ఘుజగ్గజంబ్బు గడిసమూ
గమండద్దు విడి భూస్తవిలోయుర్వరువి రుగుంబడ కొరా॥ క॥ దుత్త్విద్ద్యుం మ్ముండు [illegible] బ్బులం [illegible] గావిరంచ్యుత్తు [illegible] గజఘటల గలద్రివవత్తుంభ విజ్రుంభ గం బ్బు ల్లైరులభ్బు గదసు[illegible]

యుం మ్ముల రతరనూ తుపటురము యుమురశుం రదుడి చెప్పు [illegible] రగిం [illegible] తి రప్పు బాప్పు గచెప్పి [illegible] ప్రుధుధ బాత్ర్ముడు ద్గతి [illegible] లుం డగుచు శల్యుశూడు కు ధుప్రు
రాజాపమురదు మెషగిరాజా పమితాప్పుం బ్బులతీరయుడలం బారశెను॥ [illegible] రం బ్బురర [illegible] శిభూతపూయనం త్రారముజం భ్రుటిం యు శల్యుతరయుడు [illegible] ద్రైరుకు పూర
మగుతర మూరము ఫాహూరము గాగమదమిలరారరనూ॥ శాదిలక [illegible] వాల రుం [illegible] శిరు బాముతు గదిగవియుడు గా౹౦ తింయు [illegible] దిరగు పతరా౹బల
మూర్రదుబలము బాగడి పటుశా ర్యం బ్బుశూ౹రయుతుగ వినిశ౹శ౹విరవురదృష్టద్యు [illegible] శిశరరరం బిల్లబలురజండియుదునరణా౹ష్ట్టు రసవిఖషుణంబ్రి౹కరవాలముమురయు
విత్రగతులంగ విశరు౹౹నా౹౹శదిశివిశరత్రశ్ర రగదయుమ్బుగాంబూనవజ్ర నహూరం బ్బురచ్చ కరింప్పు౹ద్రుపద రందశుడడబిడ్డు యులుం తెంభ్రకుల కరింద వవిటుధిటు రబనతిశరము ప్రశా౹
తలప్రిం యుల్యశ్రైర బ్రా౹౹ంబ్బులు౹ చెంగ్రు వా౹౹ం బ్బు విడిబిభు వింద్రోల్లె రతండెలు౹ శాండ్లి కురు [illegible] ఖుండ్లా కల లతంబాం ద్దంగ్గ కార్ష్ణ [illegible] భంగ్గరి౹౹ నా౹౹ ంయు త్తిరంగ్గు రరజ ఖుత్తుం శిల్గు టంచూశ

సాదరమ్ముండ్రు శల్యుండు బ్బద్ధు వదల్ల సాంద (మిందరక్ష శరణా తల్లి ... పరాచారా సా (వంద్రుమరగించి ... శల్యుల ... లు నగు సే ... [illegible] ... దశ సంశ్లి ... సాంపు ... వడి

కొండ్రుడా | దిక్కులు సంశ్యాబల్ప్రకన్నది సార్వభౌమ ... త్రసల సొంపుగ్రాస్త్రమిల శృ | సముల గి వాదరు కొండ్రు సంతతసంయా ... సమవర ... [illegible] ... దలయు బద్ధగిలు సంబుల్ సాంవలణ

౧౬౪ యుదదు విక్రమ్ము పుత్రు విభు ... పమ్మును ... శలకుం జెవడు ౨ కదిగ | వా | దుర్యోధన [illegible] ... మదు వార్తలు విని కడు | దుర్ముఖ ... బ్బులు కురు విరమ్ము సుండు వాడకి ౨ | క్రాంతి

యుంలగిలు సుకుమారుండు జెడి ... యుం రణవారము గామ ౨ కనం ... [illegible] ... సంగ్రాంబ్బులు కొంబ్బులు బావి | ... దారలు వమ్ము వెదకు రెక్కలు మిన్నుంబ్బుల

పుత్రుడు | భీమ తివిధి మ ౨ యు ... ల్లి ౨ యు | కల్లు శల్యుడి తబడం పుగం బ్బుల [illegible] ... దుర ... రథం మశరంబ్బులం బావివి | రథకడతె ౨ ... విల్లు ౨ ధు వివి ధ్వజస్తంభముల విగడుపరచి ౨ ...

... సుబాహు | సు భద్రాయుధుండు ... [illegible] ... సాలు ... దుర్ముఖుండును | దుష్ప్రధర్షుండు ... దుశ్శ్రు | దుర్మర్షణుండు | భవనుండు ...

౫౮

రగ్గవకత్త రదరి దాటి శడము। దళ. దళడెలు గంగ్గవ బెంబతా మ[illegible] ద్వవి ద్రాక్ష్మ కి। వతి ద్యుశ బ్బు[illegible]డు గవింశతి। యుశు క్ష్మ పశం మదత్త్వ లుఖ్వలు గంగ్గా। సుతు తా రెశెచ గత్తబా[illegible] కతె తు హాతాన్య

ద్యురుకు దాశినురలు శు తింత్ప్రభూతి కా। వారలశరశ దయుము దు। ద్వార వశఖు పంకయు [illegible] ౦। దారూఢ తె బు దడెలు గారి శుమ తవహాం శ త్రియరహంగ్గ[illegible]

మ స్వ్ర గడబి। యూభులబా౧। బా లముల దబ్రతరము గను వ్యనా ఘ్యమాడగు [illegible] యుభ్ల శతులశం శ్రింత్తి దూశు మాడి తరతరంబ్బు। వతె। యుతు దాడంగ్గ యుద్బు తు ప్రకారంబ్బుశ

బిల్లుసుల్లు భుత్వా జూన్నులకీయవ్వం బ్బులు యురవాగులు శారంద[illegible] ద్వైరతద మా[illegible] ము భూపల్లవ శల్య పురము ల్రుబల్రుగి శులు మత్తమోతంగ్గంబ్బులు సంగ్గంభు శాదమ

బాదు పు హాళ్లి రభమం శుభం భావధ్వర శతం దూ।కా। శ యుల్ర[illegible] దు గురురు తశయు ౨ యు[illegible] ము శ శల్యు తశయు ౨ యురము [illegible] శ శల్యు తశయు। శశరము గాదు శబు దిన శ శదు తశయు శ

గుము వరర్కీ నాము దత్తు తెశయుశ ౦ ప్రుశ ౧ కా। వారు శు ముంద్దతి యూర్పుము। శరగముశ శెక్ర్డి బ్డె యుగ[illegible]స్సు రుడగు సాభద్రుడు దారష్టుదా౦ మురరబ్దుతబ్బుగ

బాణవిశు॥ క॥ అస్త్రలాఘవమునఁ బలంబునఁ దైర్యమహామహిమలనౌర్యమునను। సత్యాచితనయుఁ [illegible] నిగారు యందుమ్మహావిరులంత [illegible] రవెంద్రా॥ వ॥ అట్లు పెక్కండ్రు తాబురు పుత్రగనుంగొని।
నెఱ్ఱఁజేయుడు అయ్యాభ్రర్ యడగి। సంధ్యరాసంస్థాయి [illegible] దారకవీడు [illegible] సంధ్య రఱ్ఱితత్త్రయుక్త తవ్రయుకెశతు సు [illegible] వేసరథం బులవారు ఒక్కనికి। క॥ తిరి
దుశుసల్యంపాదివిరత్తయుడగవు॥ తెరి [illegible] శ్రీఁజూచ్రిన పల్లపొరువి [illegible] త్తర [illegible] నతుండ్ననవ్వెరగతిఁండెరుస్తేనె [illegible] నారథం। బెరసె [illegible] తబానాపటివి
బాతంబున్నరం। వైరులుకరదాకిన్ [illegible] తమసింరవముగ్గులంగనారు [illegible] ల్లప్రష్టద్యుంమ్ముండు పురంద్దరరంద్దకురకు దలగడుబిడ్డాకి [illegible] శరములమూటిండ్రి
భుబది। శరములమద్రిశుఖింబ్రిశ రథుక్కతీరు। ధ్దురగతి యగున్నతతక్ష [illegible] రటియుద్దంగ్గూత్తె రూ॥ అపుడు శల్యుండ్డ పుండ్లు॥ క॥ తది [illegible] వృష్టద్యుం మ్ము [illegible]

౫౨

దినరంత్ర। రయుగాం మనకాంత్ర తుండయిట్టి। రానంద్యన ము[illegible] జేసెంరం[illegible] వుశ। కప్పది విత్ర బాగాంబ్బుల దుర్గి పారత్వంబ్బు శు। విదారింబ్బు। [illegible]ంబు [illegible]

ధు[illegible]వ్రధేశులు గభని యెరబలంబ్బులు దివియబుఖబి। మరవికరబ[illegible]య్యుల దిలుంగు[illegible] ది ధుల శబద్బ్బురి। పాండ్వ వులుశుం గృష్ణుక హితంబ్బుగ శుబ్బుశుం బాంగ్గు చువంద్రి జక కీర్తనంబ్బు శలం

గ। మ[illegible]న దిబరంబ్బులకుంజ ౨౦। అంమ్మాడ వరాతి రాత్రి [illegible]రువతి [illegible]జరంబ్బులు। [illegible] తరా క్రమత్రు కారంబ్బులు దమదినరారా దిశంబ్బుల చతురంగంబ్బులు ధ్రువిశర దిల్లు

సెరంత్రంత్ర గు మురు గత్తి దిప్పుకా శుమండిరంత్రా॥ కాదిగుట[illegible]యుగత్వరంబ్బుగరాగాం[illegible]యుండ్ల మంబ్రుంయుశకెరె డుబర్నా గరతరం గ్గములగతి దిగమతరె తరమ[illegible]

(మొరలుడి డలగ దాడ(గ శూ॥ కా॥ అ తిరంయు మురగురుడు భి[illegible]వ। శ్రుతుడు శు బాంహ్లా కుడు మ[illegible]డ్ల౨ బలసం(త్రి) తిగూడి కార గబుటు(బ్బు)ంష్హా తహొ

ఘారవము ధిలగందిరద్రి ౹౹ క ౹౹ కారుకొ౽౽లమెఘా ౹ కారంబ్బునజాలచెప్పి నారవస్తు[illegible]ఖం ౹ బారూఢవరరసవిస్తారం [illegible] జూచిపాండవబలములుఘా ౹౹ క ౹౹ గురుద్రో

జూచియుప్పుడు ౹ కెకారాయ ణులుతమ[illegible]డుకకుమా[illegible]నముదురవిలసదూర్వ్యా[illegible]ప్పురణములాకెడకడురయుప్పాలికియమరసూ ౹౹ కే ౹౹ చిలదిలములదిదూర్వంబ్బులు కాపురమలు

లకెందుంబులకాఖచతురం గ్గములనద్దలులాప్పుగవడదల[illegible]డిందియెనకె[illegible]లి[illegible]రుల ౹౹ వె ౹౹ ఇప్లదాకెడూమర ప్రాతము ఖంబ్బులడిల్లపైనెఘ ౹ ఘంతక్కిరకా

దులగూడఘాడచుఘ ౹ కరవాల పరభ్రుధబంట్టివాలబ్రుబ్రుతుల[illegible]౽౦ ౹ ప్రె[illegible]గది[illegible]లమోఖర్వంబ్బులఖవంచుడూడుచు ౹ కురముఖ ప్రాసంబ్బులబగులవప్పుచు ౹౹ ప్రోలకాచు

ఘంచిరలుచు ౹ రూతూరిసాహారెపు శక్తిహతవరంయు ౹ చెకు[illegible]దిరుసెకె[illegible]యు[illegible]శేకరొడ్డిదిరంగ్గలుచెప్పునుబ ౹౹ కె ౹౹ బలునాటులబలుభంగ్గుల ౹ బలుభుకరి[illegible]బూర[illegible]

౫౨

బాంధవజనంబు [illegible] పూరింపు। రాన శుంభద్ధ్వజయుండును గాండీవధరుండగు [illegible] బంధువుల [illegible] యుండు గౌరవ బలంబుల ఖేదము [illegible] దం [illegible] వితూర్యనాదం [illegible]

వెరవు [illegible] లు గదలు బుడమ దరికాఁడు। కేతనంబుల రంగదుర్వారు దుర్జయుఁడు [illegible] ॥ దగ [illegible] మురుంగు [illegible] తంత్రుల [illegible] యుద్ధ [illegible] రాత్కరం [illegible] పూరింపుచూ॥ [illegible]

భుజ [illegible] లవధ్యాధరుల దరి। యర్జునాభిం [illegible] గదాసమేతా [illegible] రంబులు [illegible] తండ్రు [illegible] గదయు తోడు రంబులు [illegible] భల్లంబులు రసు। అలిమ [illegible]

రాధేయు [illegible] బులు వెదంకడు రము [illegible] బ్రాహ్మణంబులు [illegible] వరూథంబులు [illegible] గవిశికార [illegible] బులం బులు [illegible] యుడు। మందాకిని [illegible]

ధనుర్వారా [illegible] బాలంబు [illegible] ॥ [illegible] ॥ దివ్యంబు। తారంబు దివాలం [illegible] లు శరీయమై [illegible] గలంబు। కురుపతి వక్షంబు [illegible] యం

ము రభేదించి రఘుకులు బాంధవ్యంబు తివిరా టప్రము [illegible] ఖు లగు దానవులకు లంగాలలవేనిరి। రబలంబులను గాంఢ్ర వర్గ [illegible] రఘురర రథంబులం డి [illegible] బాయిదేల్ల

రి యయుండె భవదయ్యను తులు శాశ్వద్విరకంబులు రాకిన [illegible] రందదరు రరదంబు [illegible] ది విరత్తి సంస్థలగ మరంబుర మహేంద్ర బా [illegible] బు రిత మర ది కృష్ణ [illegible] హయము

లాగ [illegible] మయ్యరథములు। గా [illegible] ఘకట్టు వది తిరి. సా ము బలు। ఆ ఘకట్టు [illegible] యె। సా మజ్జ ము [illegible] దిశగాలు బల ము గామర భత్ర [illegible] తు వృ దాయు ధములు తు రయుల

ఓకి [illegible]॥ వ॥ అ ఘు [illegible] పుర మాత రంద రుండు [illegible] కలా టశై [illegible] బు [illegible] వృష్ణు [illegible] రఘు [illegible] బులు। మదాయా [illegible] మస్తి [illegible] వి లంబు పంక్తంబు రగురక్త రవి [illegible]

హం బు భ వద [illegible] బు శరా [illegible] బు రంబరటి. చి [illegible] దేవదత్తంబు రు। దామోదరుం హ్డు బాంధ్ర జంర్యం బు రుపూరి [illegible]

౧౫

అశ్వములకెను గద[illegible]ంబులు దలంబులు తత్క్షణంబు యుద్ధ[illegible]సంక్షిప్తాతంబులు గతియుచు [illegible]రాభు[illegible]రాభంబులును గుచక్రంబులు గ్రైవ దక్షిణ కరంబులు సంక్రమ ప్రేక్షింప యుద్ధ[illegible] ౫౧।

యుద్ధ[illegible]విసరులకు॥౧౫॥ అవని [illegible]ంపింపులవితతిపాంబులు రంబులు। నరగుండు[illegible]ంశులుం దురగలింపు। నింతూన్నాదంబులు గ్రాధరంబితభయుం [illegible]కరాననంబులు[illegible]॥౧౬॥

అరి[illegible]దనుండు దాజనా [illegible] దనుండు మాద్య ద్విస్థకుంభ వృష్టి। ని[illegible]గ్లాన విభాసి యే[illegible]యు నపత్రకంబులు రాజూ పమర్గారం [illegible] న్యూనమాత్రి యుం గ్రాధమయూర్తి [illegible]యునపు।

సంరంభంబులు జొరదనజ[illegible]ంబు [illegible]రిపుఖండిన రుద్రుత్రంయు రాద్రుపుత్రి యుర్ణ [illegible]బా[illegible]డగం[illegible]గ మబారిను సంశొద్ధ [illegible] పుపురు నీరపురగ తలకిక [illegible] ద్విరయగు దకి

నదిత్యులు దక్షిణత్రురూ[illegible]ం[illegible]ంపు రక్తురువిభుండుపు మారుదలంప్రలికకాండలు। ఘుపు బాండు డింద ముర దాపు పురూపరింయుండె విల నైయల॥ అధ్రుడు భీష్ముడింతలరయులయంబులు నై

నిత నెపు సంభ్రమంబు[illegible]రది[illegible]పు [illegible]తాధున్నా జింయుడి నవుపద్రు నంక్రిమ్ముడ నకులబాలిర టపులి [illegible]పు జియుదు [illegible]రం। టాప్పదినాకు న పితదంగ్ర జ్వలపుల్లునంబలా[illegible]॥

అక్షింయుడర బసుం[illegible]రంయ[illegible]ం బ్బు[illegible] బ్బు జగ్ద్ర। సురకిపురవి పురుషాత్తము పిలింద్దదేసం గ్యబ్బు పట్టెర తండ్రు బిఘునబాహు[illegible] శ్రాయుత శాఖం బెర విష్ణుల శాఖంగెు శిపూవు మహా
శాతం బ్బుసుం బ్బుకి। గా[illegible]భావక్రాతం డ్డు। పవియుడు గుల కాలం[illegible] లాతలం బ్బు బికం ద్రాక్ష యూడ కలప డిలుదం బట్టి యుష్టి ంకెుగతు। కాపము సం హ్యారింపు డుదు సుం జరపాండవ కాం డకెల్ల
సుం ది ష్టు పు గా వేరి విష్ణు భరత[illegible] బ్బు రిక దప్పిసం బ్రతి జ్ఞా పిడు ండ్రైర ధర్మను తు శా[illegible]సు విర్య శ ముష్కరూ పెడ భూ రక్షొ్రాదియు సురూపు ముని కిట భూ కదా యు కాబి। ౨౦।
యు త[illegible]గ[illegible]రుస్త్రు శమియు ంఫు ము సాత్యకి జంప్పె రాధ వింక్తి ట చే[illegible]దగు సుహ్రుంయు[illegible]నాదవసెర యుపు మాయ। పుట యవలల నాకు రక బాల్లగడి యుగ రికర పా[illegible]డయి।
కటకట రా[illegible]మ్మయమొ గాశిగ చక్ర ము బాత రంప్రతి। ఘ।।౨ రవ వి కసవృనా బి[illegible]యు[illegible]మ రఘు కు శా విసం త్రాషిం ప్రు కాపు ం బుధ పిలిం రయుత రక్షి[illegible]సుం బ్బుగా వ[illegible]ర్మలు
[illegible]కుక్ష టెల్ల

ఏయునని కవిశిఖి వితతిను [illegible] రాథ చిత్రగతుండ ష్ట। ఖావథేయ [illegible] నతదంత భాక సింప్త్రి। కర [illegible] కారా [illegible] బలు శారసములా॥ క॥ షిట్రియు ఖిష్ణు ఇషేం విఖ్యదు ఘటి ఇదముగగ [illegible] ల

తం [illegible] తాకి ది సంగాగ్ర్యగద్ను గవిశి కట్లువుడది నతవిశిఖములు సు॥ కాటూరిదాం సుషిట్రు షిట్రికీ। కరు ఇత్తిరంగ్గిరి ఆభిష్ణు కసు ఇంద్ర కే యుర్క। కరలా ఘువమెడల [illegible] మి [illegible]

గబరి [illegible] కమ ఏదల ఖ్యాయు శూ॥ ఱ॥ పాండవస్యం కృముర్క కల గవారిడు నగ్గ [illegible] విరిలాక సికంఢు సు ఖిష్ణు మాకాక్ష। ఇమగంత్తమి నూపతిడ యుండ్రుపుత్రుండు సుజాలసుక్త బాహు ఇరి

MY

తూగిడు ఇష్టిద యిసికశిడ। [illegible]ర్యంఢ్డి యితండ్డు కారవకృపాలు నమన్తమహారథంబులు [illegible] యుపాంబ్రాలాదులపారుటలు భూ యుసుమే క్ష్ జా [illegible] సాంప్రా [illegible] బ్లుకసురు

సైంశ్రుము। యిదికర్ణసు [illegible] కయాగు [illegible] భావవిరు॥ వ॥ యుఖ్డుడి సూరకుంక్ష భావం ఖ్డిదివవృతుండ్డు విఇజంప్పుధర్మతక యుగ్గిలుపింపు వలయు కశి యుల్లిదల పాయు కిడు। మంమచిద్దాకి ఇకంఙ్ఞ

రంధ్రమున ద్రుచిత్తిదం[illegible]లూర రం[illegible]చియు। తికువనిడ। శ్రుపశ్రుతవర్గా శ్రీ థా ములుచు భూరిత్రవస్త్రేంద్ధవవికర్ష్ణులుచు। మొగంటి[illegible]ము మొత్తంబ్బుగడనవ్వుకమ్మడి[illegible]యుబడి లను నా నిము యుం
బ్బురే। సాత్వకం నామజ[illegible]అల తాను[illegible]వెలింప్రు యిరుగెలంకులం ఘోడులరాలాకింప్రు॥ క॥ మరుతురి యొరాడికమాటలు। పిరునదే బ్రోదగుడె యా కే బిదరకంచు దురో। తరము డు భతు ళి గ్రిష్ణుడె। దెర
గిరి। ముంకె పగలు గడె[illegible]వరవ [illegible] సూ॥ వ॥ అచుదు రెబింకు దరి బలలంబ్బు రెలు రెలు [illegible] సుతిరికంద్దలకడబి। వమ్ర్పురత రేకి దచు జూంత్రకుం[illegible] క॥ విరిగిన రవం
దల[illegible]లు పగరుంక్ర వారు బూదరుగాకి। గురుపత్రిబయం[illegible]యూధరయు[illegible]లగజూడకె ప్రదకె విచురంప్రుకు॥ నా॥ గం గ్గారంద్దరుగూప్రు[illegible]రావ
వ్యవిరాం[illegible]నుదు మాదితప్రు బలస్లింపుంబిల్లమాయింప్రు యి త్తర్కనాంతి[illegible]ంమ్మహావలంచు మూకడు ద్దారంత్తదంప్రుద్ధు జూ। నంగ్గస్వాబి గతదవిశ్రుమరం[illegible]నంగ[illegible]వ॥

౪౨

యిడి [illegible] లఘిక్షంబులికి బాణంబ్బురబి [illegible] బాణంబ్బులు నిక్షటింగూఖ్యుచిఎన [illegible] పుచుంక్షు। గంఖపింబడిర విరులంగలిడపర చిత్రంబ్బులుం బ్బులిఁ। శిలంగ్గ [illegible] ఖసణ్డాక్షు
వంబ్బుల [illegible] యుప్రరులు విఫ్రులింప్పు। రశికప్రకార కృారశరంబ్బుల జితురంగ్గంబ్బుల తుఃరియులుంబరింయులు దహముల్లు। గుదులుకి పిడులువడరడిను యుకార్జ్రి జృభూఖదర జాత్రమాయుగా విం [illegible]
ఱ్రమిత్రిం [illegible] బ్బుపడిపై బరవగుడి। కసమసంగ్గర కాంత్రియుఖిరంగ్గరు పుగెలుఋ [illegible] ప్రులయుకాలతాండ్ర వప్రవర్తింయిరఖాలలాచరులిల। రాజి రంగ్గంబ్బుసర [illegible] బరొత్రము కృత్యంబ్బులి [illegible]
నుంర్గవాంబ్రాల యోడవంయిూ ధుయరగువడి దూచుధుండ్డ। వాండ్డవేలును జియు [illegible] ఖత్రికఢిష్ణులు దక్కిరతడియొష్షిం [illegible] ంబ్బులురూప రిఖ్రుంయుబ్రాంతులి। ఖండినను వెల్లురవు
డుశారింయుగ్యంబ్బుల కుంగ్గం [illegible] బ్బులు బాగ్గంబత్తి వాధుర్తాఽల్లుః యిలు॥ చ॥ శ్రీవగురు భిష్మయుక్త ముగగెల్లును యిలూధసుడిరడు డుఃయిఒపరిమితాగ్రశక్తి [illegible] నారు దూరంరద్దు

దివ్యదుర్గరా। గుణతచయుగాంతరు ... ములు మునుంగ్గ వాడు బహు డివసుటు భుజాబలంబు విలసిల్లగ మా కర్ణా కుంభ చయుధ్రు ... కణా... తర కర్ణ ... విరచిత గళ లయూత

మాదన్నము రథము బరపు మిట్టుడగుసు శితబాణముల మదము ... గంతు సు॥ చ॥ అ సు ఊ చయు సు కా చయు సురు న్యతుం డుద్ద తీ రుప్రాప ... గ ... లయూర ధక ... డు

దంబ్రుత సింహ్వాగా దుండి సుది తురంగడు మూముల శరజ కాభు డు వాండ్లు కరిద్దల బుడల ప్రేవి త్తు సదారుణ మార్గణా పుంజము సవిరి॥ క॥ తరయుడుభు ... గక ధైర్య

వృత్తి ... దండు ... పుర ... గరుడ్డ ... (రడింపి ... దక) కేదరం ... గరి ... రథం బుల్లి ... జంగారు దుప ... బిల్లుం ...

టి వి తా ... దుడుమువిర యుక శరదసుదిప శర న్యిల్లు పురుచ మిలాకు ... ములిల్లి బ్బు బాగడ ... డాకవి ... తాంకు॥ అంత్త ... ౦ బరవ్యనత్య ... యు

౫౨

విష్ణుస్వరూ॥ వ॥ కథ దేవరిపు విరసంజ్ఞ యును కరపద్రుతరాష్ట్రుండిట్లనంటి॥ క॥ దుర్యోధను మాటకు భుజ। విద్యాదక్షిణ భుష్పదాభి విక్రమలీలా। దుర్వృతగడగడ నిక్కగయ్యం। బార్వస్తవనయ్యయష్ట
కరయ్యం జక్కురూ॥ వ॥ అక్కసంజ్ఞ యు [illegible] మ్ముకు [illegible] ॥ ందత నిక్కిట్లనంటి। కర్ణత్రతు భాకరుండితి భామెద్యంబ్బునకు వబ్బుడిలుంగ్గు చంక్రం యుతతనాదిఘ్రరుండ్లునతి బాహ
హావేందలకాంక్షతిరంగ్గునమిరుం గ్గువాలంమ్ములకు కిరణంబ్బులుంబరదంప్పు [illegible] రత్ర [illegible] తుండ్డగుడిపవ్రతుండ్డు [illegible] విన్దను తుం దాకిరా॥ చా॥ [illegible] నుంకిహాథ నప్రబు
తికారవేవిరులు భుష్పులానిబట్టడి లనభుమ వుబ్బుల గునకటి ంకొధులు నెక్కి యుంమ్మ ఢిగ। వెఱదల వడసింపుముల వారణి సిండ్లు [illegible] త్రాబి యుపుడు రభ్య [illegible] బ్బునర్క బిరతి బారి
వియ్య పరజటియుష్పుగళూ॥ అష్టం యడ॥ క॥ మునక్కారంబ్బులదబ్బు। యర్ఘుంక్రిలు భుఃక్షరగొమొలు శుసంస్తు [illegible] వీరాం కొహాక్కులు నన్నానడదంక్రి తులెసుగత బియుద్భుపం

బ్బుర జలంగ్గెశు ॥ క॥ తుశ్శర మస్తకబ్బావే చరణంబ్బులుశు బాణశరవాళి గదాధశు వులు గిరితికంక్షణ కేశ దంగ్గదము లుశు తరుచు గాధర దాతిగెశు ॥ గి॥ నగము [illegible] యొడలు జలచర తులు లు
రకపూరంబ్బు తా యంబ్బుప్రదగ మాంస్సు । పటు తటుంక్షంబ్బు గాగల బహు దిప్ర నాతామలు వృత్తి సంగ్గరావశృపాల ॥ క॥ అరవరథ్రేరథంబ్బులు [illegible] యుశ్వైకరంబ్బులు బం
క్దేర బగగ్గూపికరులుశు ॥ ౨ గా ౨ యశుసమరము దిశతల మెల్లశు ॥ వ॥ యువ్విధంబ్బున విశుమంబ్బగు సమరభూభాగంబ్బున చెప్పు ం జతురులగు రథికజనంబ్బుల నంత్రంతి
గుంపులు [illegible] గాంగ్గెయుండ్డు శుం బ్రతింబొధు విరుంబిరు విరంబ్బులు ఘుమఘు శుకుముగిలి దిక్కులరంబ్బులం బిక్కటిల్లం జేయుచు । కెక్కడ బూచిశ దాశ [illegible] మురుంగ్గల [illegible]
[illegible] రంగ్గు కెం గార వ్రవి రంయి పుశ్చట్ట్ర జాలంబ్బు చూపి చందంబ్బు తరరథం బిరయు శక్తి శార్వంబ్బులు [illegible] రా

యగా। ప్రభు వృతి లంబిడి ధరచెబందులు దాశుశు॥ క॥ పూజిత శాత్రవశ్రే। దు జర్యుడగు రభుర్ శుంద్రు దాబ్బ్రలి
ధుగ॥ క॥ అంత్రదిప్పు ౦ ౨ శాడు శే౨ కిరధీము। దాలగదిప్పుట గశు గెబ౨ యశు వినసూతు। బవశిరభగంబ్బుగార డు కల్ప౨శిల।
యుంక్షేత్రాణ భిత్తు లశుగాలు తల శాయశు బి లిగిశే౨। చంద్రుడు యుంతు బిలి దు శరభయుబ్లు। తాడు తా
ధుగ త్వరంబ్బుగా భిత్తు ద్రా గులకాలకింజశ। వారల తా౨ ల్లె౨౦యి॥ ఉ॥ వృత్తి౨ యాడు లోకము లు। శిక్షణ తాకి౨
లమ౨ దోహార దోడురవస్థ బాందు దే। యుక్తమున్ కైబాండవుల కొల్లబు పుల్లమి బుత్తురై తిరిగి॥ వే॥ అ౨శు

డి బాలేర ఘనబాణపు డిరబాటు బడుదు మడింయూ రి చెత। భంగ్గమై ఇతి మింక్షమ [illegible] లు కులోలా॥ వ॥ అ రి

రించి॥ క॥ పురు హూత సహిత మగు రిజ్జర బలము ల కెరంగిలు వరకృమైన మరణ్ణిరులగు పాండు తనూజులు రి

ప వారి జితంబాదు రి శస్త్రాస్త్రాదతి యయు బాహా గర్వస। ముఖ [illegible] ంచ్చు సుతుల మిత్రవ్వంస॥ క

గూర్పి దగను గాకు। మా రి పురు బంధు వులు [illegible] నమాపు స్తులరై॥ వ॥ అరి [illegible] నంరం భంబ్బున ఋ బృంభింపుర ధాత్రి

దంగ్గాది తూర్యంబ్బుల రవంబ్బులు దిలంగ్గు చె యుచు॥ క॥ వీరి పాండ్డు రండ్ద [illegible] లు [illegible] బ్బు రాదములు ల్ల శిల్ల గాబ చూ తూర్య

గా ది శ్వేత హాతిపంజ్జులు మెం ధయశు॥ వ॥ పేరంగెర్త్తిం యుద్ధర్గం గాంగేయుండు శకునియుండు కుపురమిత్త్రుండు సైంధవుండును । బాలుండును । వికర్ణుండును । పాండవసేనక్షీంగవిశేర ।
భీష్మునిరక్షణముపూత్తన । గాత్త్యకి సైభ్య దికితాకదాపడియుఱ వారిందలంపడిక వారు భూరిశ్రవుంచిన్ని రివుడు । రథుబుండిం బ్బులతోడ భవదగ్రరందుండుండు । వాయురండ్ల [illegible] ర్యరండ్రవులుండ్రి
౧౦ డకురుపతిం ప్రురంగశః । భీష్మద్రోణ క్రముఖులతెరికిమింప్రు । వారలందాకిరం జా దినస్త్యసాన్ని [illegible] సుగ్రజా రగ్రభాగంబ్బు రకు వజ్ఞు । కు । [illegible] రంబ్బున్నె [illegible] రస్నులశచుం [illegible]
[illegible]
[illegible]

గవిని సుయుధిష్ఠిరుండు భీమునితో ॥ క ॥ భూపాల బలఘోర జేసు రా భూరమణు ర లు తల కుం బాపక భీష్మ ద్రోణ బలము ద్రోణుకై దాన్నులం బ్బుధుర్మ [illegible] ధి రంగ్గి రా ॥ [illegible] తవవనరంబ్బునం
బతిమయు తగ్రత భీమునిదాకి రిప్పుర పుదరము తి శరంగ్రసుచే వాండ్లవారు [illegible] దురాజు మీర । దిట్టిదమగు [illegible] ముక [illegible] వంగ్దా ర [illegible] గదె యుండెడ [illegible] పం । జవకి లిబడ మూర్ఛ [illegible] మహత్తము [illegible] వగరకగఫ్రుక
[illegible] ప్రము మురరపుండు నారథి యుద్దిటు కాలంగ్రదిరుబిలు దిం । దారుకుండు [illegible] భుయుం బ్బుచుండ కలగి యుద్ధం [illegible] దిరవి మీరవిదారిజే [illegible] ॥ = ॥ = ॥ = ॥
విష్ణుర బు ర వచిగి రణ్నింకృమ । గళుక రదారంగ్గబిరి [illegible] శ్రీకంబ్బుర దృష్టద్యుమ్నుండు [illegible] దరకిలకు లంద్దరు మహాయుద్ధ [illegible] యుండ్ద బిలు చెను ॥ క ॥ అదవిబద్రోణుడు భీష్ముడు । మ
దము ర ర లు ర లు మ రంగ్గు । మంయు రు మొగర త్తిద । గు రభమాని సుడు । గదశిపిరుండ్దరంత్తి రాత్రి గారవరాధా ॥ క ॥ నభయమైర కు ర శైంర్వంబ భీమం పుడు నాత్మకియు రయుం బ్బున దాలగ [illegible] భూది [illegible] రయు

సంగలుగు వారలుం గలయుం బంక్తి రంత్త॥ పాండవబలంబ్బులు ఖండసంబ్బుసకు విడవ[...]న్యవసరంబ్బుస[...]ండు॥ క॥ మనమున గనిర్దృష్టదృష్ట్యుస కల్లసుం బంక్త బసుభ్రము నిర్వమర్థిందు నిచంద్రంబ్బుగడు
రావ్రధసుస్సుం వ్రుము బాదువుసకు వుండల కాసవలయొసు॥ [...] వి౨ంయు తంద ల్లధిసస[...]ంత్రుమగధవరివృతుండై ఖమనిసుండు దక్షగాశ్రుంగ్గంబ్బుసరిబిది॥ ఖంక్తిగమి తుంద్దగుసా ద్వృష్టద్రుం ద్యుముం
౨ఊకార౨సము ఇక్షిరుండు సుండ్డాలమా వికాఖలంబ్బుగా మద్యప్రుడింబలంక్షరింద్రి॥ దదసం త్రరం[...]ద్రుకుదవిరాటులు సమరియుసలుండు సుంరటచసంగా సకరూసగ[...]ండ్రిదృష్ట్కు తుండ్దు సవర
శ్రుంగ్గంబ్బుసరిబిది॥ సప్తలసాత్యకిమి దలుకుని౨యూవిసక వలుసుంద్రె॥ పుడిందయులుసు అభిమన్యుండు సుష్కు ఉూత్తముం[...]కనుమతులుసుం బంక్తిరి నకలలూకంబ్బు[...]కు రక్ష్గకుండ్దగు
రాజ[...]ండదిశ్వ౨కిరక్ష్గకుండగు సేష్టిరధకశ్రీష్టుండ్డు దాపటికుంమ్ము సంబంక్తై॥ దక్కటి వారు సుంగలయు వెూహాలంత్రు[...]భద్రయు క్షింసవుంబ్బులు నంక్త దంబ్బులై సడబి౨ సన్నాహాసరావంబ్బులు శలంగ్గకాద్రుం

బ్బు — దలకును। దాకొన్నెరంబు। తత్సమయంబ్బునంధకుంజయుండ్డుఘుపదాతలుంబడకుండరథంబ్బువరవంబ్బు[illegible]బ్బులునిగుఱంబ్బు॥ అరధములురథికవరులును। [illegible]సారథిశ్రీతన
ప్రాతమిబాడబాడిగా। కేరులుని జూడులుడాల్లగ। తురగంబ్బులురావుతులునుండుత్తునియులుగానును॥ కగ॥ దాయగడంగ్గనగాం। దారినయులుడిగనైకేటిటరనియాతనిర్థ్వకొంయునింయా
ద్భుగిదొంగవియుం। గాంత్రేయు లునిండ్డరుగడంగ్గితెరులువరకును॥ వ॥ కేనితమకింబ్బుబ్బలంబ్బులురి[illegible]డ్డునుంగలయుచెనినరింధూలింగవిని నుకు॥ రామములంబత్త[illegible]తామహారామం
బ్బుల నుగ్రబరుదనామంబ్బులసంగ్రామ కుతరునింత్తురుదముసా। మునినిముననిజూడ్డులడెరకయుంగ్గేనూ॥ ౧౫॥ యి వ్విధంబ్బునర్రేంద్డునాటిం త్రంష్ట్రై। నభక్తు[illegible]నిన్నైనరిం[illegible]బ్బుభిము
బలిమి। జేనియూతెనయుపుడుజ కృతదకబారినిమనిజపుడుంగారవింద్రా॥ [illegible]తేష్ఠుంబిల్బుగవినిని। [illegible]వడంగ్గుటయుముకలుంబ్రాయువతి తగనిని। ద్యాణాసురతయుధమురి)యు। బా

రవణింబ్బు కురుసెం శ్వంబ్బులందలం ౯ దలపడింయె శభు దాదితుర్వంగ ష్ఠిశధర సెరిణి[illegible] గవి యిం ప్పంగ ఱతురగ శరగాత్ర గలతరు ధరధారా సారంబ్బు దింతు గొంగ్గు శఘుం ఢిశ్రీ । అంతశఖుర్ఘు వివిధబా
ౘ్ఛాతంబ్బుల శౌరవా౨ శంబ్బులు తు౯ యభేశ శరాసశ కరవాలపు అఘ పిరశ్వదాద్ధులు శుం ఱ । [illegible] యుతెశ హా [illegible] ంభి కుంభ పదాతి కపాల ప్రభృతులు ఘు । తు దు ళిశ రథాంగ్గ ఛత్ర ధ్వజ చామర [illegible] రంబ్బుల
౭౮ — శ[illegible]గ[illegible]వ్వ(బ్బుగరంబ్బు ఘోరంబ్బు ఱస్యౌ అస్థి యుడదమ మిాది మూ శసులు వఱి శజశ తి ఱిగెడుహా యుగజస్యంద శంబ్బులు తురంగ్గ మాతంగ్గ స్యందశం బ్బొలు రూపఱి [illegible] శ వెలంగ్గు శంబ్యం ఱహా
ఱాహా కులశు । ఱహా కులతంబాం ద్ది మశబలంబ్బులు తిరలి విరవర ఖశశు శ౨ కురభిశ । క్రమ్మా జశశులు హాం ప్రజం బ్బెడిపదత్తంబ్బు [illegible] యుభూ రింబ్బు శమం ద్దాకి౨ శం ద్దశుం డ్డు శుం భ సంభ వు శ ఱ ల్లు౨
[illegible] రధ్యము శ శైపు క్రి ఱి ఱం చుభు డు । శ్రా రవా౨ శములశ్లిగ శి మగ ఱ గ్ని క్రిమ్మ శౌ రధ్యము శ శైపు క్రి ఱి ఱ్మైశ [illegible] యు గ్గవల ఱయుడా శఱు ఢిశ్రీ ॥ శ ॥ ఱిశు మల్లవ ఱమి మి శ ఱి । శ సుధిర ఖ శ త్రిపర
గహా [illegible] వఱింవె ఖశ శం ద్దశుం డ్డు దా శసు । ఘు శ ఘు శ [illegible] ఱుసు వశ ముగావు మెరలుపు మిం క్క హా ఱహా శ౨ ఱిఖ శ ఖు [illegible] మాశ స [illegible] ఱి ద్దెం యుడ శ్ని ఱెంహా హా పెం ప్పు శఖ్ల [illegible] వారు । వాఱి జమి శ్వం ద్ధు శల శమ ఱి శి

ఖరం[illegible]సిరిదు। రెటికికె యశ్యంబ్బునా వింతమరి చెప్పుచు తణియన్న కాశశ। యల్లవారు లదవిం యౌ శి యమింబ్బ్రు[illegible] ఇంక్రిశవృదు పాండవులు। కాం హ్యాలమత్వావరివారనమేతంబ్బుగా
సాప్పు[illegible]౦గ్గి ముత్తమరవి చట్ల్లెదవ సాటిసందాన్యనమ్యయంబ్బు కరిండు దిరంగుల వారు శుందమత మ[illegible]శం జ౨౦॥ మురు రా డు రెపకడరభనము[illegible]గంగ్గా కృత్స్నం
డుసికగూబ్బ్రగెరుడవ్యూహం భైవారదబ్బ్రకాశ మూకెప్పాలు పుశుబలు పుదెరయు శట్టగగశదిశ[illegible]శు[illegible] ఆప్తవర్తులు దాశకం గంశృత్తెరి। కృతాశ్వర్గా మలు శిరం
బెశవిబారి। శ్రీకత్తల తా.గూడుకుని ౨ భూరిశ్రవుండ్డు శు శల్యభగదత్తులు శు నాప్తిరజయయుధ్రుధులు శు కంఠంబ్బు లెంద్దిరి। అశుటులు దాశుశు మశుబపతి[illegible]ంశ్నం యత్నం। ఇంద్దాకు విం
ద్దులు కాంభూజాంద్దుశు సూరసిశు ంద్దుశు పుధ్రంబ్బెరి। మాగధకళాంగ్గాదిగణంబ్బులు దక్షిణ పక్షంబు[illegible]యుశ[illegible]వ్రాగటి కొసలభ్రమము ఖశకొం యయంబ్బువా రుకుక్షంబ్బు కూయుశు। బావి బెరి। తక్ష్న

గూఢ్రి భీష్మునకు సూతుడు॥ యుధిష్ఠిర సారథి వడుటయు॥ వాయువేగంబున రయవ్యాప్తమై యు భీష్మునితో వారి వాంఛించుడు వడగ నృపుడు మనస్సున కలుగక పరమ డస్సి శిఖండిని లబ్ధయోగము వలంబువన

ముసుము॥ అట్టి యెడ ధృష్టద్యుమ్ను ండును గారవంబున మారుతి యంద శరముక్తి సంగ్రామము మొనసి గృధ్రములు [illegible] శరులబెరంచి యుపాయ వృకోదరుడు బల శక్తిం జెను॥ అట్టి యెడ నతని యుంగలంపు సమరమ

దలవడ (పుత్రులు) దీరాఘభూరిస్సైంధవ। పాపుడై శికారవ సకముల బాణ శరకర భంగము శూరుడు వృకోదరుడు॥ అట్టి యెడనతంగి ఆంగ్రం తెగడం గ్రవమ్మును వలయ కృపా శ్వత్థామలకగ్గ। ద్రోణుడు ండున్నతనరథం

౨౭ భూరిశ్రవసుండు భయమున నాతని యొంబ్బున ఐంద్రుని వెంపుదంపు పూడుము నవ వికీర్ణ దనిం డిరు వడ[illegible] అశ్వత్థామ రథ[illegible] బాణాణంబులంబ డశ శరతంతుండు యల్లరథంబు ద్రెకింపాయ।

పాంచ[illegible]సూతు మించి కతాగ్రంబులు నంబ్రె తక్షణము రువరుని తొడగి కరి। యు వ్యాధంబున శమ్ము వ్యర చిత్ర [illegible] తరండు పాడు దంబ్బుడు టయు। దవులం జూచి విజయుం దశ్వుండు। నుస్వయం ద్రోణం

దాంగు[illegible]రవర్భ్రు। క్రుతాశ్వద్ధామలందొంమ్మిదిశయము మ్మురిని। యమద్రుపతికీచగ్గంబ్బులంబంర్త్రువింశతి [illegible] ర్త్రుండెం[illegible]డు శరంబ్బులెకిరాథమంయంబ్బురె। భీమవిన్యసంభ్రుంణ్ణు
[illegible]శంయృభిమచ్చుందలతుడిమర్మభేధులయిరెఖారాచంబ్బులశుష్పంబ్బురె। శల్యవూరుంబు[illegible]శత్ర[illegible]కంబ్బులుంగప్పితరహస్తలాఘు[illegible]వంబ్బుంబ్రుకటింబ్బురెగని౹లస్తరకంబ్బు కాలదికల కృ
గుణిడు విడదయుంమ్మరెభాను ంచ్చవిలుదురయు। రేశియూర్భ్రుగంగారవృల్లిరాభ్రుగరతయు విరుకులు వింత్తరత[illegible]తరయుడుకు భ్రురదుర్యాధనుడబుగని తరయుమాదరి
[illegible]ములకాజరెచ్చుటిగను గా రశాంత్రురవడ్రొగముఖరథికతతింయుంగవిగిచు॥ కటిరిం ముకంరడంరరథికులు। తరచురకు సుభద్రు కాడుకు దంకకతాకంద్దరకంత్రిరూపుల్లైంచిడ్డిరరథుచు
రథులాడి ఖరతమిరంయుచు॥ తడవ నరంబ్బురె॥ మ॥ రకిరుపృరవిధిదాలు కారయూకిరవార్యనరంబ్బు[illegible]రాధుండ తిరతనూబుంగురుబంప్రద్యా రవర్షణరివరుర్చుంబ్బురేగముకుగంజెంయుచు
దివదత్తమిలముగనఘ్రొంయుంద్రుదుగ నంగ్గారావరయుల్లాడవియుద్రుష్టపుగా౹వుగడవివర్[illegible]ంచ్చువర్షుగవడిరగవి॥ అంత్తంయుగవుంగ్గారయుఖిష్టిరుండ్డు కడంగ్రిశారకంబెంయువి[illegible]పడిమ్మయు

౪౯

ఘుమఘుమారవ మెంగ్గెరలచు వారు। నావృకాదరు వేగదిండుంగ్గకి యు[illegible]కుగాలింగ్గ విభుడుగన్న॥ యుట్లు శ్రీతాయఘ్రిదిండుబడి। తద్ర్వతురం గ్గబలంబ్బులుం బాదిడిరంబ[illegible]దధయుం
డు౽జశ్యుజశిఖరంబ్బులిమిదిరుగ। దాసుపాదహారింపెశింట్టె యుసెశతిరం[illegible]సుందలంబ్బురదష్ట[illegible]బ్బురంబెగ్గ్గరిగద్రిడకుంబాఘ్రికర[illegible]వాలంబ్బురశుండాలకుంబగ్గలంబ్బుచు లంమిద
లెంటిమొద్ద[illegible]రగొరుదండంబ్బు లురవశిఘులకంఠయుమరిభకసారి[illegible]నహాతంబ్బులుగా[illegible]బ్బులుపెకడబరంముక్కలుబ్రొయురనిగార ంబ్బులగుపరశ్వవారణాశరిరంబ్బులుగలశి[illegible]
హారద్రిశింయు హాదిశిరుయుచుబ్బు రశుకంబొధులకుంకిపడలుపడ। రతిముబిపిగురశెరలుబ్రొయురం జబవికరయుం। బిదియుకలంగాలుబలెం బ్బులుపైంగడెబజకంబియుదు। పరియు
నానాచ్చకారంబ్బులగుసిత్రవధవికారంబ్బుల రంబొహరంబ్బు విహాతవిభుకిత్రద్ర్వత్తఘలాయుతంబ్బు[illegible]గాధింబ్బు। యుకరాజ్ఞంబ్బురశాకలింగ్గపతింగ గదింయురవసరంబ్బురగ॥ =॥ =॥ =॥
విధివంత్ప్రహారుయుతము గంబవరతరయు। తిరుతిగురధ్వములంబుపాబ్బుత్రిప్రి గనాతుం। దతటముంద్గ[illegible]బ్బురరతండ్డువారిసాదరంబ్బురగశుంగ్గారయురదమెక్కె॥ శ్రీ॥ హాతముదిక్కంబ్బు[illegible]

నజ్యమ్ము శైయు నిదర్శనం కలింగ్గ ముఖ్యావనిపతుల్లుం బ్లునవసాత శరంబ్బులు నిటిళ్ళి శరణాశిరావి తుండై కడంగ్గ వలిగ్రాహ్హల విటుర శుగ్ర దారుణాభీషణ ము బెబ్బర్ర శరఘ గగడు క్షిని సదగ్గర్భ ముధతంశ॥ కా॥

అ[illegible]షములలం రాత నిజదికం ల। బడగ నిశి ముద్ర్రణాలుసి॥ యుత నిచత్ర్ర రక్షకుతెన పత్యు నిగనత్వదివ్య నిజ్జంప్పి। నభముది వైర రాష్ట్రే॥ వగ యుష్లు శ్రీతా యుమూర్జ్రణోంతబ యుప్య సారథిరథంబ్బ్లు పెలుకు

నిభూయి శంగర్ర్వధారుడు రెనియా నపా త్రంబ్బు) సుంబాలెం (దర్భ్రులంబ్బు దిరుగుడు వబి యుర ఖుడుకం బ్బారవెంశంబు బ్బు[illegible]బ్బు) శ[illegible]॥ వి నిగాంగ్గెంయు ం డడెరిశ। గనిదృష్టద్యుం మ్ముండుకు సఖలతి

యుశరిభం। జ్ఞసుండగు సాత్యకియు మరుతశ। యుగడబదాకిరంత దక్షుర్ణబలరశూ॥ కా॥ జిఐదముగని యురథములపిండ్రమరియు। గవి శతాడ్ర ద్దరతదుశిఖండి యుకడు। దక్కశంద్దరతె

సుప్పలుభుక్షునిశత (వి శిఖములురాకె బకరిభువిగెడుతురజి॥ వ॥ అంతెభూకెయుతయురదబ్బు) గురంబ్బులగూల నిశిశశండ్డగాబింబ్రు॥ కా॥ ఘుశశ క్తివైవగని శాం త (నవుడు ము త్తురుకసి యుదాశంగావం।

జసుముడిగాకుజ్జులగద।గానిం నురదముడగ్గకవిశభూరాక్ష్రతిం ల్పై॥ తదవసరంబ్బు నసాత్యకి మదవయిర గాంత్తెయు గదబి (ము లుం బ్బు నబిష్టదము గలుడవ్హైబశయొప్పుదకముకశిరకూల

రిక్తిం బ్రుతియుం గసుగ్గారిరిత రయుం డురలం గ్గవిత్రిం జెయు [illegible] వాయు [illegible] రముం [illegible] నిం బ్బురరతం డుమహాసెంరు నహాయ త్రింబ్బురం జెబ్రు భామణిపుటిపురవశిం
బ్రురథకిగుంభనం[illegible]డుచునా రంభవిజృంభితుతైరధ్రువడవిరా[illegible] ధర్మవుత్రుం[illegible] [illegible]రుకారిడింక్రుదంక్రిరిచిక్రాజవికరూశ దిశంబ్బులబలంబ్బులు మహాబాలథంద్రసు
౪౩ ముంద్దతికే[illegible]యుడు॥ న॥ అదరి కాలింగ్గరాయకుండా[illegible]తా[illegible]యువ్రరసుదాడి [illegible] నసింరుముఖుదాశుభమునిం[illegible]నర భనముగ॥ గె తమ మంత్రుం డుభుతిరాజితితు
లడరా॥ [illegible] భిము[illegible]ముందరిబల ముద్దామ తకళింగ్గనిరదలపడిహితస్తోమావృతమిరం[illegible]పొరు॥ భీమ ము[illegible] [illegible]పులుపరి విచగి కూ॥ గ॥ మదము మిగిలికితుమేంతుండ్డ[illegible]
టిగొంతి యుతింకిగవిని యుతరిబాణశిఖర ప్రుండ్డ పాయుగడగ మంట్లలాశుతలికి [illegible]యుడుకలితి[illegible] ముడుకతికా॥ ఛ॥ పవరనుతుంగళింగ్గర రపాలరునుతాండ్డగు శక్రదెవుం పెరభిశిఖరి
ట్టుం డిల్లి తురరోగ్గం బ్బులగూల్చి రగ్రుధవత్తుడై। యు విహాతభంగ్గ భూరిగదరాతడు ప్రైదరగూలి వాడు వ[illegible]ూలు కైలమరనారధిరితు యుతం బ్బుగా రిలరా॥ వ॥ యు ఖ్రధంబ్బుర రద్దు[illegible]భంయు

౨ వతమాం బ్బుగు పరాక్రమం బ్బురం బెద్ద్రి॥ భుమనె పుండు ధుతి తకాంస్త్రు బండు నందొహాసుందరం బ్బుసు॥ ... లం బ్బును గుపలుకయుంగల్బాంతకృతాంత జింపున మలలం బ్బుగు ...
పుం బుభృకు॥ హాతహాయుం బ్బుగ ... రదం బ్బుదిగ్గ॥ గగ్గకిడు కుహాటుమొదికొహం బ్రుకాలింగ్గ॥ వతి ... యుముం దిరు వరుభుము బాదవిపిడు సపెదముహ్రారారనము॥ ౨౩ తడు దయువ ...
౨ంహాలి ... నగము శృతాయు ఫిక్క తకుదురాలుగుతోమరములకురగింప్రు॥ ప్రుదిగక్షపజుడంక్త॥ బిదురుకులుంగంజిశె బండ్లగత్రుహాతు లహా॥ తగలాపుడుకులంగ్గ తతియుబుజాండగు॥
భాపు ... తుంము ... కరంబ్బు లతొహ్రగ్రజుకుండలకడబి॥ వవ ... తుతిరదరి॥ ... దలమునిలంచుతెమిరాదంబ్బు లుకాటంప్రుదుంగవిశితరం బకిలపుం
గుద్రకృబుతికాబ్బి ... గుంతి. హాపుడుశింట్యాదవుమురవిక్క ... ంగ్గడు॥ హా ... గగదిశికాద్రుసూర్పాత్రలంబుం బ్రుత ధ్ధంతం బ్బుఖవినద్రాక్షయుక్తుక్తమర్ధారా
జరదు ... హా॥ కారత్రం భైరభమొపై వా౨ంబతుబద్గ్వార ధారాహా ... వగ॥ యుత్రిరంగ్గుర భాపు ... కుపురంబ్బు రకుం బుబ్బు॥ గ॥ మలగగ బకేంద్దరము ధృం బ్బుతాలగపుంరికి ంపెద

త్సా॥ శా॥ ఆ ద్రుష్టద్యుంమ్ముం త ను వ [illegible] ధజ్ఞి ండిబాణ వితత్తి గుంజి శర ద్రుఢ సం। వ్యదమాను నారస యొబ్బు [illegible] యెహా [illegible] గి యెం జి శర శరశర యుతం ఉన్న మగశ్మ ఆచార్యుం దివ్యు రన నరం నచవము వదిలి శరచ)
[illegible] రు శర [illegible] వ్వ జిజి శ నా జి రా తజం। ఘాం జి ధ వ ధ్ధ లవుహాం ఉన్న సుతు బిం [illegible] బ్బు గు॥ వ [illegible] గా చాజ్యు దజం నిశరా వస రంబ్బు ధ్రుం [illegible] ॥ శు॥ పాందు ఘ శత్రుం ఉన్న శక్తి పర నిండ్ల
౪౪
శత ధుం ము తు [illegible] శ గురియు ధ్రు వద సుతు డు ధృష్ట కేతులు కే [illegible] త్తి క్షైరియు రెండు ను పా [illegible] యం ఘ్ని శ గురుం డు। పాం చాల్లు ల సుతు [illegible] దుర్గ బలుబిల్లు నారి సారుం [illegible]
శరా సా వుల రింరు గా వవ ధరి [illegible] సాం తలకవుయులు జే హం ఘ్ని భురి శి। సా వంబ్బు [illegible] ం డున్న గా [illegible] ంరాజ్వ [illegible] పాత్రం డున్న గ దవిం [illegible] చు సైవ్యా [illegible] । శర శర శ్చు చెబారి
[illegible] శ్చ గరుండు। ఘల్ల వయు శక్తి త్తి జి వురు విల్ల ద్రుంచ్చి। శత శత్రు భా లాయుం [illegible] శత శర వయులా॥ శా॥ జిం [illegible] న్యు తా రంరయు [illegible] శరా ఫ్టిష్ణ ద్రాప్యుంరు [illegible] గ న్యుం డ్లి ౦౦ [illegible] రార

సమయమున్ బ్రోచెంగ్గ నగరంబున (గా) [illegible]

ప్రవిరా నిబంధ్దత్తవయ [illegible]

[illegible]

[illegible]

[illegible]

సా సులు సను [illegible]సా సుతుండు। భిష్ముకసు దాడుపడు వారిచెట్టుదాకి। రతడు ఫల్గుణునకెక బ[illegible] శివి ప్రగ్రగారవపిల్లసార్థ్య। సురకంయూతడు కురుశికదది యుబాహ్రి।।౪౯।। యుషిష్ఠిగాంగ్గెయు

[illegible]ంబ్బగాంక్ష[illegible]తకంయురదంబ్బుభితరరియుం బ్బురగు।। పరవిరధికులు సుస్తూతులు। కరకిక్రోధుపడియుం[illegible]సారధికుశా విరదరథంకురు విరుల్లు। దవదరింపె మక బలంబ్బుభయముంబాంచెశు।। అశ్వత్థామ

౪౨ దకికుడుకుమి[illegible]తంత్రి కిల్లకంయు।। ధ।। తకభు జసార మెప్పుడగద ప్పుతుడ్డైమకయుండు జయగర్జక శ్రుతకూటికిల్లకవలమెయి [illegible] సుశుమి బ్రుత్రుంబ్రుకభూశు ంశది కవ్వు నూడక్కశురూపెడు కికి దిపుం

స్ర కస్సు గభం। దరముదాలంగ్గంజికితకటా యుటులాభ్రురికింబ్బుబాడి యెసె।। ।।అంకెవికయు కమి[illegible]కదికందశుంజితజింత్త యెపుప్పు కపులు కాంబ్బలుకు కింయు కమకంబ్బుకంగు త్త్రింప్రుంప్రుదు।

భిభత్సు దివకకరుటయు। ధురాంధరవికస్సగలు వలపటశు। గురుపుత్త్రుండు దాపటశుం। గూడుకొని యూత్రి జవెయుశరంప్పరంప్పరలుపరనింబ్రురజుకకి శుంక్షరుంప్పులు బాసటింపె కడంక్షంగవిశిరటుప్పు।

దురులుదలపడికకు వాగలంకృదంప్పులుగ బిగ్ల సెంధ్ధజికయుంబ్బుగాంచి కం[illegible]గా[illegible]గ్గెయులు సెుండ్డరులు [illegible]ండ్ల బాణంబ్బులందెంప్పుచు తర్తంబ్బులు [illegible]

ఘు। ఘోరకల్పకళావిలసితపుష్పలంబడగలు దాకరెంయు టుంటిదిపూ...రుసమయంబున॥ గ॥ ఆ పగాదండ్రష్ట...ము...రణ। బాణవితతిభిదింప్రదాటితరము రంటారణియుతపుష్పితలతాకు
దురగణింప్రుము రయు రవవారిజాతంబు తిరగుదాత్రుగ్గ॥ క॥ చ సుగురకోపంబున రజ్జురణమరదవితతెరాజసుపోతురె బ్బింప్రదాతనరయురదము ...గంగ్గాళిరబాణములవెయపుగరూ॥ క॥=౹౹=౧
ఆ విలువరర...ంప్ప్యల(ధ్రా)విధరంజ్జరుసు మహాన్నిదరికుశకవియంగ్గాడిగడెండెడుకురుబలిదావము శాంతరవుడంబుదంబ్బు...(క్రి)యుగాదిశు॥ వ॥ యుత్తిరుంగ్గురెశిశ్కవతక్కువలు(తి)కయు
...ంబ్బుగా...యు। వాలిందారణబిదగం దర్ప్యాదులుగసుంగ్గుశుచుండితమలూశల్లి॥ ఆ॥ వుంటాగ్గవండవిక్రమేములాత్తురశెరుగాకవిరతా। శింబ్డిక రుండ్డమాశ్కర్యకగాఘాప్రుగశీవూ।శ్రుతాం
త్తుడ్రకా। బండ్డలుడ్రికవిధేముకంన్యేములిక డశిక్కెగంత్తిమే। బాంద్ధవకారవ్రొత్తములు బాహాపుపిలాసమారిత్తశక్షిడ్డిగవ॥ అకయుక్గంప్రురంత్తమాత్తాండుంబ్డుగగరవు ద్ర్యవత్తిరింపియెన్యరపుడుదృష్టదృంమ్ముం
స్టా (న్ర) ...హార్యులపైంగ విసరరతండ్దు॥ గ॥ గూతుపికపాలమ్మురసృక్కా...రిత్యయులుకాలుగింత్తపబ్బుగజిశ। శడెముశబిమకిద్రుండ్రుపుడిడద వాతి। దాడ్డతూఫురగురుదీరదాంగ్గలిం

శల్యకులంబు నకులరాజాత్మజ్రరుపుడాతుభ్ర యసులంబున బాంధవజీయము మా॥ వ॥ అశవనికి యదృత్తుండ [illegible] ధంబున [illegible] సంశరవధము నంజయుండు తదకడం బైన సూరగ్రణగ్రా కాశంబున
ఘుభాగవరంపరయు చుడుకోవాతవిగంబున బడలువడజియుమంగదశరంగశగాంగ్గేయుండు పిఱ్రువిదిర్ణెడి బ్బది సుకూర్పరగారాధంబునోడి శవృష్ణ ంగూడికొని [illegible] రువడి సంట్టుశు॥ శరద్యం
తురిడు మూడిశు॥ వికర్ణశల్యులుతో ంబ్బు బంట్టుశు॥ ధుర్యోధనుండదుపదిరాలు [illegible] ంట్టుశు॥ [illegible] సూల్లాసంబున [illegible] రాశు॥ అవియల్ల సుపైగు [illegible] గ॥ వికలమూర్తియగు శరణిమి
ఘొధిపితర [illegible] యుంగడవిరళవరుషము మా దగ్గ గవియంగ్గా ఖెపుశగముకరగింబిమెవశశూ॥ యు [illegible] నిరుండై॥ స॥ యురివధి సంమ్ములనురవి శంధ్దను॥ ప్రి [illegible] శరువ విబాగాము
[illegible] దినుశశాస్త్రంమ్ములంగృపుశ శవికర్ణశల్యులవిశిఖత్రయములు॥ రారాజు దైదు వార [illegible] చెప్పింబ్ర॥ శవుడుగలని సాత్యకియు మ [illegible] జశపాలకుండు దృష్టద్యుమ్నుడుదా॥ పది

[illegible] ప్పారి। భీమసేనుండు ధృష్టద్యుమ్నుడును దక్షిణవామపక్షంబులైరి। నా[illegible]త్రు[illegible] పదిరయులు పుంత్రభాగంబు లబాంద్యులు భీమతిరవతిరశు। రకులసహదేవులు రం త్రి
మత్స్యమహా[illegible]తులు ధృష్టద్యుమ్ని దక్షిణ। బంక్తిరికంచు కాశిరాజులతోడం గూడ నుత్తమౌజుండు జఘనభాగ భంగ్గికందనయుండ్డె। యుధిష్ఠిరుండు ఉపపాండవులు రండిమ్మింపుకొండె యుయుత్సు
౪౧ డూప్పు రౌద్రాఖ్యంబ్బు ర ఘూహ రిం వ్యూహంబు రంచుకుడు॥ అక్షుండ రికంబ్బులు దండకుంచ్చలక। హారు భంగ్గరెంచుండ్డ రికం జా యండ రికం జా యసైకొష్ట్ర। రంత్ర రక్క డకూరుబ
లమధి కరభసతు ములశముశ[illegible] బరడ తెంచ్చిన మరము రకుగ॥వల॥ అధ్యువనరెంబ్బి రదు రౌద్రధ రుండు భక్ష్మదా గక్ర దా ష్ట్రద్దామ శల్యకృతవ ర్మలరాజాకింబ్బు॥ కక॥ వ్రాకం దాకం
గ వాండ్డుపుత్త్రులు। సకలబలంబ్బు సంగిలువజాలు దురు। గ్రా ధిక శార్వ్య శక్తు ౧ విద్దురు। సైకతలయుదిమింమ్ము శౌర్య సావ్రకూరుం డర్రరూ॥ క॥ విం చ్చేసు[illegible]త్రం బ్బా వ్రాభరావిధారంబ్బు రదూ

ఉదిరంబ్రు దారుణదారు సాకకుమే కుంతిసుత[illegible]దివమునకము నృష్టిశిషంబ్బునకు సరా॥ క॥ అకురూపంబ్బు గవారా। ద్రౌవ [illegible] ముల[illegible]బ్బు దితమబుద్ధులంబ్బులు గాదిభ్రణాక

గాకతిరంగ్గగుకిందుకమేకోళేవ్వి[illegible]బెంగౌరవాక్యం[illegible]ముఖా॥ వా॥ రు శ్చానక వికర్ణనుం ద్రాతునుందులుకు। సూరథసకయువకత్రికర్ణకుళ్ళురు దేశంబ్బులు వారలు షోకవలకకు। ద్రాగా

బార్యుండ్డుకు కుంతలదిశాక్ష[illegible]విదభు [illegible]ణలు। గాంధారభందుసా వ్విరపతులు షెకెదికర్ణకకు భుత్తుండు మహాస్మింకృంబ్బు తాకడు మకింగ్లా మూ[illegible] డుమోహూరంబ్బులంమెువ్వం। గ్రు

తవర్గంచుది[illegible]శలుపండ్డుకుంకళింతకా [illegible] స్విరులు కుకొండ్డరులతంమ్మలారపుం దాకుకెంమా[illegible]ంచ్చిండ్డు వెకుకదెస కలబి। కతిరంగ్గుకరెండు [illegible] బలంబ్బులు రాయి తంభ్రిశలు

[illegible]గ్గా దితూర్యకవ్వరెంబ్బులుని లంగ్గుకెుండాంత్తిగది యురడుబకకకది కృత రాత్రు[illegible]దత్ల కంతెుఇవ్విధంబ్బు రంగదియుశిదకి వ్వరిత్త్లుగ యువంబ్బుసనరకయుదిగకకెతః

బకనిబర్హణదియుఁ గాల దృష్టద్యుమ్నుం ద్రోణాగ్నికుండ విద్యుత్ప్రభవత్వం బెప్పుమాయుం బద్రౌపది॥ అనవుడు ధర్మనందనుం డద్దృష్టద్యుమ్నుం మ్మునాలోకించి॥ క॥ పాండవనివహసంభవములం బా లకడియుఁ నెంతయుం డుంగుంభ్రుకృష్ణుం
డుబుద్ధికసంపన్నుఁడు వశాభూతుం జాయుగరాది వత్స్యముం దడతబూని తిరిగిశ్రీ పులుదంపతులు నిశఘుంబుటి రా[illegible]యు। మెండలిసూలు కాబ్బుకిని మాతృగారిచూబ్ర్రునిగాకయెవ్వరి॥ అఱయం దిగంబ్రుసంబా ంద్రి
౮౦ వృథుడబాత్రం డ్డుగుంతి పుత్రులకిట్లిరంచెను॥ ద॥ జగమెరుగంగ్గబ్రాణునరిజంపుటికుని। వృజ[illegible]ంబ్రుధాతశ్మా వుగటిమిగాద్దాని బలుమారునరంబశిరే దుఖిత్పుండాది। గగురురుసురలోనగ
గుంతింపుగబెట్ట్రునీ యొద్ధకావిర[illegible]ంగ ముకంబద్ధదిట్టిదరి ముత్తిదరా యుటచూదుదుండుదిమా॥ క॥ వృషధకులముఖ్యడిమ్మెయి బెట్టుర్తిలుక। గం గ్గరాత్సాహూకరకాకన్యభం గ్గికవుడు।
[illegible]ండ్డునుతులుకు నకలభూప[illegible]లు సంతసంబ్బుసెండ్డి రిపూరియు బ్రియంబ్బుసెండ్డి॥ తదనంతరంబ్బాయుధిష్ఠిరుం డ్దుబ్బాధృష్టద్యు మ్ము నకు[illegible]సెను॥ వ॥ తుల్లిగురుండ్దుదానవులకూ

శరణంబు రవఙ్రపాణి కీర్తి దిశ మిగాగ జెప్పె రబెఖిత తరంబుగు చెద్దరంబు శోభిల్లు దుష్టై చద్రష్టు లకు ఖకరము లశుకాంత్య వాము [illegible] చిల్ల ఘటంబు రదు వెరవెప్పు జికి మ్ముర యుద్భుతంబు
గశూగడగ్గ అరరవి యుతం డట్ల క్షేయు వాడు రర పలు కురెల్లు కలకగదిం కృష్ణు బిచ్చి యుల్లవాం రరచ రవాసంబులకుం బోవంబు రబిద్రక్ష రంయుం డభ్య రత్తరవాసంబు రకంగి రంత్రప్ర భూతంబుగు
టయుపాండవస్లైంర్వంబులి ధీందం బ్బులతోడెర యురవిందంబ్బులు వికాసంబు చెందిపదంబ్బు ఉతదియ్యుత్రతాభూదయునదాయురు వత్తిరయుగుదు తూతత్తరం
దావదయుంబ్బుగుటయుం గాలాతక్ష తవంబ్బులు రర్పత్తింబ్రకాంతి యుగ్రజుండు దిడవి [illegible] వ్యాతూంబ్బు సంఘటంబ్బు రిడ జెమ్మత్వంబ్బు భేచి యుంబ్రుభల్లుఘుంద్దుగాం క్షిపర
వెప్పేజరబ్బులు మిరయురెర యుం భూవిబ రవిచి కుంత్రిభూజుండు కుశ్రీభ్యుండు కువక్ర్తాంబు ర [illegible] జతిల్లిరి ధృపదుండు శిఖకు రమరిద్ధ శార్ఙ్గపతిం యు శుంనరాతదిశా ధిశులుకంబా

శ్రీరామా
శ్రీగురుభ్యో
౯ః
రంగాజి
కావ్యసంగ్ర

౨౯

[illegible]

శ్రీ సీతాలక్ష్మణభరతశత్రుఘ్నహనుమత్సమేత శ్రీ రఘునాయకేంద్ర పాదారవిందములకు నమస్కారము || శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ జయము ||

ఆదిపర్వరి మొదలు | సభారిరిద్దు | అరణ్యమిడు | విరాట షష్ఠిదు | ఉద్యోగము నలు చెప్పు | వీర భాష్యం మూడు | ద్రోణ ప్రము ంపటు దాన్య ఘనపర్వమునకు | కర్ణ(శ్రీ) యం బ్బునకు | శల్యం యుద్ధం బ్బు సౌప్తికం బ్బున

ద్వయం | ఉత్తరము రెండు ఆరు శాంతి | అనిదు అనుశాసన ౨ కలం బ్బు | వాల్గు అశ్వమేధ బ్బు | లింద్రాశ్రమం బ్బు బ్బాకి | మౌసల ప్రస్థానిక స్వర్గారోహణ రామా ... ముల కు ... భా

త్రం ను నయు ౩౨ ము పర్వములకు ఆశ్వాసములు అరువదిమూడు || శ్రీ రామార్పణమస్తు || శ్రీ శారదాంబికాయై నమః ||

౧౮

తారణా నవ్రత్తకృష్ణు రాముదా గుణాయు ౨ వారితి ధి ధ్రువ డక దిర్ఘగా దిను బ్బ్రక
శ్రీ ఘాధబళ్లు

డై నావెలుంగు ధరకేల నుజాలింతు । రుడనశైలా। హాంతము రకుజ రరవి మియ్య రతుండె రుణ ॥ ఈసామా స్వంయు ప్రదీపకుండదియె యుది జాడి దిష్ట ఘునగగ। గారమెరయు టికనుంగ్గా రి।
బిగె మరు పడు మాష్టిం గ్రొంకె రక్కు ణడెం త్రరుగా గె॥జలరు హారబ్బులహాండవని రకులమెుగిం బ్బులటి కా ద్విం కరె కాంతి దరగె।వారిమరముల త్వరాధమెు డరు। శర గొబికటియు దవి డకవియదింత్రి॥ అభుడు
కయ్యేం బ్బునావింప్రు॥ గ॥ంచు భయు [illegible] శెరలు తమతమయు రకి ఫట్లి। కరిగెదా తపరా[illegible] మస్పురణమ[illegible]కు।ఘుర[illegible] విభుండు రుతంమ్ముల పరమెహూ ఘుభరితహ్రుదంయుమై ంయుం[illegible] భర
౨౮
ము బ్బ్యు॥ అరంయుటు నంబ్బింయుం [illegible] డ్డు బ్బిత్తాడూరుం బ్బునిప్పురవి ఫులు కుటిం[illegible]ం।డాయి రాటి క[illegible] బ్బుర గా[illegible]యు బాతరకిఫ రహాం డు రందరులు ఫదం పెడి ంయె [illegible] రవి
రుడినరా॥ నా॥ ఠిగెమ శిభూ విహారము హూ రయ్యముశ్వర భావన్యముశ్వర భావరంయ్యగుర్వగురు మహూ సు భావమ్ము ధుర ప్రుతటప్రు [illegible] మన్వభా వ[illegible]దిత గెౌ[illegible]ఘ్నే వాలి గలిహాన వి[illegible] విభావ్వ
[illegible] లాక గత వపు ద్విక స్పురవి కారవిదూర విలాస భావ్వరా॥ శ్లో॥ = ॥ క॥ శ్లో॥ దూరంత్ని కదుర్గమ ర। న్సార రగమ సంక్లిఢి శ తావుదచలసెం ర్వాంరం భగ [illegible] యూనత్కార రాజ్యర విశ్వ సం [illegible]

మూర్తిర్ [illegible] ॥ మూర్తి [illegible] ॥ నరతిరయమహా తేజ్యా [illegible] భూతదాతా [illegible] యరమ్యాం [illegible] కాశ్య ॥ భక్తి భువ [illegible] గావు బాహ్యా [illegible] తగు [illegible]

[illegible] మూర్తి [illegible] ॥ యిదిరమదు భంయు [illegible] కాంమ్మరామూర్తి [illegible] భరాధ [illegible] రాజ [illegible] నుము [illegible] ధ్యాజీవ [illegible] తం [illegible] మహాభారతం [illegible]

శ్రీధమూర్తి [illegible] ॥ శ్రీ వేంకటేశ్వరాష్టోత్తర [illegible] మస్తు ॥ శ్రీ [illegible] యనమః ॥ శ్రీ గోపాల [illegible] మస్తు ॥ శ్రీ భక్తి రుతిరు [illegible]

ఆంధ్ర రాజ్య [illegible] మస్తు ॥ శ్రీమతే రామానుజాయనమః ॥ శ్రీమతే రామానుజాయనమః ॥ శ్రీలక్ష్మీ [illegible] మంగళమితి శ్రీ వేంకటేశ్వరాయనమః ॥ శ్రీ శుభమస్తు [illegible]

శ్రీమాన్ [illegible] యనమః ॥ మంగళమహా శ్రీ [illegible] యనమః ॥ శ్రీ ॥=॥=॥=॥ [illegible]

బ్బురవాలునిరి। కిరథముశ్రీతింతుని । ష్యత్రకడాబిదాయురిణి॥ క్షత్రక౦౦గ్గరమూదుశ్రమిరుడత్త్రైశిలశు॥ ... తశవిత్రముం బ్బుగిశలు విశు తిం ష్పుగ శిఖ్ఖ జిశి దిగమకృత వర్మశరథమునిలిలంఘాం
త్రిషుశల్యుండుడు కరికిదాతులుని౦ ష్యాం బ్బుగశిశ॥ బ॥ అశజూవడశంబ్బు డుడుదూగ్గహూ వృత్తిగజ౦గ్గశబ్యుమి౦ద్దరథదాజితో౦గవిచయుదారు౯ దప్పురము మూబడంత్రిమ పుత్రిరం బరికార
ముత్రమువడి॥ బరతెంబ్బురమాత్మ ... రాపుగా। తరంయుడుళుళుగారథక౦బ్బుఖ ఖత్త్వదిరి॥ నముద్దతశి॥ ... ష్యుర౦ ఉరశూశ్వలు ల్లి శి క్షి। ... శూశూ శిరధా ళ జి ... ॥ దా
౨౫ విమోరుతహూశిదూవ ష్యాభురయ। పరదిగశిరిడరథంతురపివటిశి॥ కశ॥ కారవికారవికాశిరశతిరుగురశజ॥ ... రదిసూకుండుబూటరు ... దాకులంయు ... ంరిమనో
బు దలపడంబవడ౨౫వ॥ అంత్తశెపరాణ్ణంబ్జి౦ బృరత్త్వంయుదా॥ క॥ కృతవర్మరథముడిక౦యుద్ధతు౦త్రైమురపతిధురణగదాము ... త హస్త ... దురంయుంగవిధిరథ్యృత తిధుం౦గూబ్బుశం

...ము దలంకరుసు ॥ క ॥ విరథుండై మాద్రపుత్రుండు । కరవాలము గాంచి రథంబు ద్రిగ్గన డిగ్గి యా । తురతను రసాతలంబు దనుసు । కరదము ... టు చేసు ... గిరి తిరం యుగుడు నంగనుసు ॥ క ॥ దిక్కుల తరబాణం
॥ పికటిలంగ్గసులు శిల్లి భల్లు డుదేవేరి కైడె రడబంబ్రి రద్రుపదుండు కరదత్రి రమ్మాదసురువడిగ విడిసు ॥ క ॥ యుండ్డిరిగిహార ముదరి ... మండ్డై ... కాబ్రు ప్రమూతి మారిమని ... డుండెం
డి చిహాయువిదండ్ల స్యందర వద ... తి తతిఖుడ వణంబ్రసుగ్గ ॥ క ॥ యుదిబ్బు బలములు । రా... గ్గణాసార ముర ... కాకుపరుని భిష్మ్నుండ శికగతు ... ండర ... పురచ
ము కి డిరమదియుసు ॥ క ॥ పురక ... విరాటు రబలముల । గాదియులబిండ్డు రసుగ్గమయు గొల్లు ... రుని శిర విమానుండ్డు । సు ... రు మూడికి వియుచ్చరులు విసు ... ంక్షసు ॥
॥ ౧౧ ॥ యుట్లు పాండ్డవసైన్యంబ్బు ... లంగ లగ్గి । యుక్కడక ... జంబ్బుగ విమిరప్రిరుపు ... యుక్క కదకంపప్రి పాండ్డునూరులు రప్పి రపాటు ఖుండ్డ ॥ కు ॥ శాంత్ర రవ్వుండ వృదు భీమా ... ద్దా

౧౯౨

శ్రితవర్ణయురము మెఱుంగ్రు। క్షారభల్లములఁ దుర్ముఖు సూతు తలద్రుం[illegible]గ్రు। తరము వ[illegible]సువు దురయపెడ ద[illegible]ంబు లవిశిఖంబ్రయు మూడు వాలి కో। యుంబు తో దలగలంబు గ్రుచ్చె। పాయక ముఖుల సరదను
ర్మయుతాడల శతముల శుబ్బు గానంబు భీష్ము ఫ్రి దెదెంపెడు వ। విశిఖ రవంబ్బు నాటింబ్రువిగ దుప[illegible]బి[illegible]యమ్ము ల నుర దాటి విప్రువింబ్రు ముబ్బు భుజాముల్లెల్ల విభ్రుత్సుబాలు। మెలకువగు గారయుసుడు గా వవడ [illegible]
శ్రీమరతరంన్న గెతరయుం దర్జున రఁ దశుసూతు గతు దండ ముర మూడు దూపుల దండ్లు దు బిట్టదమి శియుబ్బు ల్లాస్త్రులు దంబ్బు గూడు కొని తక్కటి యొక్కరు బిక్కులం మ్ముతా కె ముద ర్రయంబు
ర్శని। గురియగా నిలి పొరెతం డ్డు దగ్గ ర్దె। కనబాలలర రవర్షంబ్బులు। వాలింబ్రు మవెరు వెరవాలం వ్రుగము[illegible]। వా[illegible]ంగు రింయు భుం గురు। వి రు[illegible]తాల ద్రుజంబ్బు[illegible]
తాటిశిడము వలనధరణి పై గూలి రెవ్వండు రాజసుతుల బలములఁ జెల్లి। చెరం యుర్వి యుక్రి కారణి ర జూడు పం[illegible]చుం[illegible]। అత్తి[illegible]డు దగ[illegible] ర్వా[illegible] కాదంబ్బు తా భీమ విభుడ వుడ[illegible] పసుబాతశు
ఖుశిదికొని వరంబిబలంబ్బు తిరలదాకె రంయుత ర జెయు తా్రల శిర మ్మా కెత రమగు గూడ్రి సుర ర ధ సూత్రి దెంబిర్దె। క। దవ రఘు డు[illegible]డు శరముల। విపిబల రధ సూసు[illegible] న ద్రుధ గతి వృవు ద్వి।

శధియుశిశపికృతవర్మ ౨ । యవంగ్యవతతి ౨ బిబింట్టి రాజ్ఞాయి ౨ శశు॥ మంయు౨ంఖ్యారుతే౨ంద్ధశుంధ్యు॥ శా॥ మద్రిశుగ్రవగశంద్ధ౨శి౨శ [illegible] వ్యంత్రిప్తు జాదు ప్ర తాభ్రాత్రికంబ్బు౨శిక్షుదిర
ధ్రిగాదిఖ్యుత్రితాకి౨ణ । కాద్రుంబ్బా కృతిబాంద్ధనహాతహాయు గాత్రుంబ్బుదినద్యంబ్రుదంధ్రు (ద్రా) క్రాదకవధులంద్ధదిగ్రిరాఖ్యుర్యంబ్బు గా౨ంద [illegible] శుగ్రవుత [illegible] త్రరంబ్బు౨ గాత్యకియు ద్రుఖ్యద [illegible] మ్యుంత్రు
శు (గికయుపంధ్రు కంబ్బుశు । దిరా ఱుండు౨త౨కాడు కలంద్ధలి౨ కడియురవిగింబ్రు॥ క॥ అంధంమిఖ [illegible] ౨ంద్ధశుడు ౨కత్రయుమ ఱు [illegible] ఖంధ్రు౨ల్యుల [illegible] సుంద్ధా
కరినంద్దాహామ తాడి౨ధికనం రంభమెుశు॥ క॥ ౨ జఘుటకొబిగిరిచుతర । గజమూమదినురధెుమగ [illegible] శితురగప్రుజముఖ్రి౨దిరిగడు౨క్కజ ముగ [illegible] నద్రిలంబిట్టికాలంజమరిశ్య [illegible]
శబ్బ్యుండుగ్రకావంబ్బు౨శికై యిం త్రి । రయుమ మెరయశిరాట్టియురస్థలం [illegible] బ్బు । తూరవైఖ౨ ౨ంక్కుశ [illegible] మరుతుముల । విధిబ [illegible] ౨దుమ౨ నధ్రుదుధ్రుదిబిబది [illegible] బి॥ కఁ॥ మద్రిశుదంత్రు౨ఘుతక । కాద్రు [illegible]

కలిచేతం గెదువు గాక కవియు వారు పుకాలు దుఃఖ కరిబరి మాదలం షిం [illegible] ను। తలదుఃఖ [illegible] వారు ముం కృగబక్క వారిం బారి బివదు వారు పుత్రిని వదియు కాదు గరబుటంయు।
హోమము డివదుటియు। కడపకత విశిపువారు నా। మానవేం ద్యంగ్గులు విశేల [illegible] నమాలవ [illegible] లవామానం బులనపరాపార గాం బులు కేని ప్రాత్తమించు వారు ను। మిప్పియు ని
౨౪ దేబాపకలు లకు చుటంబు లకు నదవదు వారు ను। వరాబలం బులిం జే విదుటరాబులు నిత [illegible] కపై పిందు వారు ను। ను చటు లు జాంబు జేంపిన దండ దర [illegible]
[illegible] కాలంక్రి [illegible] దురవదురకదం బులు పు రథ [illegible] ఘుట్టరం బులు రదట్టం బులు గువ దా [illegible] త్రం బులు [illegible]
లలిప్రు శియు కాలంజ్ఞ మరియు। దూలపైబయు। కాం మ్ములం గ్రుబు పెంత్తియు। బారి సమరర। వకదా కారంబులు గుఘ్యా టకం బు [illegible] ఘారభం [illegible] గు నంగ్గరం బులు [illegible] మద్దవాప్తి

న మలయుం బ్బుకె౧౫౧ మనుషిం ప్రభుమునెతకయుం డు వశుపంగ్గాదుర్మ్మఖ కృప కృతవర్మ మద్రపతియు వివింశతియు విస్ఫురభూగా మ [illegible] ంప్రాంగ్ను [illegible] శుంబ్బా శ్రీప్రజ్వరివి తత్కలం కృలశుగాలల
క్షినతరుమంగ్గ తాలకీతుపుమహాత్రాలమూర్తి గాభాలిమై క్రా [illegible] దవాండ్డవసి [illegible] మందాకి [illegible] తకయుడి [illegible] వహాఠ హ్రాలకీకె [illegible] గ [illegible] భూపాల కొటిమొగ్గల నుఱిల్లగలజదరుగు
డు వడనూరనిలగవిల్లానిల్లతల్లడప [illegible] దరణ క్రీడగలవి [illegible] రాజవతి జా చప్పునంప్పులు ॥ [illegible] రాజు [illegible] వలక [illegible] వప్పు [illegible] నా [illegible] మ [illegible] లవ [illegible] డదర
నిరాజుగలరాజు [illegible] బ్బుకొ ౧ [illegible] రాజు [illegible] వల్లు [illegible] ధరకా [illegible] నగు [illegible] శరవయు [illegible] ల్లు [illegible] నుకైత్తుకు [illegible] లంబదాల [illegible] వబ
లవమునా [illegible] రాజుకాల తాం [illegible] వంబ్బునకు [illegible] మూర్తి [illegible] రాజును [illegible] బాలి [illegible] మా [illegible] నెనమునయు [illegible] బ్బు [illegible] చెం
[illegible] రాయం [illegible] [illegible] బ్బు [illegible] వర్ణసాపురంపంబ్బు [illegible] బ్బునకన్నా [illegible] బ్బు [illegible] రాం [illegible] రా [illegible] వమున [illegible] కాం [illegible]

యురవణికి సెసరింప్పె। కాలుబలంబ్బులు వు। వుత్తుంగమాతంగమ్ము భటస్యందసంద్రోహంబ్బులపై బరవ్వ [illegible] మూత్తలువు। కరిఘటా [illegible] టసంబ్బు గావింప్పు రథశులువు। ఎదింయుదింయుసకేతనంబ్లు
బలంబ్బులుబాణ్బి సమ్మెగంబ్బు సంబింద్దరవంద్దరజేయుగజాం [illegible] మూలు వు। సగుముస్నిం శృఙ్ఖతియుంబ్బుముందరక్సుభి [illegible] బుధిదం [illegible] గుటకుం [illegible] యుట్రుపూవు శలరంబ్బుల్బు। రుమియు [illegible]
బిసకులంత్రక్షులి కాదులు ప్రవా [illegible] లెజాలంబ్బులుంబ్బులెప్పులెప్పు మిగులు దొండ్డవిశిఖంబ్బులు ముఖ [illegible] బహ్త్రిశదాకి సరస్సుత్తి సెంద్దిరు [illegible] గ [illegible] ంతాలంబ్బు [illegible] కాలంబ్బు
సురగరువలివడి బద్దిరంబు రుగు [illegible] కులసగంబ్బులంగ్రిగిణియు మసు। కరవాలభిండివాల గదాభల్లత్రిముఖంబ్బులగు। శస్త్రాస్త్రంబ్బు [illegible] లగుంభికుంభ తురంగముఖ [illegible]
దులవింయు ఛత్త్రుబ్ముల్నను। విధిధా చయుధ్వజమూతుల సైరలుహారివర [illegible] బ్బుల దావంబ్బుల [illegible] దారుణా [illegible] నా రేంబ్బు। రవిక్తతదారుణంబ్బుశియు యుంబలంగ్ర [illegible] యుదుసిసంర

ళ్ళుకే విరచ్చుబై చవరప్పర బాణమ్ము ప్రేకని ॥ ని ॥ విం ద్దాను విందుములగ్రందుగవిగకు [illegible] వి పాకవిధ్రుదా [illegible]

తాలగంగ్గజడియ హు। కను విందుం ఢతవిక్షి కడెవెలుచె। క్రైక్రియడి తఫ్రు రుగారం [illegible] ర రాబ [illegible]

శక్కి కవితియు త్తాన్నకుం వల। క్రి కె వక్షను లాం త్రి బుధు శతాం నకుల్రి ద్రువ [illegible]

తాం [illegible] రుప్పుకుం దా కన్న। కృకుకసరంభద్యుందయుద్యుంబ్బులు సిద్ధవారగబి వరులు [illegible]

కు క్రి లుడులుకుఫి కృచ్చిలుకుందలపజ। యుడకిడంగలయబిరంచు గ్రమంబ్బుకసంద్దజకయ్యుంబ్బు [illegible]

లు కాపాంబ్బు లుకచదం త్రే బ్బుకర దంచిప్పులు [illegible]

౨౫

రమేశ్వరం ... మన ... ంగ స్తువ శరంబులు వివశవశములు గురి ... అచలంబు భుం... ంబులు ంప్రు చలిత భూభాగుడగు ... ఘూర్ణిత ... ండు తల ...

ద్రుల ధ్రారుకత్తేర రయ్యం బరయ్య సు॥ సి॥ గర్వంబు మెరసి శిఖండి యశ్వత్థామ యెదిరె వాతెం ... బడమిలప్పు [illegible] ... ము శరాటింపు ... యు ధృవ దకొం దక దీవి శ్రారశరము తద్వక

... గళి తము దిశి భగదత్తుండు రకవిరాయమి పెను రవలింప్పు। కవి శరగగ కరే బ్బుఘుకె బాణయుగము ... ధీరత్వమున గ్రుభం గ్గి ... యు కెర ... యూధిశు డగు ... హాకత్రతిభుండు

క్రృభు డుదలపడి యుండెరు శితశములు పూరులు ధను వులు దు ... కృపాణధారణకా ... ములు ... అశ్త ... ంగ సుంగ్గా ... యు త్రు ... డుర్ దృపడుం

దున్న వట్టు యూగ ... వ కారవి ద్దరుకుగ్రక్షత్ర శ్చ ... త్రిరక్షిం ... రుణ ... గతా రి శ్రీవ్రశరపు ... తలభి ... ఘోరాత్ర మ స్పురణు ... ంబు ... ంపు ... ॥ ౨౦॥

మత్స్యసముజ్జ్వలుండు రభిమాని యుకైక విక్రమ దుర్జయు ధాముఖ్యుడు శ్రీ బంధుబంధుర్లమా [illegible] కావ్యప్రకరణంబులలో నామాత్యముగా గణుతిత మ
[illegible] రంబుధిరంబు శ్రీ వ్యంకట్రాయ కవిరచితంబైన పద్య [illegible] యురుపుకావ్యధరణి సాధుండు [illegible] పాదకటి శరభయంమ్ము। గుణ యు వర్తమాన కత
[illegible] ంయంగ్గం బ్బురంబున్ శ్రీ [illegible] యాత్రిగాని శత సరంబుతి బింద్యుదాకీ కౌ ప్రకట బలుండా [illegible] యుత కరుంయు గాన్ప కుటుంబు [illegible] సంపా [illegible] రమ్యగజ [illegible]
గ్రారాన్న కరసంప్ప్రా తా గాత్ర్యజి ద్దశుడగు శ్రుతబుమాముగజము। కావేకాంభాజకృవతిసుదక్షుండు। వారవీర వరు సుండారు స్త్రారభాగా। జాలము కళ్ళుండీరలు వంజాలక్రై॥
దు వక్రి తకవయు॥ గా॥ భిమకం దమూర్తి భుజంగ్గకం శుకా। నంత్తతికీర్తి [illegible] బలశావికరి [illegible] భవుం [illegible] త్తుడు బాహా బాంగర్వదళవం త్రశృంహాయు వుదార కారంత్యంత్తపమం
[illegible] మహామూర్తి

ధృష్టకేతు ... పూర్వప్రకారసంరక్షితంబ్బు ... చెప్పి ... బలంబ్బుల వారుసు బాంధవులు దూఱి వడిన వాటు సెప్పిరా ఇవగడు వారలకు। సంచకి ...
... సుత్రంబ్బు వాక్శేమి చెప్పి వారుసు। అప్పుడు గురుజనులయుం డంబ్బాటింప్రి ... యుంబ్బులు విశ్వస్త ... పురానింద్పును ... రజపిన। విశ్వ ధృతరాష్ట్రుం డిట్లు ఇంచెంగనే॥ మూడునగ ధర్మక్షేత్రము సేను
... మేపము నకర్ణ ... బూ ఇమన ... బలము పాండవసైన్యము ... సంజపుమా॥ వ॥ అ ... సంజ్జయుం డిట్లను ధురాష్ట్రుధకుండు పాండవవ్యూహంబ్బు ంగను ంగ్గాన ఇగురు
... రుకె కడకుం బాంయి॥ గాదూడు ... పూర్వనేదు శిష్యుండ్దు ద్రుపదసుతుండ మద్బ్రునె ... బాండ్దునుతుల నిన। బలుపును పుడు శౌర్యంబ్బుం బరగరందు। భీము నర్జునుబాలె డుబిరుదుమగంటు॥ వ॥ ౼॥
సాత్యకి విరాటుండు ద్రుపదుండు ... డు చేకితానుండు। కాశిరాజు। పురజిత్తుండు। కుంతిభోజుండు। శైబ్యుండు। యుధామన్యుండు। ఉత్తమౌజుండు। సహదేవుండు। వారలందరుంజాలుమా
... గూడి। ... మహారథులు ... సాటిసామర్థ్యంబ్బు ... బాలి మీరని। మనసేనలో ముఖ్యులం జెప్పెద। ఎవ్వరు ... ఆచార్యుం। ద్రుష్టద్యుమ్ను సెల్యుండు।

అరవు[illegible]ద్దరవ్వులు కుసుకు సంతోషించ్చు రపాడి। వాసుదేవుండు కౌంతేయులకుంగూడు చెపుదెంచ్చె। ౨ వ్విధంబ్బు ర్ధర్మరందనుండు కౌరవనియ్యంబ్బు విడవ। ౨ విచింపె దిక్కు మొగంబై యుట్టి[illegible]చెగని।

[illegible]ముకేం। మిమిగలయు జిత్తములగ్గ్లు। వారలె ప్పృరుగ్గెనిరవబ్బు కలయుం। అత్తవారిరాతంమ్ములయంతవారి। గాగబాపింతు కింతయు ంగౌరవము ౧౫। అ। రవి౨౯ పుత్రు రిడ్డుయిత్తుంకొసువప్పిదం

గలపి కావు సుమేకు వికిం బొంద్ద [illegible] వారిఖుండ్డు(వి) యంబంధి రపలు కులబలుకుట యేమ రతండుడుధు[illegible]దాధుల దుత్మిక్షితంబ్బులుగ్గనిం ధ్రుచు। కౌంత్తేయులగు గాంబ్బులంగ్గిం

౨౨ [illegible]ము। ౨ జసెరానమితంబ్బు గా౨ స్సా [illegible] గాలావంబ్బి సెలగంజ౨ ధర్మరంద్దసు బల[illegible]బ్బులంగలగక్కి। ర[illegible]కార్కొనవతాలి(వ్రు)జలు(వ్రు)జలు ప్రెంద్దరేర్చు క। అడయుటుండియుటు తంత్రం

గలసి రసంతుష్టాంతరంగుండగుచు। రయ్యున్నదిత్యరుండుయుతురకు రత్న్యవచారనమాచారంబ్బులం(బ్రు)మోదంబారరించ్చె। గన౪ రధము ఖాదికి జిసుదేంబ్బు వృధులక్సిం రవిమూర్ఖ బాణునాద్యేసులుతూ

[illegible] రవర్యేరములు। రెసంగ్గదివిముఖ్లో మ్మయి సురుషి ఠితవర్ణా। రెలమిదాదండ్ల తూగు రతులు ధ[illegible]ంబ్బు౪ ఠ౪ తదవసరంబ్బు రరత౨తంవ్యులు। [illegible]దక్కెటిదారయుధుం దమతమరధంబ్బు(లె)క్కించెను

ప్రాదియుద్ధానామై పఠించుచున్నరేంద్రపుత్రస్నేహమసారధంబ్బగుదజలగెమనుజాధరాణ౹౹వ౹౹ తదనంతరంబ్బు శత్రుసంప్రాప్తదశసమయంబ్బగుటయుం౹ గబద్ధ్యజుం [illegible] ద్దివంబ్బు పుష్పకా౨౹ గుం౹ం
[illegible] ంబ్రిబాణా [illegible] శ్మై౹ కౌడుకులంజూచి కృష్ణుతో౨ ఈ౨ం బి౹౹ గ౹౹ కౌరవలోకర౨ పుడిప్పావితా ఈ [illegible] కింగడంగుడు [illegible] దూబికారంగ్న పల్లయుక్రరదములక యుభయుస్సైంభ్యములక్షము౹ ౨
[illegible] ప్రాదిగారత్తు౨ [illegible] ముభయా౹౹ వు౹౹ అ౨ ఈ గుడాకేశుపలుకు పృష్టికేశుండ్డు౹ [illegible] ప్రముఖుంబై [illegible] ధరులంగణుగాను [illegible] తేరం గ్గు౨రధాత్తమంబ్బు౨ లిపియాత౨తా౨
[illegible] హ౨ ఈ కౌవరబలంబ్బు [illegible] జూడు [illegible] మన్న వుండ్డుర [illegible] ఘుర [illegible] బలంబ్బు [illegible] యందుకుం [illegible] దర సుతమాతులాదార్యులగు శిష్యజనం బ్బులకాలఖ కింబ్రు౹ పరమాకృపావేశం
బ్బునకన్నంతట [illegible] విష్ణాదిరిబ్బు౹ [illegible] ంద్ది౹ [illegible] ంద్దు ముగంబ్బుగరుం [illegible] గ్గా౨౹ దుర్ణదుదాండ్డు [illegible] డగుదుర్యోధనుడు బ్బురె౨ యుద్ధంబ్బున౨ రిత్తరు ష్టి౹ యూ [illegible] తెయ౨ పలికి వెండ్డియు౹౹ [illegible]

వికర్ణ ... దుశ్శాసనుండు చిత్రసేనుండు సుం మఱియు సుంబికేంద్రుర ధికులు వరులు గలరు । రాజశాస్త్ర కోవిదులు । వివిధయుద్ధ విశారదులు । వీరందరు సాక్షాత్ ... గాంబ్బు విభవ మఱియున్ ... భక్షురకా ... తంబైన
... యుద్ధం శౌర్యంబు చిదయోనిమధ్య ... తాను సున్నదించు । మారెల్లరు వలయునెడ నిరి । భక్షురకు కావలిగా వెలయుదురు । ... యుండల్లకాక ... యుత్తరగొప్ప నెమిశకనిశి యున్నడు మహావతికంబంబుసం
... బ్బుద్ధి వాంతరమ్ముండు ... దంబ్బును । శంఖంబు పూరించి ... ॥ తక్షణంబ మురవెందకరుంగల ధారలెల్ల నికింగా ... పూరించిరి వివిధ తూర్యనాదంబ్బు జలనిధి ... ంబ్బులు దిస
... కృష్ణార్జునులు పాంచజన్యంబు దేవదత్తంబ్బులు ... సిరు ... పాంత్రంబ్బు ... యుధిష్ఠిరుండు ... రంత్తవిజయంబ్బును । నకులసహదేవు
లు సుఘోష మణిపుష్పకంబ్బులును । పాంచాల విరాట సాత్యకి ధృష్టద్యుమ్న శిఖండి ద్రుపద ముఖ దండనాయకులు ... మతము శంఖంబ్బులు పూరించిరి ॥ కు ... తర్వగాంధారేయు

...వ్యులకు ... లభూతిలకి దుగెవ బా। లశ్రుత ఘాత్రు సూకుల గుల క్ష్మ యొమంత్యేడు దా౨ రాత్రి పా॥ వికి ... నపుర్రవలు చ।రిండు రెం ... జిరరిల విరి౨టు౨ధ

మి యు య్యదిరూ॥ శ॥ ... శము జి౨రత।త్తు లధర్గము లద్దకు ౨ష్టకింధర్మలకు గా॥ గలు । సుకుద। సంకరము ... రై గుడు రు౨రశ కూపం బ్బుల కు సూ॥ శ్రీ॥ ... బ్బు। శా యో

... వ్యులా భింజ్ఞ౨రక్షిల బుధ్రు ... లవేధ యిం ద్రిదాడనతి మ౨రధం బ్బు। మాదకూహ్సురంధ్ధబది ... యూవిరాసు దు॥ ... యుష్ఠిధం బ్బు౨ శాకసం ...

... మ౨సిం ద్దుషు। వితాదీ ... ష్ణలుండ్డుకు। వరముకరు॥ ... డ్డుకు ... శరాశరస రంబ్బులు విడు॥ కంన్రిరుదాని గశూర రకుంన్క్రు సమ్మతా బింభూవిదుధు సూదకుండతర౨కిల్లిరయి॥

॥శ॥ దేవుర ఖు ... వటి సుంద్రి యుబుదవేశువిశు ... ప్రవిపులయవింయు ఐదఫిం ... సుసద్దయుకు బ్వాం త్తం యుశ బ్బురగా॥ శ॥ ... శ కుదేయు బురేర యుయుధుటి షరము శేసు

శరని జనాభ బ ... వృధుశలజాడ ంగా। విరవిరబా ... యు మేశు ౨ జ వే ంత్ర్యకె జి...చ్చు కే ం ప్రేమ ంధైజిచరు తము గాదు గాం జ్ఞేవ ము ఇల్ల్య గశూర్య వ్రుగాలు అమె శు శిష్యుర

తకు జాలశిలలశి కేడు మహాంతు ... ఖికిదెఖకశార్య సౌఖ్యములు॥గా॥ యుష్మాకిగాగధ ... గి యనుఖము। గారెదము వారలందరు వెడివ ... ము లశధర్మములు శిల్ల బాధలు వేశ। కే యవ్రము

... ంతి కాదే॥ అ॥ తాతలమా మర్ల సుతులద ంత్రులశంకలద ... మ్మలగా గురు ... తము శిష్ట శాతి నఖ వర్గ ము దు వ్రుజిశ శురు ... దుర్గతివధి ంత్రు అబుడ ం యు దె తు

మురా ప్రతి ంచు శత్రుగాశె యుశముపిల్లాడ గూర్చు ... ఖ్యశవ్రూశె॥ శ॥ అకరబం ధ్రులజ ... యుక్త జబా ంధ్ర ... చు ప్రుజ ఖిబ శుచు శు ... ందికజచిఖ్రు ంద్దిదుదు ది। దిక్షి

... యుల్లభువరములు శు దెలు టి కిచరు। యుష్టి కృారశర్మ వెత్తి శా ... యు। వప్పుగగాం ... యు బి వారిమిబిసరే। మూరు శాం ... సేరబదూ॥ వా॥ = ౪ = ౧౮౯

వి ధి కి [illegible] ం త [illegible] ము [illegible] పాపి [illegible] । ంతిరాది దుష్ట [illegible] ంబులైరి । యతులైశ్వర్యవిభూతిసిద్ధు భవదియ్యంబైన రూపంబు సూచు । తలంపుత్రి ద
రాక్ష [illegible] వర్గంబులు । రాజ్యంబు [illegible] ంగ్రాంబును గజ్ఞా [illegible] ముతా । రాజ్యైశ్వర్యవిధంబులు గానగగనుచు పాపిద బ్రహ్మాణ్డమున్నుత్తిరి ।। ౧౮ ।। విదు
రుల [illegible] ంబారి [illegible] శత్రువి ధారి ।। తుమ ।। ౧౯ ।। యత్రికి ంతోంగ దివ్య ంతియుసంగ్రా । ంతిరాది శ్వేరి శుంత్రైర ంతి లక్ష్మీ [illegible] శ్వర
స్త్ర [illegible] [illegible] పాలకులంద్దు గావుర వాక్యమ్ము [illegible] ంద్దిగా దత్తిము హా మూర్తిం గ్గరు [illegible] ధ
రా [illegible] ము [illegible] ముకి శ్రీవి ।। ౨౦ ।। శ్రీ బ్రహ్మనివ ంయట్టిరి ంతియు ।। శివాంగదుని [illegible] హా ంబ్బు రంద్దును రాసుర గంధర్వులా [illegible] గా

...హు [illegible] ఖులు వారిం ద్రి ంచుతరికి [illegible] గాతిత్త [illegible] ంబులైక స్వకర్మా వలయుంబ్బుర వద [illegible]

[illegible] యెభావిత స్వర్గద్వారము నుంచు [illegible] త్ము తగగెయ్యమె క్షయము క్షయమ [illegible]

[illegible] కర్మశమము తాకె గలుగు శుశా॥ వ॥ అరిషవంయురద్దె [illegible]

౨౬ [illegible] యుండిబరికసాకె [illegible] సునడోత్తరంబులిబు। కం బ్రహాదశవాపుదూ॥ కే॥ వైరముకశులెబితింప్రుక। సార

[illegible] ॥ వ॥ [illegible] యుప్రధంబ్బుగ జెప్పురవికర్వ్య బను ముఖ తుం డైజగంన్నాథుం బట్లరింబు॥ వృ॥ అ

మూజనమూమూ౹ంబ్బురమున విష్ణుండవై శ్రీవ[illegible]ంప్పెలంయురదిదెదుగురుభిష్మదుశిల్లపులెసుండ్డవారు। రాచితంజప్రురవిరిరెల్లజయుంబ్రురవాడవగుటిరేకురమిత్ర[illegible]నా[illegible]ంవ్పుగంమ్ముగంమ్ములెం
మ్ము రాజ్యంమ్ము గెరొరుమరిరెవిరివ[illegible]ంర్మదితులమోద్భుగద్ధతిదకంరంబ్బులాగాంద్దివింయుద్దరంరెు॥౧౯॥ అంబ్బుడవమూరసూర్యచంద్రురలాది। వ్యహవి[illegible]ధతప్పం[illegible]రవవిశ్వ[illegible]
సంప్రవర్తనెకరుదవుశాశ్వితుండ్డ [illegible] నమ్మతుండ్డవువుంద్దబికొక్షరవు॥౧౮॥ రసురిరుంగ్గకెయూదవుడరగబుండ్డరిమ్మెరబావంచురంటిదరవుర [illegible] స్లాప[illegible]బ్బులుకెరరి[illegible]దూ
డుదుంద్డుదురిఫుడురు॥౧౧॥ మరి [illegible] యుపిన్కలులొకనామూశ్రుభంగులాదరింబ్రుతిరదినరంత్రవట్టు। తల్లిదంద్రులుతరెయులతపుదా। [illegible] మెల్లనైరింబ్రురట్లునహింత్పుతివలయు॥౯॥
అరబ్రాధనెరంబ్బుదినిబ్రాఘరంద్నువింద్దియు॥రట్లసురబ్రిష్టిపూర్వంబైరభవదివ్యరూపం శ్రీ బ్బుగసుంగ్గారబడంయుయబ్రూయాదంబ్బుసుబిట్టినూబిరవిక్షనంబ్బుసు। బ్రాదంయుబ్బ్వృధంయు

బ్బులు దాడ్డంధములుకుచు బోా। దము కంచు ప్రమదిరేకముచిగంట్టె । మరుదాదిభూమ్యులా రెకరంబ్బుదక్ప్రగదాద్యంబుదుధములుమాలావంబ్బరములు। పికన్నగారె వచ్చెరక జమెయిది రడుమ మొదలు తదియురఙంగ్న
రాడు। తెజ మప్రేడుంచుడె దివ్యమారెశబ్ద్యు క్రొతిచెలదుర్కెచక్కమంచిచ్చు। కళజగములకుకొవదెతరగా। మగుచరమగ్గంయు మావ[illegible]చుదశభూా। గగశవిగంతెరఖుంతెంచు। రగొనెత పూర్తిభవంత్తములుంబ్బెతాలదళా। వా।
చం[illegible]ద్యార్ణలులాచరెంబ్బులుగా[illegible] [illegible] ఈబ్బారరాలెంబ్బురెశమ్ముఖ లెబ్బులు[illegible]బ్రజ్జవింత్రుచుంకైరెయుదిశెలబ్రురుద్రా[illegible]త్న్రమరుద్ర్యనుపులుప్రేశలినం [illegible] ప్రిదరు। గంఘుంబ్బురెవచ్చుమహామ కులు।

౨౭ సంస్కృతింప్రుదరు। సిద్ధనావ్యవయు [illegible] ప్రురులువెరగంబ్బవిక్షంటుదరు। యిబ్బదివ్యారుంబ్బగుభవదియ్యరూపంబ్బు గతుంగ్గాారెరా క్కువిజ్ఞాంత్తిఖిడ [illegible] మిప్రత్తిందూవిసుఖెంబ్బువడెంయుద్రిరకబి
కవ్విచెడియు [illegible] ణక్కూాతి। ప్రపంచ్చుండవగ[illegible]రెంచ్చువ[illegible]ప్పుమూా। వ్వు। అచువిజ్ఞ్యాలటువ్వరెముఖముల [illegible] ధాత్రుతా(ప్ప)ప్రజంబ్బుశుభిఖ్యాదులు। దెనంగ్గలుగుశిభూావాల్లుతాకంబ్బుగ్ర [illegible] బ్బుదూత్రి
గరుచెాను జజ్జవెంచుప్వరి [illegible] యురెశంక్క చెబ్బిదురెంచ్చుభూాంరకరుగ్రికాయుత్తబత్తుంబ్డ్డెరె। వ। అరవుంద్దుశప్పురమెష్వ్రురుంద్దు। ంశింశులాకక్ష [illegible] లుంద్దు। రబ్బాబు [illegible]

యువిధ ంబున బాధునకు కు ఖశిష్ట దర్పంబున వలనబుష్టినదాత్మ ంతం బంత్రగ్రతం బునిని మునను కశము వాటి వివేకంబున కుజివగ్గలింబి కృష్ణుంబగుం హ్రుతరజాన ంబు పదిశింబి తిదని
జేపంన్ని కొని నికటు నూడంబుమెనకల్లుబ్రవర్తింపు మెను కలుకు బలకి యంత్రకంట్టి శుబరమరతూ న్నం బాక్షటిని ప్లుదవిశుమని యుతనికి ట్లని యిం గి త్రంమ్మ శానిని స్పృహకశోక ల్లుకముల యవడల విని
విక్రమంబు గూన క్షింకం ద్ధశరణ ముగ రాత్రు యిం పు మున కలదు రితమ్ములకు దాలనంత్తుని ంన్నుబ్రమోదం డుంద యిప్పురమూ కాలమ్మ ంబునని కొని యుతియుదవ ముకి
కదిన భయ భక్తులగలిని రాకు భక్తుంద్రై నక్షు యు నిపు గుడ్డైన వానికింబ్రయుమునరెరుగంవ్రు వలదు భిష్టవారిల కుశు మ అనిపింగి యు త్తుంక్షమికాక్షుండు రాజిప్పునవి
త్రిష్ణగాదాకర్ణంబ్రవిని యుబాకన యూరూం బంతయుబాశని యు నవుండ్డునబూనశు డు యూ యూహతమంబు దాధితుబిముష్టినిద్రుప్రవృత్తి వితనం దిహు దకితిగాధవని విష్ణుమహిమ తిగా
యుబోధనం మ్మాహరా యూమయు స్థిరము నవిస్థితిబాంధ్ధితి నర్పులోకనిర్బ్బ హూవిశోదనివిమతి వాక్యు వయు బరపూనిల్లిబద కుశ వ అనిపవికింయుప్పుశమ పురుషునకు

సం బుష్టి యుం గ్రే యుడై శాంతి సామాన్యకారణంబుగ్రైకొని విరాకారుణాం ప్రాగంబుశి యుమ్మాద॥ అపుడుదయాధ్గాని తత్వం బగు నీశ్వరమీశ్వరుం డాకించితి క్లిశుండవమా చరింపు
౨గ మూదాన్యయుంబు బూరవింపు కాల[illegible]ాదశఘమదయ్య దివ్యవరమాకృతిబీల్గ్రంచికభక్తిభావమున దాముదిని జవవర్గమూగారదుశీలు జూపితి శ్రీవ౺ రకుప్పాదయువ్యర్థం
బాంద్దైల॥ మూదత్వంబు దిబి విగతభయుండదై నంప్రతదితసంద్దైగంమ్ము॥ లేంమ్ము రజప్పుభూశ్రీప్రకాగంబునందాల్పినం గశుంగాం రకాంత్రియుం జ్ఞాసా
మ్మరూపంబు సూక్ష చిత రత్వం బ్బుబాంద్దతి ప్రకృతిస్తుండదైతి॥ రవిలు రవయు॥ వాసుదేవుండుమ త్తర్మవరుండదశు॥ మద్భక్తుండుప నైశవాళ్లికి రంస్తుబడయువస్తు రరియు
తరి రా శ్రీ బంధు॥ ౧౹॥ అతడు మరింపు [illegible] క్షూవిదత్వ ర్వయుమూక తరకిసుంధిద్ధమగురత్తిదారల్ల రంత్మకూత్మరదుగరత్వంత్రకరుగాతాం॥ త్రిరియుజేప్పుమ్మాదయునం ప్రవితమా[illegible]గాదది = ౧౭.

గాంగ్గేయుండును దాలుతగల నంగ్గె తుశాభా భరాముంబ్బుగుదు। సుదామగతిఁ గేవినిశంగపుంగ్గా౨॥ అ॥ వాండ్సన్నాలనండ్డపులు పావ౨ముండ్భగరిని యుష్ఠు భష్యుండ్డు గాంశ్మొనచిపు హాతికం బ
కతిగాంగ్గె ద్రొణి। యెవుండ్డంయెవుండ్డ కణంగ్గనిరదము యుబ్బునెకుబ్బునిరం శృసంశృవి। దండ్డము భాంగ్గముతో। తృగావితారము గాగా౨౨ద్భికారువే। వృకవెగ్గింబ్బుగమేయంబ్బురా॥ క॥ = ॥
ఘునతరఘుజర్ద్వపులుసు। ఘురఘిత ము బలంబ్బుదూటుకత్తిడు తూర్య। స్వరములంచుంగబలింపుపు౨లతరయొప్పుసింహ్వారాదమడరించెల్లుదిశ॥ ... ప్లుప్రతిభటమాతాంగ్గములతు
తురంగ్గమంబ్బులగుండ్డియల వింయుశందండబిభ్రుగా। యూధ్భుగదు। భుమునిశరౌబిభ్రుగడు। ఞ్ణానిశుండ్డుశుండ్డుపు। దుర్ముఖుండ్డుపుడు త్రమాండ్డుశు। దుర్మర్షణుండ్డుశు।
వివింశ్శతియుండును। హ్రుఘశెనుండ్డుశు। చిత్రసెనుండ్డుచు। ఋరుమిత్రుండ్డుశు। ప్రదర్షణుండుశు। ధుర్యాధనుబాహ్లికి ... ౨౦॥ క॥ వృద్ధద్యుతులైనవలుసు ద్రుష్టదుం

౨౯

సప్తర్షికంబులుగాగాన్పాంగ్నదింద ప్రాగమంబులుదిశాపాంధునంబు త్రేతాధునం ద్వాపరాయుధుంజ [illegible] సంబులు [illegible] యుశ్లిశ ఇచురు కంతిశ్వర [illegible] మున గశ్వరుం జేశా
రాశరుచారుబులంబిలె కృష్ణార్జునులయధ్భుతవు ఇవసంవాదంబు విశుతను మహాంకోగంధ్రవాదయావంద రు [illegible] రంబు గనుడశువాత్రభూతుం జేశివుం [illegible]
భావులనంభాష్యగాంబులు శిష్టి రూపు మహా యాకారంబుశుందలంబు మద్రిరువుంద్దును శుండుదుమ [illegible] దశ్వరి తుండు శ్రీస్తుం [illegible] డుధధ
వేయ్యుంబిర్జునుం ద్దదిచటి ఉ రధువిజయంబుల విధము శి విభూతి త్యంబులగు వి రాత బంధు అత్రృతరాష్ట్రుం దిల్లుంబు [illegible] యుద్ధము శాం తమైన్యాస్త్రసలరా
రంగ్నవిభీకురువాంద్దవులం ద్విప్వరుము గనకరణా ఖ్యధశూల్లశు జవిరిగంప్పు తగవు [illegible]
శై యాగ్రహాంబు బశు వ్రకదాగ్ర ర్యతు దర్మముండ్ల దు ఖ్యషుండు వు ఏ లుడు గురుస్సైంవబ్బులు శంఖుభిరిమృదంగా వివృ బులు [illegible]

మునిశ । దిష్టిర ధగజ మా యు భట వృధుంబ దీటులు । గజబల క్షుణ్ణ నంగ్గర క్కి తి తలము శ । విశచిర శిశ యు తాలు దాకు శవుడు ॥ మ ॥ శరిఘుంట్టా శదీయు స్ట్వంబ్బులు దురంగ న్నిత భూపాల కా । త్రిర కాదం

బ్బులు భ్రాతి పంజిన టు గంఘు టూత్క రావంబ్బులుర్ । ధరగి భాగ శ భూంత్తరిం బడరిం యుద్ధ తూర్య రావ ధ్వ శ । స్ఫురణం । మిము యుం దాప శ వి మేశ ల్ । భూపాల దూ రాము నొ ॥ తదీ శంత్తరంబ్బా ॥ క ॥ ౬ ॥ ౧ ॥

కరి కర శి కర తురగ గా । త్ర రలాలా జాలర క్త దాదా పటవి । వరిక్షుక్తం జైసం । గ్గర ధర ణీ రజము నంగ్గ శ ద్భూతంబౌల రార శు ॥ శ్శు కురు వారి ద్దవన్నిం శుం బ్బుల । దారల డంయూల

ము ల । యిటు పుతూమ రయు నము । ద్భుర వీర ధ్వజ ములు బారి బిరి కార్య గ్స్ప్రాత్ర మూత్తి స్వర క్రీ యు శు ॥ ౫ ॥ అష్ట యు డ ॥ మూతం బ్రభవ త్తుతు శ కు గొమో దమొ దవంగ డంగ్గి

స్ర శమి గవి ప్ర । ద్యుత పుడు శ భాము ద్య । క్షితుం డై శట్లు బిలుంగ్గి భరుము త్తి ॥ అష్ట మురశి రా ౧ ॥ ౬౦ ॥ దా భట్టు గ గు నారావసంగ్గ । దు స్ఫూ జనాతది వదత్తరవ శాభి తుడై

మ్ము౦డువుగడ౦గ్గదా౽నాభద్రు౦డు ౯౦। మాద్యద్భుతిగవయు౦డు౽। కాదాన్యగతద్రావువసుతూత్తరమదరశు॥వ॥ [illegible] తా॥ వక్రు౽ఖుంబ్బుగ్గీసవాలంతువులుటక్షేబులాపవు
నం బబ్బులిగుకా౽శ్వవిశులత్రైగు రింగ్గి [illegible] రకష్ప వితాశవర్ణం బబ్బిసుశ్రగ్గన్ని ప్రసాశం బబ్బులగుక్ష్మా నాశంబబ్బి శ్రావాలంగబ్బి రబ్బిలాంతకాం దాన్నికల్లవుర కు॥ కుచ్చి ప్రదవి లామంచ్ని లామిలిలకుతెలు। రక్రైరు
చ్చుర చిత్రంచ్చులయుం డిశ్శద్విజి [illegible] ఱితాకంణ్జాదిత్తనవత్రుంబుకుతులువులంచబరంద్దిశులకుంకు పకంగ్గరాంకుకుప్పదవదిధురాబ్ధవుడుంక్రు [illegible] దుద్దైతరుమంగ్గదర్పకంద్దవుడుజయా। స్వద
౨౦ ముగబుదికాలువగబి। త్రిదుగగశు౦డాం౦త్తిదాశిశుభయుబలంబ్బులు॥ స॥ కవ్రాటిరిణువుకమలావబంబ్బుంబ్బురాహుమండలముశురమణగప్పి। తల్లశిర [illegible] శాఖల్లసంగ్రామరంగముర కు౦। దగ
ద్విలుకట్ట యుటు। బదరకాంత్తలంనులకలంనంద్దుకిం ద్దూబి। యులులపైవృభుడిర శురకి రింప్పు। రడదివప్పు౽ దా౦శ్శ్నువమరుడిశాబత్తితలముర గక౦ భుతగటుపదిబా। దాండ్లవాశికముశుగురుబల

ఖండునహాదెవుండాడకడరి। మెరుగువారలం మ్ములెశకయురకయాతం। హక్తియుసుమగుబ్బరద్యముంచెంబ్బు। చుత్రసారభత్ర పొల్బుంయాభ్రుదెప్పుగం॥మ॥నరభసషేయుభక్తి
రుడుశల్యుండాంక్కడుశాతండంమ్మహేశ్వరుమహాంయ్యనాథుమంవారణద్రుంబ్బుంశిశెంద్డువిల్లుభకరతరశిఖ్ఖులల [illegible] మ్మునకాంఢ్రవాలుజుం।దలబలవయుగ్మదకవేడశాతశేషం
గురిశకశితాన్తముల॥గ॥నిగ॥ ంచెబిద్రుక్షుద్యుమ్ముండిడిరధ్రాపుటు।కడవరికకవలలశాతడంశ [illegible] ముతిఖండముత్గాజిసికొ శాచకిముకశమెకధిరాకవిలోఅఫినచయిదూహా
రాలుగుంశతేబాణములం బా ంబ్రాలనుతేనెడు(కంఠశజుకేవమాగధసుహాదివుండ్లు।భూవిశ్రవసుదాకిభుజశిఖరము।మెరుగుటంమ్ము శఝుంబ్బుకేయురుకంచితేడు।తాంగంచు
రముగ్రశరముకవ్రుంచ్యుజెశ।వారవిచువరుపృత్తుండ్డువానవుండ్డుపొతెల్లురిరిక్రకయిభ్రిగద్ద [illegible] ండ్లు॥గ॥దుష్ట [illegible] ండ్డుగారపొత్తుష్టుదిక।బాంష్ట్లకలంమాణ్ణించుతిప్రబాణకవ

౧౧

శాటుకగానవజాతనేత్రపుత్రికెవార్చెద రాత్రమవెలదాకి। కత్తుల్యజిత్రకాద్రముంచ్యి బహుళగ్రమామ్రగనాగ...బ్బులగగ॥ తరమిగాన్యకగ్రతపర్ధదాక కతడు। కెబమూశ్చా కకొరుమెశుబూబియెుభ్రా।
ముగులమోదుగమూశులపెగుదిగాంగ। కదరిమూశ్చాకరిండువాలంఖుగముల॥౧౫॥ మదముశజారడి ...కభిమంచ్చుడుదా...బృహాబిలుంబిబరికడం గ్నిగ్నూతుబడకసహాయుంబ్బుజుంభ్రుఙ్రా
త్రంగిం(భు)డవగమాధర్నసూకుం డుమయొుగ్రతకఖ్లకొటిసి కోతకంబ్బుదు౨మిబిల్లుద్రొంబ్బుశరపూ౨తిగాత్య౨జిటిరాతకి॥౧౬॥ ఖమిమ్మైకుగ్రముక మకభీమడలుకి। యుడకి యుకమ్లకిము
మ్యులంయ్నన్రశ్ను। కొశలంబ్బులుగూ డకికజముతెక। కబ్రిరుపుకంబిసికలు విద్రువంబ్రిగసగవికమెకకులు౨...దు...సుం। డత్యుగ్రబాణచయు ంబ్బు(భి)బిబి। కక్షుమారుడుదరహాసాల్లి
రావుదెభలమ్ముకటతకయుల్లతు౨మి।ంకిడ్రికె౨రువదియిచెతూపులమడరింపురయుమెకకతడుకెండ్లు। విల్లిత్తి కరవిగ...తకంత్రంత్రకదరమిపాండ్లవృకికతకముద్రొంబ్రి। దుమ్ము

డింతెరదురై యుడు వారుకు। విరవశ తేరకిప్పుడిమ వద్రు రసు వారుకు। వృకోదరుండు విష్వ ద్పుండ్డుకుం గవలు నానాభద్రుండ్డుకు సాత్యకి విరాటయు। ద్రుపద ధృష్టద్యుం మ్నులు శిఖండియుఘ టోత్కచుడు గలుగం దరరిం
త్రయోపులంయుకు వారుకు। ధర్మరాజందఱుం డ్డుభి రుండ్డుగాడిమి తలంపు రవ్వప్రిశోంయుకు వారుకు। మరియు క్షత్రకుల్కా రంబ్బు రంబలు కు వారుకై యుండ్డరి। వార డ్డస్త్రైర కులు మారధశూర్ డ్డ।గురవిప్ప
౨౦ పోరాధుండు రదిరందను తాలోత్తరు వాడతండు రతర రైభంగ్గి నంస్త్రారం బ్బు। మాధవధకుంజ్ఞయు మెరుబలు కువార్లు మారుతనుతుండు మాద్రినుతు లు శురెత్తిరంగ్గురమాటలాడ
మిటికిప్పుధరిబ్బురె దాడం గ్గిరకుదు వగుటవెం డియుడి। వివిధవనరముఖరులగుదుని డ్డరి। రంయ్యుధిష్ఠిరుండ్డుకు నేము దృతరాష్ట్రయుధులు భీములంబైరకురు వ్యూహంబ్బు దరని బతావు హుబాలికిం
బాయు తత్వె దంబ్బు లకుం బ్రుగ్గమంబ్బు సెసి। రవిరయుంబ్బు గాతరకిట్లు రంతె॥ క॥ అరఘు రేడబ్బురయు రశెయు వాడిశైముం క్రశుజ్జ గారగరంప్రగరంగ। రెంమ్మివప్పుక్షాదర వాతదివరబుద్ధశ్రీ

చెఱకెంచుకు నగరగెలుతు॥ సా॥ అంతవిరాటుం డగ్గలియుం డకథాంబవిను చెవుడి కతకిన నాపమితు। వ్బ్రతిమలయ్యెవైరులు రణ్జేంవుమదిగాక యుశుపరమెద్దియిపె నడుగు మునుగానవెంయు దానక్కెండుడక్కం గ్గనాప్రదు
ధర్మసుతుడు। రారాజు పక్కమ్మెరణము శెంయు మురాకు హాతమగు కార్యంబ్బు మతిదలర వు॥ మనరయ్యక నాకయుట నతెలం ప్పెము। యునర భుష్మ తాడనతండున గ్నా। హారని బ్బువిధ [illegible] మున బాంధ్దంప్పు మేసుట యు। ధర్మ తాపుభం
డగుదు నాంతరవుండూ॥ శే॥ నరుమార్కా నయునగెలుపగనెనమిత్తులకురనిదయసుడు నట్లిగుతిగిదా। నపుర తిగెదనె కుంతి। తరయుం డ్డకులుకుటయెదనితా మహూడు గ్రవశూ॥ ఉ॥ ఘటవికంబ్బు నతమనవు
సుబ్రనరుగిరుగిం ప్పెవె జిరకా। దత్తతరం బ్బు వ్వె వితిలితతురగంబ్బు కంగదక్కినతవిష్టర యూం యు బుచిడ భాసినగాసవధం వ్బుబాల। దత్తష్టనతిగు మిప్పరుల యంత్రక కాలము గాదు దానకి నా॥ =॥ ✓
తం [illegible] రంగ్గెకితెంట్టడుగారా కయుఖ డ్డుకెతిము దంబ్బున బ్రగమిల్లి యతనవా క్య। ముఖుడుదల నతకానక వాడగు నప్పితామ హ్మా నవిదుకా నదనధర్మసుతుండ్డా॥ వ॥ కృష్ణార్జునాదులు పు। భిమష్టినకవ

౧౯

భ ... శ్చితశత్రుశ్శ్రీమా। అననమయంబ్బుతిశిరాననమయంబ్బురా॥క॥ వెలినాయలకేవ్వా ... బలములటెనెకటికొరాకటుపల్లవపుణ్యు। ... వవగలవ

కేములం పెంరు। రక్షులతరంబిశేనమ ... సముద్రైర్యములశూ॥క॥ అతరింసురఖచరాదులభక్తములకుజాము విడబడుముడపడగా। సెత్తురుపుర రుదిరగులు। యుత్తముని విరులం దాకశూకంప్ప

గశూ॥గ॥ సమరకౌతుకి యె ... జాతశత్రు। యెపుమంగలెడు మైమరుపూన్బియాం యుధ్ధములతాడిగూడం దశయరదసుశచెట్టి। యు। కుడ ... నిపారంప్పైకరంబ్బులు ...

భుష్ము రదిన సుంజ్ఞశుచుంకంగెళుంగ్లా రయంమ్మహిపల్లభుతంమ్ములు శుకారిసాత్యకులు శుంబరమాప్తులగుధరనీశులు నాతశిబెరా పృతంబిరుంగ్లమిను తలపడుని। తేంబ్బులతాడి। పాపూరంబ్బులు

... ॥సి॥ యెమెల్లకుంఢరవిట్లూం ట్టింగాల్లదరిగుమ రికిగతమిద్దింకిశె్ను। మంన్డిరవగరప్పైసంన్నాహ మంత్తంయు శెడవెంబ్రి శెడియ ... యెంట్టులూకొ్ణ్ణా। వృలంది

రఘువదనంగ్రవణాతి మహ్మలు దాఙ్బురెజనతిమినఁ దద్దమొక్కా॥ యదవంభూదాటి కు రదరేరనాలి వృథ్వీవిభ్రాజం బాలుబుజలుబుక్కా। యుదిక్రమంబ్బురె యంమ్మరుత్తె [illegible] విజయురకుల నమద్రివ
లడుంగ భూరాఘుడాక। బలు కుబలుకక యురుగంగ్గకుద్ధరాభుం। డక్షమారుల తారిరభులరిదిరేగుచు॥ వా॥ యుతని తలకుప్పిరిదంగ్గతి। రతండ్డు భిష్మద్రోణకృపశల్యుల కురరమస్కరిం(చి)ద్రుపదారల దాతరకుగాతుంచి
భంజద్దరంబ్బు శిరయుమాడు గా [illegible] బ్బు భారయుడు। పెద్దలయ కుఙ్జంగారకంయోవ్వంబ్బు శిశిరజయంబ్బు గురుదక్షయద్రుబ్బురయూర్యులు సేవుదురుగా వృ [illegible] శకా సుకర్ణం [illegible] బ్బ్రాదరింప్పు టమి లేకా
కయరేక। యుజాతశత్రు వెరుకరవ్వుడ [illegible] రికర ద్వారలు వలుకులు ఱరిరెబిల। తక్కిరవారలు వెరగుపడ బి ప్రద [illegible] బ్బులపంద్దంబ్బులే యూడుదుండ్రి రి। శ్రీ [illegible] శులు శుభి మునిరుం [illegible] ఖం [illegible]
[illegible] గాంత్రెరయూర్గ్రఖుండ్డుగా త్రై [illegible] గ్రబు ండ్డుగాంగ్గెయు తెరుపిరంబ్బు వంగా రవస్రైం రవంబ్బు జరంబ్బులే పుమికవి। మొదలెత్తి కరుంగ్గా రెరంయుచ్చ వనరంబ్బురంద్దవించె [illegible] వు లు [illegible] అలశం

అనఘ ధృతరాష్ట్రుం డప్పుడు పాండ్డవకౌరవబలంబులలోం గ్రొయ్యదియ్యబ్బు గలిగి యేయుం డ్డెన [illegible] యు ననిన సంజ్జయుం డతనిక్కిట్లనియె॥ కం॥ [illegible] బలములు ఖ్యాతవారలు [illegible]

కే[illegible]ట్టవాల శుకర్ణ మునిగింబెయుం గ్రొడ్డా ం ద్దకాంగ్గు శుభ్రులు॥ వ॥ ం ద్దన్నితిసెప్పిరప్పుడు జగతి [illegible] అనివెం ద్దియు॥ కం॥ ఆరి [illegible] లం బ్బులంయుం దుర్గం దారంబ్బె యయుంక్క[illegible]యు

ఉదో [illegible] పాండు క్కార తుఫ్ట [illegible] తు బలము శర॥ రారాయణు లు శకి [illegible] కాకుం జూడమూ॥ కం॥ బల సిష్టి వారి దంత్తి ఘుటల మదముల రాహు వెట్టుట యయుం గారవ [illegible] కలం [illegible] కుం

గలి మద ధ్వారలు దానికర్ణ బాల యయు మధుకరములు బ్బుదం స్తా॥ గ॥ అధిపు యయుం డ్డుగయ్యుం బ్బుపే డుయు తేం పుపదలకవి భవంబ్బు పింపు మెరశి సాహసాహసు వబ్బు శబం ద్దవము శకు [illegible] ల

[illegible] డవి యయులకు పాదం యయు॥ వ॥ అట్లయడం బ్రుశ్నా [illegible] లు పాం బ్బు జం శుదేవ దం త్తంబ్బులు పూరింబ్బురా॥ కం॥ ఆ శ్వాదము విశాం ద్దవు సెశలలరి [illegible] రాష్ట్రు సేనాగతం మెం

...మరు ...రంగవిష్ణు రత్రకారవ వ్యూవమా మునశూ॥ వ॥ మరి యుశ్శిక దుర్గామాత్రంబులు వృష్టి వృష్టికిలత కష్టదేవ తుండ్రేశు। గురుం డు సూగురు సుంద్రుండు... ద్రవులు గంధంబు
నీ కుపెడలు నవుడు। పాండ్రవులకు జయము బయ్యడమ మెఱుపు। వెడలు దురద యలుఱ్లుండ్రే। నయ్యా భుభసూచకంబులకు ధాత్రరాష్ట్రులు తలంక్కి కేతూర్యంబులు ఘోరయింప్పు నయోదించు చరణ॥
॥వృ॥ అప్పుడురెండుప్లైన్యము ... లు సా సావకి విశ్వసుత్రు హిం బ్రుపేలా ప్పుజె యొద్దుత్రి లంగ్గి యుఖుల సముదతి బ్రాల్పుంగండాం తపెదం దము ... ఆదట్టు యుగాంత్య కాల భరితత్ప్రము
సెం దివర వ్వరా కృతుడా గవ్వ రెదుమ ... సం బు ధంయుగంబ్బు మహాగ్ర తంగ్రి గి శ్రీయుసూ॥ వ॥ తద వసరంబ్బు కిసు...యబలంబ్బు వారు కొం॥ చ॥ ... బవరముశి యుయు ...ం...
ముడికెగబల్లు మండ్రగా నవిరంయ ... వ్రతిమ్మై పలవదాయుధ మాచ్చుటదా కిపడం। గ్గెదు వ్వబడిరక్క దూలలంగ్గి నసుదాబలమెది భయంబ్బు వ్వెండ్రిక ... గతివియుగబరు వ్పాయి నసుగాడ్డు వధిం

[illegible]గవు। ధవిజు[illegible]క్షై యుం ర్ణవు। శవలిగరే యవ్వరిడి యొప్పుచురా। యి[illegible]రె మణిరం[illegible]విపుంగ్దినంత్రం ర్ణశర[illegible]తారెం దన[illegible]యొరె[illegible] విబంపు మ

[illegible]ండ్డు ద్రుపదాత్మజుని రేదలాఖు మెర। ఘనతరవ్యూహమేరెంపు బకుచుటయుశూ[illegible]ఆ[illegible]ంమ్ముండుగల[illegible]హరిబ్బుమ వేగిరయ్యదలవ్వొ[illegible]ంబ్బురెండ్లకా

[illegible]గంబ్బురె అ[illegible]త్రుబ్బ[illegible] సుమారశ కులసహాదివనహితంబ్బుగాభమరిశ పంచ[illegible]వితు[illegible]డి శిలిబి। దమతను బంధు[illegible]లకులంబ్బులం బ్బులను నుబలుపుతాడి[illegible]లుగ్గం

[illegible]సాత్వకసమేత[illegible]మత్తు కాంబ్బులపతులుదక్షిణోత్తరభాగంబ్బులశిబిరి[illegible]డుపారశకగాండ్లగేమ పొంగజరాజతారా[illegible]జు రధారూఢుండై ధవళఛత్రచామరంబ్బులుమెరం[illegible]

ద్రువ[illegible]రబ్బులి కురే[illegible]బ్బురజాంబ్బుద్దంబ్బులానుంగ్గుచుధ్వజంరూఢిరవ్వదంబ్బులాదరించ్చుచుండ్డె। శత్రుమ ముందరం బురంద్దరరండ్డరె। నంరక్షితుండై శిఖండ్డిగాండ్గెం[illegible]శకుంగస్టి మురళిలిబి

గండు మిగిలించెను ౫|| పరభాగను వెంటనే మాగధసహా దివ్యదృష్టికి తులపద్మాంభవి జృంభణం బ్బురంబావి బరిబింబ్బి దంబ్బురంబారు భాషణంబై|| క|| అరదములు దివ్యులు ంకతి గరులు నిరుప హారులు మదకరులు

సు [illegible] సముద్రము గ్రసిత్ర [illegible] లుగిగా| శరఖగతికి దాండు పుత్రు స్వైర్యంబాష్పు శూ|| క|| వృభ ంచు బలవిష్ట కతు| ప్రభలుగ గి క్షుర బికురుధరా వల్లభునకు భ ంచుం క్షరమై [illegible] భవకృబి ధృజము

[illegible] గ్గె బ్రకటన్ను రిర శూ|| గ|| అ రుబు ములు శుకితంబ్బులు రకితములు శు| నైరంచుటి జాడులతో దారలం ద్దుకొం ద్దు| శాలలొకం చూ [illegible] ంబాతులబాలి బాలి చెరిసం గ్గుటి

[illegible] మాటలాకసముము ద్దా|| గ|| కాంక్షి భూములబలములుంగు రుక్రపాలు పాం ద్ది బ్రల [illegible] ంక్షి భూములబలము [illegible] పాంచుతై కా ంక్షి భూములబలములు [illegible] దిక్కు

[illegible] ంద్దునదిర [illegible] పంచు ఖిశా|| శావృశా|| శ|| బాలురుప్పధులు దర్శం గ్గ| వావి ం [illegible] ంగలవ్వ [illegible] పవర్గము విజయ [illegible] లత దిం [illegible] బలంబ్బులూ|| వ||

[illegible]బ్బులేవిట్లం[illegible] | దూర్వముగ ంబై కారవులుం క్షత్రకటకీదురుగా రెబి | యల్లవా[illegible]ంబ్బులు త్ర[illegible]యంబ్బురకాలదవిట్ట[illegible]సుదుంబూబి | య[illegible]లు[illegible]ంబు[illegible]గళ్లిం ప్రహారమ
[illegible]ంగారె మకమూరణంబ్బురధ రణిరాజ్యంబ్బుప్పుడగిదముంద్దె | భూజ్యంబ్బుగు రాకలాకెవాగధబ్బుగరె యుదముండె | [illegible]ల్లరెప్తుయుంబ్బురా కలకొం క్షులకెలువుండ్డైకుఅకక[illegible]వారలుధ
[illegible]ంతంబ్బుగు వివిధవారవ్యం బ్బులర్ంప్రతిగెలుకిబి | రజకంఖ్బంబ్బులు పూరింబ్బ్రు | తయుతమవలరంబ్బులారెకింబ్బ రెకిజ్జరకుతంయుం | దకరువి బ్బురకు జివ్వంబ్బులుం బుర్ప్తు ధలకపూర్ణకస్తు
[illegible]తొకు | వారులక[illegible]ప్పుడుం డ్డై | క | అరెకవిరె రెయూంబ్బుకి యుంజ్ఞు | మకము రగడుబిద్ద విరెమూ[illegible]గుంత్రతకియులు కాంబ్బుంబ్బు యవు కు | రకుమూరెం ప్పుకె కడదర్ఘు[illegible]యు[illegible]
[illegible] | వ | అకు[illegible]యునంర యుకదయుకుబెప్పిదవిసు మకు[illegible]స్తుతరెతారెట్లరె [illegible]కు | కగాంత్రింయూగ్రజుండ్డు కురుబలంబ్బుగళుంగ్గారె | కాండ్డాకవింక్షై విప్పబ్బురాలొంకింబ్బు | ద | ఘురమ్మై దాయయుంత్ర

యు విభావనసెంచుగు చూచి కిందు। కాంతలవు తాలకితల ముదగ్రతేముండ్ల జలల్రెం జూచితే। యనవుడు పింక్షవ్వలని యంక్ష మొగంబులు గూచినైతలబలు మాతలాడకు కడచి గగనెల్ల కయు త్స్య
తశూ॥ అనుమ [illegible] ల్లి యింకె॥ చ॥ మొనవరుడై నారదుడు ముంజ్రెకయిపుడు సెప్పినర్త నా। కలుగువారలబ్బబలసెంచుముగల్లెయిలాగాంచ్రమై। నకు విపు శారగెల్లు [illegible] కు గురుంచ్ను సుదివ
దే। తల యుండ్లనెప్పుడలాబార [illegible] ంగ్గదాశుబిరాశరశూసుడుగ్గెంగ్రుబశూ॥ వ॥ అదింకె ట్లుండెన మాసుపుశక్తిసముదామంబులు గుభిథుగదావి [illegible] కూరంబులు విరిదుస్నూహంబులు దృష్టదుష్క
రిత్తృముఖవాంబ్ర్యులవర్గం [illegible] బకగ్గని విక్రమంబులు విరాట శంఖముఖమాధ్వకరంబుల [illegible] యుక్షరంబులు సాత్వకి [illegible] యూదవళీహా [illegible] బులు భవజ్ఞమావహంబ [illegible]
యుత్తి కుమార [illegible] కంబులు కనా మాన్వ కార్య దుర్యంబులు। కపా [illegible] ంబులు [illegible] రంబులు [illegible] గలిగగా ద్దివంబులు [illegible] రిక్తలు వ [illegible] పొలెలేలావు

మూర్తికిన్ దాయన[illegible]ంబు ధియును బాలేనికకుం విభూతి యొసఁగ పగిదిగుదిం ప్రియ మాగధ నవాదికపురు[illegible] కాతుకనల్లవకంబు నుజ్జలా యుద్భవంబు జిం ప్రసంగ్గకుప్పు డుతంబు శ్రీ తి దూ
బుధుకుమ్మోక్తు॥ దండ్లా భుజా బలం బ్బుబడుకార్య సములనకంబు [illegible] కుసుంద్దండతరా[illegible]ప్రీయెద వుర్ల్యస్మార మెదా[illegible] ఖయుం బు దల విలగాల్ప గదమోరాకి ప్రతికార శుయారచలదాప్రముద
౧౯ భంగ్లకీ దనకదడి త్రాంయుగ్గ మొద్దుర్గ్ష్యమూతేమదితెంబుదిం గరప్త శూలదుబ లాకాకంబు [illegible] కంబర్శగణూ॥వేగవాం ద్యుత యుకలోకికయు కుంభకంబు కుశ్వ్భ్యం [illegible] రియు
౪౨ కుం గ్గాకకరూ జాదబ మాదేశాభశు యుశాతమతమబీలంబ్బుల దలంబ్బులశునవరగులయొ ఖురుకుంగదయువంబు కడకయుకైరయుగెతకంబు యుజుకింయుం దాతింబ్రుబతేరంగ్గు కం
గూఢసుబ్బా కౌ టూగ్రిబం[illegible]ంబు గాంచిర్నకవాం ద్దవకిక మొగంబ్బుకకుం ధలకంబ్బై॥ వా॥వృత్య్రాదంబ్రుత సౌరధిరరోసనంబుర్కార్ణంగ్గమురించునం గ్గరా॥దిష్టం భా జ్యల ధరరిఖ చేయు శు బాప్తు
ద్యాపటనసం వల్లిశా॥ప్రష్టక్యోం ద్దకమ్మరంగకద్దప్పు శుదిష్టిద్భుజంబ్బుర్దగర దృష్టుద్యుంమ్మ్యుడు శ్రొమ్మికై జయిలసత్తై జూవిరాజద్గతిశాప్రు॥ యుద్దుప్పిని రావతింయుగు నాద్రుపదకంద్దకుం డ్రుముంగ్గ వింస్తై

శ ఊపిం దృుము ండి॥ని॥ యిల ధూళి యుగశిశపలజగాకుండె ంగ్నరాశిశతాలదవులరజముదాలు ంగ్ఞనమురవిశాశం బ్బుశముటమి ప్రురకు ండ్ల హూతిభధితులురింయుం డకొడు బలద్యశులలి౦
గ్న బ్బుమలు వ్రాకుండ్లగర [illegible] శ్వరాత్తరముదదవు।దష్పుగం ణ్ణ్కశుబాటుదాకకు ండగగాదగులబిల్లు ఖదక్ష దికాలిశాంగ్గు।శ౨శ౨ జమిశయుత్సుండ్సుమశుజవాథ।ధరణి।వడవిజవ।ాకదిక్తటముల ద్రుభ।భూ
రిజతురంగ్లదండ్లవిస్ఫ్మ్మాత్రిభాం ఝు।శండ్లపలసిశంగల౨కిశదముశపుడూ॥వ॥యుటుశెదబకురుక్ల్రింబ్బులూశుత్తముప్రదేశంబ్బులగుశ్శ మంతపంద్రుకంబ్బుగురుసము యుం
బ్బుశ।భుక్షశండ్లపుశకుం దాటుదక్షి గొప్పుంప్పుం దసాధిశుభశూదకంబ్బులకుశెల్లమిరుంగ్గువి [illegible] శదండ్లంబ్బురా॥కగ॥యశిశుంగ్గులమదముతా వియుగ౨క౨కరాశులె ప్పుముల్క
బుసులాతిం ప్పుపుదుబవ। మాసుండ్లకుకూలమ్మదులగనుబాలిశశూ॥వ॥దా౨యిందుభిక్షురుండ్లుప్రముద గుడు।బ్రతదితస్సుల్లగుతంమ్ములపాద బ్బులమ్య తప్పుపరుపత్నిజశా

౧౪

ద్వివిశ్వ ర్వమి ౨శు శు...రు హాం౹౨ల కాంత్తి విస్ఫురణాగా గ౹బ్ర స్వితకేత స్వాగ్రగ్ర తకేవిదిహా రాములగరుడా ండ్లరుచులుగాగ ౘం పుష్పుదలు ౨గుడుకేం శ్వేతాం ౘం బ్బు త్ర్వమరకేతముల దీధితులుగా గ౹
తాలిమీ యుశుభి ...ంద్దశకు ... ...ఖములుగా గభిజంయురాహాంబ్రువిదశ...వేలుగా౹౹క౹౹ అతువితరధృపుతా మొదతన...ం శబవయగులువే దివదం త్తముభం గ్నిక్రతగకల తూర్య
కాదూర్వ ...యుగుదు ర్కొంబలని ...   ర్ణకెలు ద్వారి శూ౹౹ని౹౹గాండ్లివం బంద్రుదావం బ్బు కరణి పెప్పు ...దిరశ్లి దివ్యకి౦యం బ్బుమేరు గులదర౹ బావ్యశాదం బ్బుఘర్జగామె౨ కృష్ణకాంత్తిభుఖబికవ్వ
దియుశు కారశముగ్ర ...గలూ౹౹మత్త   కాకిం౹౹ వివిమొదాము హాయూవణిబహులమె విన్రాంత్తిరొనముత్రువ కాతుహాలనుండ్దరం బ్బుగువహాసైశవ ం బ్బుతాలయుభశి౹ ధవన ండ్దాహామ బ్రు
తిబాండ్లమహామోఘాం తెవ్రురం యూశం బ్బురకెగవలెక్రం బ్రువిడి ద్ధకం డ్మిరులకుం గంచ్యం బ్బుమ్మైద్రి భుచుశూ౹౹ము త్తకాకిల౹౹ రభనష్ఠా భకేడు దశతలముల్తైరద్య పుదారం బ్బులూ

పృథుజాగర్వము నిండ మర్రెం బ్బుల ర్దేవి [illegible] గం క్షరకంఠర్వం బ్బుల ర్థభావ పత్ప్రత్రులమూ వకూప ముకళు ళ్ళవిం బ్బుదె తిం బ్బుర యు భిమత్పం ఢ్ణుకుద్రాపదిం యులు ళుతూర్థ్వ తి [illegible] తిం యు ధార్క్రి
త్రినీ॥ వ॥ యు భ్రిధం బ్బునె ం బ్రుతివిం ద్యుం ఢ్ణుశు శ్రీతసూ వుం డ్బుశు శ్రుతకిత్తిం యు। శితాళే వం డ్డుశు। శ్రుతిశుం డ్డుశు। సాభద్రుం ఢ్ణుశుం। దమకుం గారత్నాకు గాజం క్షుమునవి వేశు దిరం గళుం
గానికోం త్రి యు బలం బ్బునం తసం బ్బునెం బాదలెళ్ళుడు॥ సి॥ కరులగం డజిచెళ్ళు ఘుళనెదుర్ధమ లెలతాళదవాం ద్వాల చెళ్ళుడు। తశుజ [illegible] లు ళశు దళ్లు దుజ యు [illegible] మహామ
తారి [illegible] వి పెప్రుత [illegible] ంరయు యూ జవాళకం బ్బుల వె గ్రక్షదలం దాం జళు దెరభియు వావిరావత్వకెం యుళు। యొూ ధవిరుల [illegible] తాబాగ్రవాక్యము లతాదకు బుత్తిరా పెరత [illegible] భుడు
బా [illegible] విశరర [illegible] లబలని యుల ము॥ వం దారులగరువ ముగ నెల్లగం బ్బు। లాడుడు [illegible] రళబం [illegible] తృదాత్తగతిశిఖం [illegible] యు ళడబి రెగారవీం ద్రాభుభ॥ బధరధ దబ్బూకుం బ్బగుడు బం ద్మర

౧౨

పువిపురహాం హాకేభూవిశ్రుతస్ఫురద్భుజమంగురుకుమారసహితంబుగా రంత్సహాకాధుండుసరత రందుగ్రహాగంబు రశ్రీఘ్ర రం జంపుడుముగత్తుమిత్తియేనా రం

మూలేర శవధంబు వలుకుదు।సం శత్రు కులశం బ్రహ్మాస్త్రతుల యుశుశర్ధముదలుగాం గ్గలవవిదివ్యరథకముఖ్యముంగలయుధిదివ్యడం శక్తి రయోధ। విరులుశు। రలుచుశ్మగా రయుఖంబుతగ

యెవ్వనిం శవంబులయెఖుంగ్గు లుకఖుం గ్గులకుదురంగంబులుదేరంగ్గంబులకు।రథంబులరథంబులకు। విండ్లవారికి వింఢ్లవారుల కడ్డాంయుధుంకురేడా యుధులుశు।రడం

భృగులక్రంగు రలుపరంపూశిహాంట్రు। మూకుభవ్యాప్యహాంబుసమకట్టి రం క్షదుశు। రయసదృశవ్యాప్యహాంబుగర యుశువర యుధిరుంగ్గమరయ ల్లివారుశు శస్త్రరువంద్దేదుం బ్రయం బంద్దె

ముం ఢ్లా।శ్రుం ద్వారప్రముఖదివ్యంద్రుప్రముఖదక్షతులుశుదివంతూశులుశు।దివంబు రశుంక్షపురాతర ధరారమయులుశు। భారతరణంబుగళుంగ్గాఘసతూహాలంబు। వివిధవిమానారూఢు

లై యొప్పెం బురంత్రకుమున్న కదా॥ ౩౧॥ యెపుంగ్గుమదమునలిం యూతతులముత్తములు వెలిగాడ యగోలుదెలుపగెలుప। తురగములొగత। ధూళియ యుప్పరసల యులరోలుచిం చె రావ్యలతాడిం
జీవిమిశ్రీయగ్రెతకరం బ్బులమే గిప్రాతం బ్బు రోచులురవికిరణం బ్బులకవులద్రావ యజిత్రశైరులుముహూర్త్యకమలునకలపర్యతము ॥ం బ్రతివిరోధములకికకంబురముర థభూషభూషాభిరామకంకిగొ
గిరులు గిరులు గ్రుస్తుతమ [illegible] యు। ముగ్గ్ మటిపదాతిహాతిప్రభావ టలియెల్ల। దిక్కులదేలు గంగ్గవేదతయుధిష్ఠరుండు॥ అక్షయుడు॥ మ॥ [illegible] ప్రమవంబ్బాకక కాంత్తిగాత్రపరుషగం। బా
దాతిభూమీశ్వరమ్ము [illegible] తాబిముడుభూషగోపాద్యుతి 2 కాంచుంబ్బుగం। గదాదాప్రయుధారి। మణిబిప్రకరంబ్బుకణగవిదత్త [illegible] స్వూర్తి శోభిలగా। నవమకరిడ కేపవప్రెజ్ఞం
భాతభూతాస్త్రం భాజ్ఞులా కొరుండై॥ ౩౧॥ దివ్యరధప్పరధ్వజాలంబ్బులు పద్మరాగోజ్వలప్రభలుగాగ। మహాంయపురద్యుద్గ్రహముకెంజిగిపంపు। ఘనవజ్రవనుసముత్కరముగాగ। ధుగలక్షైపం

రేడవమి కాసుడివుషూ॥ క॥ యింద్రునిదివ్యులక్షుజమృత॥ కంచెవసుతాపంబు పెంపుడుగలదిక్కులకర్ణునం। బంధ్రకలము సుఖులగల ౨ది। గంధ్య ౨ధారంబు గంధ్యగా వేమరముల॥ ౧౧॥

అరిసవిరి వారలందరు శగ్గరి కలు(శ్రీరయమాటలందమతమ లెరగుడ్విరయు। బహువిధంబులఠ శత్రు రికిబానెలెడుము। రథు ౨జనింపుము లోనికి నిరధిబా॥ వ॥ అంయువ్వసరంబు రగాంగ్గె

యుండు గాండరియొ ... ౨ల లోకంట్రి (మనిందున్యగంగ్ధరనమయుంబు నింకర్పరందుపుత్ర మిత్రమాత్రబంధునహితంబుగా ... గయుబంబు రసురాకుం డెంగలవాడె

ల్రితతకదంబరికి॥ క॥ చ ... లముకు నింయొరులరదుపుల। బలియుం డైతం పుగ్రి శిబవరము రసురాదిలపుటకాడి యుద్ధకురుకుల ... ముఖ్యం డ్రుడ్రుంగ్రిం యుతరిగా ౨ంహా

దితగా॥ వ॥ యిటుపితామహు డైతిరాల ... లుశసుంజితంబుగరంజిలు శదజనహితంబుగా ౨తసబదివెప్పెంబు। యంత శ్రరవత్రి ... రుడవారు సంరాహాంబుగా సుబితిపూలహాము ర

పర్వమురంయుత రికిం జెప్పిన రతండ్రుపడమరదము గంబ్జి తాసుసుద్రాగ్రాణుండ్రుసు। తాలద్ద్యజడి నికారికింబులు (గ్రాలముంద్గటి ౨ విడిదలపటంగ్రదాత్త్వ ద్వావములం। దాపటంగ్రత వర్షము త్రిశ్చ వలు

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] క్షుద యుక్తపూతూం గురుక్షాగి [illegible] వల్లభుండు। [illegible] తభూషుభూతం బైరగం [illegible] ధురం [illegible] గులుమెరం గు। తాడ [illegible] ధరిణై [illegible] యుద్దా [illegible]

౧౦

[illegible] జలంగ్గు కరితు [illegible] బులు [illegible]

[illegible] నిబరంబ్బు [illegible] ఘ్నుకు [illegible] ఘా|| ౧౧|| [illegible]

కశకభూతుల [illegible] జాలంబు కతశగజము। [illegible] శ్వ [illegible] బ్బులు నవరగాతాం। బరష్టంబు

[illegible] బ్బు [illegible] బళ్ళిత వచ్చురు [illegible] సు విక్ర్రా [illegible]

[illegible] రుం [illegible] బరసశవ [illegible] || ౧౧|| కాం ప్రుశమ [illegible] తలా

[illegible] తుపు [illegible] వర్త ముగ్ [illegible] మొవుల [illegible]

[illegible] డు జంప్పిరా [illegible] ధర్మపుం ఆయువు [illegible]

వారలాతని గూర్పవసుధ [illegible] కంఠ్యకు బాపంబ్బు [illegible] సంరంభ్య [illegible]

కులములం ద్దిల్లి రాదకుల [illegible] నాల [illegible] దంబు కులంబ్బు నిబుత్తదగ [illegible] ॥ [illegible] యూ॥ క॥ [illegible]

రుఌంతగు [illegible] రాయుం [illegible] యుగుడురాకూ॥ క॥ రాజులు [illegible] యుడు। [illegible]

[illegible] తమ కాజే [illegible] దం [illegible] కరంబ్బు [illegible] యుం బ్బిం యుడం। [illegible]

[illegible] రగారంగ్గీయుం [illegible] రంబ్బు [illegible] రంగ్గునం ద్దైగం [illegible] త్తం [illegible]

షూ॥ బ॥ [illegible] యూపాసు తండు రీలంకు బ్రాతెర [illegible] బి౦చ రాకత్తి డిబసులెకు విరు కార్యము కార [illegible] వు దుష్ట్రిర తిక౦యుబటిర యిటు [illegible] కట్టూతగవ జ్యూర్తి యి౦ క్రాయర విత్తిడరితిరిల్లవి యు౦డిల్లమిగా

బరఘాతుర నిర౦బ్లి యూ॥ వి॥ అ౨రవి౨ సూతర [illegible] సు౦ [illegible] మి [illegible] ౦యువి౨ తి౦ఊశి ధృ౨రతులె [illegible] హా [illegible] రి హాయులు। బాటిలె౨౦త్తదిష్టు కొ౦త్తమ౦

తత్త్రి॥ కోకి డార౦బ్రు రవాచ కాగ [illegible] డగుటరుడ [illegible] మ౦యుర౯ాదరిదిసురసు౦గి యుృము। సూాద౦బ్లుబ్లు [illegible] గ్గు [illegible] ॥ కా॥ విదు వావుస మొర శ్వరు బాద౦ బ్లులు

[illegible] లబమ్యు కి భ కిరని శా। న్నాదరను [illegible] డార౦। దాత్త్యాదర దిష్య్మతెర [illegible] రుగ౦ త్తుశూ॥ ష॥ అ౨రరా౦ బ్జుకి యుు౦ డ్లు [illegible] రుగ౦ భుముశేటి యు। స౦బి యు౦ డ్లు॥ డా॥

[illegible] తెతి [illegible] సతు శు బ్జు [illegible] బ౦ [illegible] ప్పు౦ [illegible] డార్థ తెర్తె౨ శ [illegible] సు కావ కృష్ణ మృగది [illegible] రృక్కతా [illegible] శ్తు భారత్తివ౦ శ్చువిషధ్ర

యూపగా సుతుండ్రోణుడు॥ అ॥ సంజ్ఞ [illegible] త్రం బ్బు రుధిరంబు॥ రయుం బాలయు మూర్ఛనొందె॥ తాం ద్రోణ(సు)తుండు నిరవద్యారం బ్బు లాడుదడిరి॥ ధృతరాష్ట్రుం డు కంట్రకు దారుం
గ్గ గద్గదకంఠుం డై॥ క॥ దివాను రవరులారకటి యెవ్వరిం జిష్ణు వరయునావిడవము కెంరాదిదవ్రతు దండు శిఖండి శరా వెవి బాలె యుష్ట్రె మమారు కొంది దం [illegible] శూ॥ ఉ॥ అం ధృతతాలక తీక్రిరగో వలిమురుం
గులుగాం గమోవ్వ మ్మయుం విద్రె గజనౌండ్డము గెల్చి ధరవాశలం బ్బు మూరుం దృశతాస్త్రవిద్యమున ఘడభద్రు మహాభ్రమల్లం గాగిం చ్చి శికు శిఖండి యుశు క్రిత్రి ము వాయు
పుదారె దైవమా॥ క॥ విగమురవా ండ్డవాబు ధవి వి విరి యుశుల వశం మ్ముగు ధవిగారం శ్రుదలం బ్బు యుం ద్దశత్య క్రీతుద్రు శిఖండి పల్బు॥ లా క్రమం బ్బుశముకత్రె యుకటతం త్రి గవ్వు॥ లా
వరరనా ర్బు ప్రూర్ణ్మముశు విశ్వతబాహుమే॥ మహాబ్రగత్వముకి॥ వారుత థాధ్బు దలవశలం బ్బు కబాల॥ వి బి కా స్వార రమత్రై శబ్దుం శుసాగరము గజడం గ్గశగా॥ చిఖుం బుద్ధ కొల కలు గ॥

2

ప్రేనిఖండ్డిరెమాశ్రియదూరూ॥౧౫॥ ఆంధ్యాశ్వత్థవృద్ధబలత్ధనండు।జామదజండు నాథంష్టునాలకుంక్క।బాబభృత్యుబాండ డప్రమరేజూబద్ధు।కలకసాధంప్రి తవిరళిఖండ్డంచితారా॥క౧=॥=॥
ఆసార్యంబ్యాగత్యంబానిలండ బ్లాటరాక్రమూభలత్యం।బ్యాసుదప్రతాప [illegible] డేసు।నాళయుతెబభృత్యుటిదళండ మితిమిగడి॥మ॥అబజటుపుకారంబ్బులంబలవిద్బు యాసూతళండ
సుశ్రీతాతంగవింపు॥ని॥అతడు ఘుట్టికతడిక్ష [illegible] ముఖుడిపిడిమవప్పువారివెరరయుభటిడెడవిథ్రూరాడకయుడ్డియుష్టూబాసుమాలవలె కిండ్రరెయుకబంగమళకతెరి
[illegible] హృగజాలరబబిష్టుయుంబ్రుతి మంతరుసూప్రిగరెయుచటంబ్బు।దాగాసుండక్రవుడుశుద్రాగనుతుండడసు।శలుబండ్లుగ్ర [illegible] ప్రిబ్రహ్మాలయు ప్రుడుపొండునవతాలుశి
ఖండిండియుగండశరణమురయ్యాలు క్రోటటిబడవరెబతాత।ఖడిబ్రాపుత్రుయద్దరాదాగ [illegible] శుల శిరాయూరతిళిబండవలెకై [illegible] దివప్రతంపండ్లుదిక్క బంప్యులుతక్కరయూబంత్రవద్యుడ్రంం
[illegible] బాల్రా

౭

కి రాత్ర (కి)కయు। అశత। కాశ్మీర। గాంధార। కాం[illegible]ంతల। అవంతి బాహ్లిక కాదదిశం బ్బులు సమస్త విశేషం బ్బుల శరదం బ్బుల [illegible] (ప్రు)రు [illegible]ం బ్బుల కు ధర్మార్థ కామం బ్బు

లకు ంగారణం బ్బులై కమరించు[illegible]ం బ్బుల గుడు పుండూ॥ క॥ [illegible] కి గలనిరక్తం పు దుశే పు రదయుతా డబా డకా ఉసుము తెల్ల[illegible] సుడు ంద్ర గిరి దభ్రు గడాంద్రి రి[illegible] కుశు ర్బ్యకామ ధేనువుం గాదె॥ క॥

ఠిరవులాద్రుగలుం గుశరరాఘుం — తదిశం బ్బు గలియమరకు [illegible] తం(త్ర) బద్ధలం క్షదం బ్బులు రారి త్రిథ్రా యుద్ధ్రా టులాడపు డము గాం ధ్రా॥ — క॥ కాత్రరం నాల[illegible] ం డ్రవు లకు ఖ

కు॥ (శ్రీ)కిరం గుడి గ్గద్దివం బ్బు వంక్తి — ప్రాంతి। వా[illegible] పుం గ్లాకి దశరిం ద్రుప్రుగల కుమింక్షరూ॥ వ॥ అశ్వ[illegible] యొం బ్బుర ఘుం డ్డునం బ్బి యుతా — దవం [illegible]గ్గరం బ్బు మూడ బాం మ్మ

రి। నవుబ తం బ్బు గావ ద్బ[illegible] తరణ ప్రకారం బ్బు రకుసం ధిం బ్రు। యుతం డ్డు గతి వయ దరం బ్బులకుం। దశ్చ దిం బ్రు। తనర తిరం గ్గురం గాం బ్రు॥ క॥ కొండు కులదిస [illegible] వ్వగం ఖిద్వ

కిరాత్ర। కేకయ। అశ్వత। కాశ్మీర। గాంధార। కాంభోజ [illegible] ంతల। అవంతి బాహ్లీకాది దేశంబులు సమస్తవిషయంబులు [illegible] బుల వేరుపదంబుల [illegible] కురు [illegible] ంబుల సుధర్మార్థ కామంబు

లకు రంగారణంబులై కమలైం [illegible] ంబుల గుడము ఖుండూ॥ క [illegible] కిగతి నిరేక్కంపు మశేఖుష్వరదయుతా ఢిఢాఢిఢా [illegible] సుమ తెల్ల [illegible] సుపుం [illegible] గడాంబ్దిరాజు సుభ్యకామధేనువుం గాదె॥ కి

రివులాధ్యగలుం గుళరరాఘుతిం — త్రదేశంబు గలియమశకు [illegible] లుశేరు। తంత్రిబడ్డలంక్షదంబ్బులు రారి త్రిధ్రూయ ధ్రువులాడు పుడమిగాంధ్రూ॥ — క॥ కాల్యరెంసారవత్తాండపులవనుధ

కు(క్షి) [illegible] గుడిగ్గదైవంబ్బువంక్తి — ప్రాతి। వాగ్రిపూవుంగ్గాకి దవరింద్రధుగలకుమింక్షరూ॥ వ॥ అశేవిధ రయాంబ్బరి [illegible] ంపుసంబ్బయుతా — రివింక్షసంగ్గరంబ్బు మూడుబాంమ్మ

రినమును తంబ్బుగావదర్బులిచేర్చూ [illegible] తరణప్రకారంబ్బురేరుసంధ్ధింబ్బు। యుతతడ్డుగతిపయ విరంబ్బులకుం। పద్ధిదింప్రు। తనరతిరంగ్గరంగాంబు॥ క॥ కాండుకులదిసేవ్యగంజిడ్వ

ందున నెపుడు యునాతం డూ॥ భారతవర్షంబున [illegible] లును బాంధవులుం గాక్రంగడు నెలి। రా నయుం డారు తే [illegible] భారంబునకు [illegible] ంగలరే॥ వ॥ అన్నన్నజ్ఞను తికినం

బుద్యుం డిట్లనియె॥ క॥ అధిప దాండ్రు నుతుల కర యుంగ [illegible] లెయులబ్ద బుధిన్ దునుతుండ్తు। నకునంగ కిచ్చి యునగ [illegible] బాహ్య [illegible] యవరుడి [illegible] ॥ = ౹౹ =

తమతమది నంబులకే మిమ్ముగాన మె ండ్లవులగిలు వడు కాలు [illegible] ముగులు గాంధ్దరు వైదిదిన ముగ్రసంఖ్యము నంగూడు [illegible] ముంగర విభూతి విలా సంబున కాన [illegible] ంగ్గం కొం

4. డుదురి దన విస్తారంబు విసుమ్ము విభం దా॥ క॥ మలయు మనగనూక మతంబు రావింద్రు మనంగ బాత్రమ్ము [illegible] పాత్రము మహాంద్ర। [illegible] తమన సంపహ్య మానం

డ్డి। కులనగ [illegible] బులై దులు [illegible] వా॥ [illegible] యుండ్దు వివిధము [illegible] సమ సూర్య [illegible] యుము హాము హాముంబులకు [illegible] గలి గయుండ్దు పాలయం

దులు॥ క॥ [illegible] వు ముతివు దాని [illegible] సంబునుడి [illegible] ఇరియు పని ఇ యును నంబ్రభూతము [illegible] జాయుం [illegible] గ [illegible] ॥ = ౹౹ =

ద్వింద్వియుధనుజరంబులు। గాండ్లవటక్కశఘటింప్రి కారగౌరిపుణుదండిశకంబులు బాణయు। సింధూంణ్టికి మిగులగ్ఞనియుంకిషిక్షూవ।। గం[...]యుతుంగభద్రయు (చిత్ర)వతియు
భిదవతియు కృష్ణవేణియు। భీం[...] రియు। యమునయు। దమనయు। శివయుం। గోదావరియు। నర్మదయు। గోదావరియు। బాహుదంయు। సరయువు। శతద్రుశయు। వితస్తయు। విపాశయుం
దాం ప్రముఖనదులు। శ్రీకాంబ్రా [...] వర్గియు। శుమహారదులుం గలవు। సరిద్విశేషంబులు మరియు శ్రీరంబులుగ[...]యుండు। విశ్వలకౌ [...] రారాముఖంబులధిక దాశాళు బదిసంపద
రాఘవుంబులు నిం వు మిగిలియు [...] ం దూళికే।। యు దశదిబరదే[...]ుంమ్పు డుదేవులకరము లు వారయు [...]ధరి। దుధిరవులు ధిక్కులు (సుపు)జీయడుండు దియుంబులాం
రిష్టలిమగభక్షూ।।వా।।పాంచ్చాలకుబ్బరీ। వత్సీ। మద్రీ। మగధ। [...]హాలా కలింగ సుకురు కొంకణ। తెంకణ। త్రికర్త। గామొజ్జ [...]ూళ్య। సూరసేన। సుధిష్టి। నిం దుకురు। కరూశ [...] శిర్ష। యుగం
ధర। అంధ్రా। చేది। వంశేషు బింద్ధిక। పుండ్ర కాంబ్యా। [...]రాష్ట్ర। మహారాష్ట్ర। విదేహ। విదర్భ। ద్రావిళ। దశార్ణ కేకయ్య [...] గౌడ మాళవ అంగ। [...] కరాట లాట। బాహ్లిక। బహు [...]

దక్షిణంబునకు పరమేష్ఠియుం దత్త్వదేశం బులర్ణవుం గావత్త [illegible] నవఖండంబులకు భవింతురు। యుత్తరతటంబున కగర్భ [illegible] ంబున గాలసుమేరు [illegible]
డు విహారంబు మేరుడగు॥ కాగ తాం ఋది ఖండము త్రివర్షంబులు ఇలావృత జంబూద్వీపం [illegible] బులు జలకుదములు [illegible] మంబులు తాం శృములు [illegible]
౪ ఉత్తర సముద్రంబు శృంగవంతంబు మధ్యమ ఇలావృత వర్షంబు నీలంబు శ్వేత పర్వత శృంగవంతంబులకడు మధ్యగంధమాదవర్షంబు [illegible] లు దు
లరంగ్రమరంబున రమ్యకవర్షంబు హిరణ్మయవర్షంబు కురువర్షంబు [illegible] బులు వరుసన భద్రాశ్వ [illegible] కవసు
ఖంబున గంధమాదనంబు హిమాలయ ఉత్తర భూమి హరివర్షంబు నిషధ [illegible] మధ్యంతరంబున [illegible] కింపురుషవర్షంబు। భారతవర్ష
[illegible] రంబు దక్షిణ॥ కగ్గి భారతవర్షము దాడకటి [illegible] భారతము [illegible] రాగాలయ [illegible] భాగంబుల [illegible]

అనేక విచిత్ర వీరుద్వంద్వ సమన్వితంబులును సకల జలచర ధులును క్రమంబు వహాణి యుం బ్రమాణంబులు ప్రకారంబులునై రుంగ్గి ంపుఘుకుటయు సూతనందఘుం
ర బదిఖలుం గ్రారు ఖూరు [illegible] ంబులు । దశరిం డింతలు దాం గాం నిలవణ కుసు రా[illegible] మృదధి క్షీర శుద జలమయంబులై [illegible] ంబులవిష్టంభంబులు [illegible] ముంబు
డుపు కద్వీపు । శాల్మలి ద్వీపు । క్రౌంచ ద్వీప శాక ద్వీప పుష్కర ద్వీపు । పుష్కర ద్వీపు । కుశ ద్వీపంబుల విష్టంభంబులు జం[illegible] ద్వీప విష్టంభ ద్వీగు ప్రమాణ
[illegible] చెల్లి [illegible] ద్వీపంబులు [illegible] దాకు [illegible] బాగడ [illegible] తములంబులు । మాతజ
దోంష్టికింగు నక్షత్రంబులు । రధి కం చే యుం [illegible] కర్తయు భర్తయు మాత్రయునైదుగాం బుధి యుత్తరంబున గరకము
భూతంబులకంబు సమస్తంబు [illegible] ంబుర ం । మహాదేవరా యనంగ దైవ[illegible] కరంబు [illegible] ంబు

షట్కర్ణంబు గుటంజెశికశక్తంబున కుబ్జాంబున రథంబ్బు కుశామకంబ్బు గళిగి। తది యవ్వజలజాతంబ్బు జెశిజకులను। ము దిమారయు తివులుకు దప్పంయు తెదశదప్పంబు [illegible] బ్బు౹౧ంచుద వీరజనయు ంద్బ

శరశై ధిచంద్దంబ్బు రజంబ్బుబ్బుంద్దంబ్బు గారు శాకు దుఃఖు౨ం తటికిం గారణం జిశయూజంబ్బు వృక్షంబ్బు బిర౹౨ ద్భుతంబ్బు జరభిన్ను ద్భుతంబ్బు శగు దశ్శనశ ద్భుతంబ్బు [illegible] యుక్తిశకు గుణాంబ్బులు శభస్త

లుమశక్తిదధియం దూ॥౫॥౨డు వృకుదూ ఘనుకుడమరింకిరిరింఘుంగ్గడలశం భూ౨ధిగదశియుంఘు౹రత్నమయంబ్బు శురవుగి [illegible] ముకు సౌద్యసిదదారిణ ముశిదిద [illegible] శంబ్బు [illegible] బ్బుతె౨ంష్టిహొ

కుహిామ కూటంబ్బు శిశట౨ కుధంబ్బుకు వృ౹లవితంబ్బు లైశ౨లక్ష్మీతశ్రీంగ్గవంతంబ్బులు ంగ్రమాయుశిదశరత్నులు [illegible] మ్నాటికిశవ్రులవయూడరిమ్మ [illegible] కుశా [illegible] రేంఘ్నవిలురెశూరుయంచొ

కగ్రీకాకుకారింబె కాంబ్రశముగిమ ంయుక్తమహావిదజవల్లాగ॥ లితేధృఢభంగాగూహితనుపాదాంగ్రవిలు౹ంతలరాజుసరెయులింబ్బుదాంనికొంకుకారాజనయుబ్బు౹౦ందక్కతేసు [illegible] ండ్ము౹వానిరనీ మయుఖ్యుంగ్గిబాహి

మదాతిధరంబ్బు ఘ్రీడమా॥ వు౹ంయు ఖ్యధం బ్బుశ భూమద్భుతంబ్బుశ [illegible] యుంబ్బురు మహీధరంబ్బు శదివతలు శుసదివ ముకుల ఘుగంకర్ప [illegible] ంకైరకిం భురుదూ [illegible] తరంగ్నిగెశీరుగ్గిూకిశహాష్లిలకుసు

పటి దయుం డువిం డ్డి దయుజటి౽ ంకె ॥ శాఢునిల్లుతిక దయుశు [illegible] ము లు। గగక్షిూ ఛం బ్బుదిశంగలమా యశతిం బ్బిలు గరబ్బులు రుం [illegible] ఘ్రసు। ఘ్రు గ [illegible] డు కేంతశు ఖసు లుమ్మ్రగవకుల శేకశూ॥ కే॥ =॥
కలు [illegible] రువ్వురు బిడ్డలు। గవిగెద రొకకవ౽ తగఘ్న౯ం బ్బుకవా। రలు ఘ్రుష్టి కరంగకృత యోడుము ం। గలకలకే వృదు౯జిలం గ్గగె౽ ఇరు దవిం దుహూ॥ ॥అర్కృ౯శుదయూ సృగుహుయు మువుల యుండు ంక్రస్తూరాం
త్రిఘూర్కబ్బుద దం బ్బుగవ్వం జూట్రిగ్ [illegible] ౽ం డ్డులాం ద్ర్రకనితితలర్గీం దుగ్గా ం గదాలు దుదుంక్ర దవృజం యల్ల ద్రుం గసుం ౘ్గ॥ దు॥ వి[illegible] ం బ్రుకారవ౽ [illegible] ర౽ం బ్బులు। బ్రుగలిగం చెబుటయు వా
దయుర్ల ం [illegible] వుం డుటంయు। డ్రము [illegible] దలుగాగల ంయుకేకదు [illegible] మితీం బ్బులు ఘ్రుల్లుదుం క్ర ంయు విశులక్షయు ం బ్బుకలౌకాకరి ంద్రు కాశకం బ్బు [illegible] శుకగు। క్షురవిక్లిం ఘ్రుం దగదు। దుక్షుద్ధ
[illegible] కుమారుల వారిం బ్రు౽తం మ్మ్రుకాలత౽ కాడు కుల కుకెు నం ద్రి। ద్రిం తిగ్గి ంయు టవెులు। వువు బాం ఱమరం బ్బులకు ంబ్రి ంరు ం బ్బుగా౽ ంగ్గు। రాఖివ్ ం బ్బు౽
[illegible] గలఘు [illegible] ఖరొధి [illegible]
[illegible] ౽ ంరు ంయు కుఖిం దుం డుము [illegible] కిఛ్ఛి౽ ంకెు॥ ద॥ హ తయుకు [illegible] ధర్రెకయుర దలం బ్రుంయ్ [illegible] యి ఔష్ప తిరిబ్లుము ంస్ర కా [illegible] తుల కంయుం బ్బుమై దరవిగామూచితి [illegible] వార బు

భూతాంబరాదితరుణ [illegible] (శ్రీ)త్రభవము [illegible] దత్త [illegible] ముహూర్తమున [illegible] దుశాకము దశ్వగార్ద్యము [illegible] ॥ వ॥ అశ్వవిశ్వవరాశరసూ [illegible] దిబ్బు [illegible] డ్రవంబు [illegible]
జప్పుట్టి [illegible] దిగలది [illegible] రాంబ్బుక [illegible] ంబుగిలుపుదిలుపు [illegible] మిత్రంబు [illegible] బిగిరి [illegible] వరిం [illegible] కాలంబు [illegible] బ్బులతోం [illegible]
రగిద్యాలిసుతిం [illegible] । భిచిత్రముఖం బులుగంబరఘోత్సంబులగుటయు । వాంఛుపులాశకూలమ్మదు మధురప్రదారంబులగుటయు । మొదలు [illegible] గాగ [illegible] శూదరంబులు [illegible]
(స్తో)త్రము [illegible] మరంబులజయంబులు ద్విపాదరంబుగావ్ర [illegible] దలుబుశకువలాప్పవ [illegible] దురు । [illegible] తపిత్రిదశ [illegible] నముది [illegible] కారరిబ్బుశరం
త్రదశంబు [illegible] । దద [illegible] ంత్రరంబు । యాకారదిం దృంద్దుకొండ్డకసపుటిం త్రిం [illegible] గుడింబు [illegible] ॥ ఉ॥ భూ [illegible] ంగాగ [illegible] వయు లబ్ధాకదలం
త్రిప్త [illegible] కరా [illegible] భూరసంగ్రామము [illegible] యుధుం డ్డుదురు రాజులుదాల్లి [illegible] త్రదివసూ । భూమిమిముళింద్రసంగ్రతిసుబా ధముళిక [illegible] బురాకుశిభూమి [illegible] రంగురసికుసు ముప్రమోద్వరహాధము

శ్రీ చరిత్ర ... [illegible] ... వెంబడి ... ప్రసాదదివిదానంబు జనాగ్ర ... దానవ రక్షక ... ధారణ సార రూప వేదవ్యాసా ... జిత ... [illegible] ॥ ౧౯ ॥
డివాజు రేమొజయు ధాత్రివల్లభుడధికవిక్రయ తత్పరుండై సంభావించి కుతూహలము దావేశం ... [illegible] ... క ॥ ... [illegible] ... ముకు ... వులకు
కారవులకు బా[illegible] గర్వ్యద్దండత ... [illegible] ... వేశం ... [illegible] ... మొదట నాంద్ర ... యుండె
యుడు ... [illegible] జరేమొజయు మోరవు ... గుణోత్తర ... సఖలత ... [illegible] ... కురుకు ... [illegible] ... దర్శ
గుణ పాలకట కంబులకు విజయ ... [illegible] ... కుంగాలు ... [illegible] ... ధృతరాష్ట్ర ... కుల దుర్యో ... [illegible] ... యుధిష్ఠి
[illegible] ... కాలధర్మ ... వేదవ్యాసుండు విజయుం ... [illegible] ... ॥ ౧౯ ॥

... బహ్వృద్ధి ... అగుడు నతం ఘోరముగ ... లుదం ... బారగశ ... గారగార ...
వలతుర్దదలుగ్రహంబు శిశిరగడు లెన్న యుంక్ష నిర్భయా ంగరునిం ఖ్యానం ఞ్జయుం బజనమహారణం బుపరిహారిమ యెనకలంబు జప్పగరా॥ క॥ ఆయు ధృతరాష్ట్రు ... కుంగ ... యుం బ్బుత్రరం
... బ్బుం బోగింబ్బుం ... సూతశం ... కురిండుదిరంగ్గులవారిదివారాత్రప్రవర్తంబ్బు ... ప్రకార బాష్పంగాం. బ్బులు ... మహోవృత్తంబ్బుతె
గుడుకుం గ్గావరంబ్బు ... తిప్ప్రగమనంబ్బునసంగ్గిభారతసమరధరణిం ... దాకరుం ... ప్రభావంబ్బుప్రసాదంబ్బుది
... ంబ్బుయు ... బ్బులుదలంబ్బులుదిటవడు ... వ్యవృప్రభావదంబ్బు ... గ్రహంబ్బు ... వైచిత్రవీర్యునాలూరిం ... దిపాత్రకాలంబ్బు ... భూప్రజా
... బ్బు ... శిగగవంబ్బు ... ధృతరాజ ... తుం ... పుత్రంబ్బు ... గురుపాండవులకీర్తి ప్రకటంబ్బుగల్గా. ... రాజ్యాభిసంబ్బు ...

శు భ మ స్తు ॥ జ [illegible] సాధ్యా [illegible] వద్ద [illegible] కుం [illegible] ప్వు [illegible] ర్త [illegible] ణవ్వారం [illegible] [illegible] వలం [illegible] [illegible]

మం ద్దు నా భా గ్య వ తి వేం క్టీం ద్రు కు శ్రీ లక్ష్మీ జ [illegible] ములగ్రంథము [illegible] [illegible] గావ్రతి [illegible]